www.andhrajyothy.com
ఆంధ్రజ్యోతి
ANDHRAJYOTHI

వడ్డెర్లకు మైనింగ్ లీజులు

అవసరమైన విధివిధానాలు రూపొందించండి

వచ్చే క్యాబినెట్‌కు ప్రతిపాదనలు అందించాలి.. గనుల శాఖకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం

మరో ఎన్నికల హామీ నెరవేర్చేందుకు చర్యలు.. ఉచిత ఇసుక పంపిణీ విధానంపై సీఎం ఆరా

గత అక్రమాలపై మరోసారి శాస్త్రీయ పరిశీలన.. శాటిలైట్ చిత్రాల ఆధారంగా తవ్వకాల అంచనా

13

శనివారం | 18-10-2025 | పేజీలు: 16 | వెల (Price) : Rs. 6.50 | సంపుటి (Volume) : 66 సంచిక (Issue) : 183 | శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజమాసం, బహుళపక్షం, తిథి: ద్వాదశి మ.12:19 తదుపరి త్రయోదశి, నక్షత్రం: పుబ్బ మ.3:42 తదుపరి ఉత్తర, వర్జ్యం: రా.11:32-1:16, దుర్ముహూర్తం: ఉ.6:12-7:45, అమృతఘడియలు: ఉ.8:50-10:33, రాహుకాలం: ఉ.9:00-10:30, సూర్యోదయం: 6:12, సూర్యాస్తమయం: 5:47 | విజయవాడ సిటీ**

Vijayawada | Hyderabad | Mahaboobnagar | Tirupathi | Visakhapatnam | Ananthapuramu | Karimnagar | Tadepalligudem | Warangal | Guntur | Kurnool | Nellore | Srikakulam | Rajamahendravaram | Khammam | Kadapa | Ongole | Nallagonda | Nizamabad and Bengaluru

www.andhrajyothy.com
ఆంధ్రజ్యోతి
ANDHRAJYOTHI

శనివారం | 18-10-2025

Vijayawada | Hyderabad | Mahaboobnagar | Tirupathi | Visakhapatnam | Ananthapuramu | Karimnagar | Tadepalligudem | Warangal | Guntur | Kurnool | Nellore | Srikakulam | Rajamahendravaram | Khammam | Kadapa | Ongole | Nallagonda | Nizamabad and Bengaluru | విజయవాడ సిటీ**



హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ డి.రమేశ్

ప్రమాణం చేయించిన చీఫ్ జస్టిస్ ఠాకూర్

శుక్రవారం హైకోర్టులో జస్టిస్ రమేశ్‌తో ప్రమాణం చేయిస్తున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్

12

హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్‌ను రప్పించింది చంద్రబాబు నాయుడు. ఇప్పుడు విశాఖకు గూగుల్ వస్తున్నది కూడా చంద్రబాబు హయాంలోనే. ఇది యాదృచ్ఛికం కాదు. ఆయన అనుసరించే పాలసీ వల్లే ఇది సాధ్యమవుతోంది.

- ఫస్ట్‌పోస్ట్ విశ్లేషణ



హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్ రాకతో 'ఎకో సిస్టమ్' డెవలప్ అయ్యింది. భాగ్యనగరం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అనేక బహుళజాతి కంపెనీలు అక్కడికి తరలివచ్చాయి. ఇప్పుడు... దేశంలోనే రెండో అతి పెద్ద ఐటీ ఎక్స్‌పోర్ట్స్ కేంద్రం హైదరాబాద్! 1500లకు పైగా ఐటీ కంపెనీలు ఉన్నాయి. 9 లక్షలకు పైగా ఐటీ ఉద్యోగులకు హైదరాబాద్ కేంద్రం. ఇలాంటి ఎకో సిస్టమ్ నవ్యాంధ్రలోనూ రావాలంటే ఒక పెద్ద అడుగు పడాలి! అదే...

విశాఖలో గూగుల్ ఏఐ హబ్!

ఏపీకి మేలి మలుపు!

'గూగుల్'తో ఒప్పందంతో మారిన దృశ్యం

- 'మళ్లీ జగన్ వస్తే' అన్న ఆందోళనలు పటాపంచలు
- పారిశ్రామికవేత్తలు, ప్రజల్లో సందేహాలకు చెక్
- ప్రపంచవ్యాప్తంగా మార్మోగిన ఆంధ్రప్రదేశ్ పేరు
- విశాఖలో సానుకూలతలపై విస్తృతంగా చర్చ
- జాతీయ, అంతర్జాతీయ మీడియాలో కవరేజ్
- పరిచయం అక్కర్లేని రాష్ట్రంగా మారిన 'ఏపీ'
- 'ఎకో సిస్టమ్' ఏర్పడేందుకు ఇదో వేదిక
- గూగుల్‌తో అనేక అనుబంధ సంస్థల రాక
- ఇదంతా జీర్ణించుకోలేని వైసీపీ మేధావులు
- విషం చిమ్మడమే అజెండాగా కుయుక్తులు

"తూర్పు తీరంలో కీలక నగరం విశాఖపట్నం! వ్యూహాత్మకంగానూ ఎంతో కీలకం! తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం ఇదే! దేశంలోనే నాలుగో అత్యంత రద్దీ ఓడరేవు విశాఖలోనే ఉంది. విశాఖ ఉక్కు మొదలుకుని అనేక భారీ పరిశ్రమలకు విశాఖ కేంద్రం! ఇప్పుడు 'మాన్యుఫాక్చరింగ్' రంగంతోపాటు ఐటీ రంగంలోనూ విశాఖ దూసుకుపోవడం ఖాయమైంది."

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

ప్రతి కథకూ ఒక 'టర్నింగ్ పాయింట్' ఉంటుంది! అక్కడే కథ మలుపు తిరుగుతుంది. నవ్యాంధ్ర ప్రస్థానం కూడా ఒక మేలి మలుపు తిరిగింది! వెంటవెంటనే జరిగిన రెండు పరిణామాలతో రాష్ట్ర భవిష్యత్తుపై పారిశ్రామికవేత్తల్లో ఉన్న సందేహాలు పటాపంచలయ్యాయి. ఒకటి... విశాఖలో ఏఐ హబ్ ఏర్పాటుపై గూగుల్‌తో కుదిరిన ఒప్పందం! రెండు... కర్నూలు సభలో గురువారం ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన/శ్రీకారం చుట్టుకున్న ప్రాజెక్టులు, రాష్ట్రానికి స్పష్టమైన భరోసా ఇచ్చిన ఆయన ప్రసంగం! ఐదేళ్ల జగన్ పాలన పారిశ్రామికవేత్తలను, పెట్టుబడిదారులను భయపెట్టేలా సాగింది. జగన్ హయాం ముగిసి... కూటమి ప్రభుత్వం వచ్చినా ఆ భయాందోళనలు వెంటాడుతూనే ఉన్నాయి. 'మళ్లీ జగన్ వస్తే'... అనే సందేహం

మిగతా 13వ పేజీలో...

ఎకోసిస్టమ్ కోసమే రాయితీలు

- పరిశ్రమల రాకకు అది అవసరం
- బెంగళూరుతో విశాఖకు పోలిక వద్దు
- గూగుల్‌పై కేంద్ర మంత్రి పెమ్మసాని



ఉద్యోగుల డిమాండ్లపై కదలిక



ఉద్యోగ సంఘాలతో నేడు మంత్రుల భేటీ

- ఆర్థిక, పెండింగ్ సమస్యలపై చర్చలు
- డీఏలపై ఊరట లభించే అవకాశం
- పెండింగ్ సమస్యలపైనా స్పష్టతకు చాన్స్
- సానుకూలతతో చర్చించాలని సీఎం ఆదేశం
- 14 ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం

అమరావతి, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. డీఏ సహా ఇతర ఆర్థికాంశాలపై ఉద్యోగ సంఘాలతో శనివారం సచివాలయంలో మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, సీఎస్ విజయానంద్ చర్చిస్తారు. చర్చలకు రావాలని 14 ఉద్యోగ సంఘాల నేతలకు ప్రభుత్వం ఆహ్వానించింది. మంత్రులతో సమావేశంలో ఆయా ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొననున్నారు. గత కొద్దిరోజులుగా ఉద్యోగులకు సంబంధించిన ఆర్థిక పరమైన డిమాండ్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు, సీఎస్ సమీక్షిస్తున్నారు. ఉద్యోగుల పెండింగ్ అంశాల పరిష్కారానికి మార్గం కనుగొనాలని సీఎం సూచించారు. శుక్రవారం ఆర్థిక శాఖ ఈ మేరకు సీఎం

మిగతా 14వ పేజీలో...



ఆయుధాలు వీడిన మావోయిస్టులతో కలిసి ఆశన్న (వృత్తంలో)

ఆయుధం వీడి..

- జన జీవన స్రవంతిలోకి మావోయిస్టు అగ్ర నేత ఆశన్న
- మరో 208 మంది కూడా..
- వీరిలో 110 మంది మహిళలు
- పోరు వదల్లేదు.. ఇకపై రాజ్యాంగబద్ధంగా పని: ఆశన్న

2

నాసిక్‌లో తొలి 'తేజస్సు'



నాసిక్ ఎయిర్‌బేస్‌లో 'తేజస్-ఎంకే1ఏ'కు జల ఫిరంగులతో స్వాగతం

- తేజస్-ఎంకే1ఏ తొలి ప్రయాణం విజయవంతం
- నాసిక్ ఎయిర్‌బేస్‌లో జల ఫిరంగులతో స్వాగతం
- రాజ్‌నాథ్ సమక్షంలో విన్యాసాలు

2

విద్యుత్తు ఉద్యోగుల చర్చలు సఫలం

జేఏసీ నేతలతో సీఎస్ చర్చలు

- కాంట్రాక్టు సిబ్బంది అంశం పక్కన పెట్టండి
- పరిస్థితిని సంక్లిష్టం చేయొద్దు
- విజయానంద్ వినతి.. అంగీకరించిన నేతలు
- సమ్మె ప్రతిపాదన విరమణ

12



బంగారం @ 1.35 లక్షలు

14

ఆల్‌టైం రికార్డు స్థాయికి పసిడి

- ఒక్కరోజులోనే రూ.3,200 పెరుగుదల
- ధన త్రయోదశి నేపథ్యంలో ఒక్కసారిగా పెరిగిన డిమాండ్



అలిపిరి సమీపంలో చిరుత సంచారం

5

పార్శిల్ బుక్ చేసిన 24 గంటల్లో డెలివరీ

2

ఇండియా పోస్ట్ సేవల్లో జనవరి నుంచి వేగం



ధాన్యం కొనుగోళ్లు 27 నుంచి

ఖరీఫ్‌లో 51 లక్షల టన్నుల సేకరణ లక్ష్యం

- 48 గంటల్లోగా రైతుల ఖాతాల్లో డబ్బు
- రైస్ మిల్లర్లతో భేటీలో మంత్రి నాదెండ్ల మనోహర్

14

రబీ నుంచి ఓటీపీతోనే ఎరువులు

12

కామాంధుడిని పట్టించిన సిమ్

- రైల్లో అత్యాచారం కేసులో పోలీసులకు చిక్కిన నిందితుడు
- బాధిత మహిళ సిమ్ తన ఫోనులో వేసుకొని దొరికాడు

గుంటూరు, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): కదులుతున్న రైలులో ఒంటరిగా ఉన్న మహిళపై అత్యాచారం చేసి, దోపిడీకి పాల్పడిన కేసులో మిస్టరీ వీడింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండల పరిధిలోని లక్కరాజు గార్లపాడు గ్రామానికి చెందిన జొన్నలగడ్డ రాజారావు నిందితుడుగా గుర్తించారు. ఇతడు కామోన్మాదిగా పోలీసులు విచారణలో తేలింది. ఈ నెల 13న సంత్రాగచ్చి-చర్లపల్లి రైల్లో రాజమహేంద్రవరం ప్రాంతానికి చెందిన ఓ మహిళపై సికింద్రాబాద్ వెళ్తోంది. ఆమెపై అత్యాచారం చేసి, బ్యాగును అపహరించి పెదకూరపాడు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు నుంచి దూకి పారిపోయాడు. బాధితురాలు సికింద్రాబాద్ వెళ్లిన తర్వాత అక్కడ ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. సంచలన సృష్టించిన ఈ కేసును రైల్వే పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. మహిళ సెల్‌ఫోను తీసుకొని వెళ్లిన నిందితుడు దానిని అమ్మేశాడు. బాధితురాలి సిమ్‌ను తన ఫోనులో వేసుకున్నాడు. పోలీసులు టవర్ లోకేషన్ ఆధారంగా నిందితుడ్ని తెనాలి రైల్వే స్టేషన్‌లో అదుపులోకి తీసుకున్నారు.

పిల్లలను తీసుకుని వెళ్లిపోయిన భార్య

నిందితుడు రాజారావు ఉన్మాద చేష్టలు, వేధింపులు తాళలేక మూడు నెలల క్రితం భార్య, పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. గతంలో రాజారావు ఇళ్ల వెంట తిరుగుతూ ఉల్లిపాయలు అమ్ముకునేవాడు. భార్యా పిల్లలు వదిలేసి వెళ్లడంతో మరింత ఉన్మాదిగా మారాడు. తన కామవాంఛలు తీర్చుకోవడానికి, డబ్బుల కోసం నేరాలు చేయడానికి నిర్ణయించుకున్నాడు. ఇందుకు రైల్వే స్టేషన్లు, రైళ్లు అనువుగా ఉంటాయని భావించాడు. ఈ క్రమంలో గడిచిన 3 నెలలుగా నేరాలకి ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే కేరళకు చెందిన ఓ యువతితోపాటు మరో మహిళపై కూడా అత్యాచారం చేసినట్లు తెలిసింది. అయితే బాధిత మహిళలు ఫిర్యాదు చేయకపోవడం తో కేసులు వెలుగులోకి రాలేదు.

5 కోట్ల నగదు.. కిలోన్నర నగలు!

- పంజాబ్ డీఐజీ భుల్లార్ నివాసాల్లో స్వాధీనం

మొహాలీ, అక్టోబరు 17: పంజాబ్‌లో అవినీతి తిమింగలం సీబీఐకి చిక్కింది. తుక్కు వ్యాపారిని లంచం డిమాండ్ చేసిన కేసులో రోపర్‌రేంజ్ డీఐజీ హర్‌చరణ్‌సింగ్ భుల్లార్‌ను గురువారం సీబీఐ అధికారులు పట్టుకున్నారు. ఆయనతో పాటు మధ్యవర్తిని కూడా అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలోనే డీఐజీకి చెందిన నివాసాల్లో తనిఖీలు చేసి.. ఏకంగా రూ.5 కోట్ల నగదు, 1.5 కిలోల ఆభరణాలు, 22 లగ్జరీ వాచ్‌లు, 2 విలాసవంతమైన కార్లు, 40 లీటర్ల మద్యం, పలు తుపాకులు, మందుగుండు సామగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సీబీఐ వివరాల మేరకు.. ఫతేగఢ్ సాహిబ్ జిల్లాకు చెందిన తుక్కు వ్యాపారి ఆకాశ్ భట్టాపై నమోదైన చోరీ కేసును కొట్టేసేందుకు.. మధ్యవర్తి ద్వారా డీఐజీ హర్‌చరణ్ సింగ్ లంచం డిమాండ్ చేశారు. రూ.8 లక్షలతో పాటు నెలవారీ మాముళ్లు ఇవ్వాలని బెదిరించారు. దీంతో ఆకాశ్ భట్టా సీబీఐని ఆశ్రయించాడు.

ఉత్పత్తులపై ఓఆర్ఎస్ వద్దు: ఎఫ్ఎస్ఎస్ఏఐ

న్యూఢిల్లీ, అక్టోబరు 17: ఆహార ఉత్పత్తుల ప్యాకేజీల మీదగానీ, వాటికి సంబంధించిన ప్రకటనల్లోగానీ ఓఆర్ఎస్(ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్) అనే పదాన్ని ఉపయోగించకూడదని భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ(ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఆదేశాలు జారీ చేసింది. ఆహార ఉత్పత్తుల బ్రాండ్‌నేమ్‌లతో ఓఆర్ఎస్ పదాన్ని కలిపి ఉపయోగించటం ఆహార భద్రత, ప్రమాణాల చట్టం-2006కు విరుద్ధమని తెలిపింది. ఈ మేరకు ఓఆర్ఎస్ వాడకంపై గతంలో ఇచ్చిన మినహాయింపును ఉపసంహరించుకుంది. 'ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సుల మేరకు రూపొందించిన ఓఆర్ఎస్ ఫార్ములా కాదు' అనే హెచ్చరికతో ఓఆర్ఎస్ పదాన్ని ఉపయోగించుకోవటానికి ఎఫ్ఎస్ఎస్ఏఐ 2022 జూలైలో, 2024 ఫిబ్రవరిలో అనుమతులు జారీ చేసింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధనల్లో మార్పు వెనుక హైదరాబాద్‌కు చెందిన పిల్లల డాక్టర్ శివరంజనీ సంతోష్ ఉండటం విశేషం.

ఇన్ఫోసిస్ వారు బృహస్పతులా: సిద్దరామయ్య

బెంగళూరు, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో సామాజిక, ఆర్థిక సమగ్ర గణాంకాల కోసం చేపడుతున్న కులగణన సర్వేలో పాల్గొనేది లేదన్న ప్రముఖ టెక్ కంపెనీ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి, సుధామూర్తి దంపతులపై సీఎం సిద్దరామయ్య మండిపడ్డారు. ఇన్ఫోసిస్ వారు బృహస్పతులా అంటూ ప్రశ్నించారు. సర్వే చేస్తున్నది బీసీ కమిషన్ ద్వారా అయినా కేవలం వెనుకబడినవర్గాల కోసం మాత్రమే కాదన్నారు. రాష్ట్రంలో ఏడు కోట్లమంది సర్వేలో పాల్గొంటుండగా ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు వివరాలు ఇవ్వమని చెప్పడం సమంజసం కాదన్నారు.

జనాభా లెక్కల ప్రక్రియ ప్రారంభం!

న్యూఢిల్లీ, అక్టోబరు 17: జనగణన-2027 ప్రక్రియను కేంద్రం ప్రారంభించింది. పౌరులు ఈ ఏడాది నవంబరు 1 నుంచి 7 వరకు స్వీయ ఎన్యూమరేషన్ విండో ద్వారా తమ వ్యక్తిగత వివరాలను డిజిటల్‌గా సమర్పించవచ్చని ప్రకటించింది. 2027లో నిర్వహించనున్న జనాభా లెక్కల తొలి దశకు సంబంధించి నవంబరు 10 నుంచి 30 మధ్య ముందస్తు కసరత్తు జరుగుతుందని ఉన్నతాధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు.

బోస్టన్‌లో ఘనంగా దసరా దీపావళి ధమాకా

హైదరాబాద్, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): అమెరికాలోని బోస్టన్‌లో తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ బోస్టన్(టీఏజీబీ) ఆధ్వర్యంలో తెలుగు వారు ఘనంగా దసరా, దీపావళి వేడుకలు జరుపుకున్నారు. లిటిల్‌టన్ హైస్కూల్‌లో ఈ నెల 11న ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా బోస్టన్‌లో తొలి భారతీయ కాన్సుల్ జనరల్‌గా నియమితులైన ఎస్.రఘురామ్‌ను ఘనంగా సన్మానించారు. టీఏజీబీ అధ్యక్షుడు గొంది శ్రీనివాస్ మాట్లాడుతూ.. మన తెలుగు భాషా సంస్కృతుల పట్ల మమకారంతో బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎస్ రఘురామ్‌ను బోస్టన్‌లో భారత దేశ ప్రతినిధిగా నియమించడం ప్రతి తెలుగు వ్యక్తికి గౌరవమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి టీఏజీబీ అధ్యక్షులుగా ఎన్నికైన సుధా మల్బార్, కార్యదర్శి దీప్తి కొరిపల్లి, కోశాధికారి జగదీశ్ చిన్నం, సాంస్కృతిక కార్యదర్శి సూర్య తెలప్రోలు సమన్వయం వహించారు.



ఆయుధం వీడి..

జన జీవనంలోకి మావోయిస్టు అగ్ర నేత ఆశన్న సహా 208 మంది

- ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి సమక్షంలో భారీగా ఆయుధాల అప్పగింత

చర్ల, చింతూరు, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): దాదాపు మూడున్నర దశాబ్దాల సాయుధ పోరాటానికి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న వీడ్కోలు పలికారు. ఆయనతోపాటు దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు భాస్కర్ (రాజ్‌మాన్ మాంధవీ), రాజు సలాం, వెన్ను దట్టి (సంతు), మాడ్ డివిజన్ కార్యదర్శి రణిత సహా మొత్తం 208 మంది మావోయిస్టులు ఆయుధాలు వీడారు. వీరిలో 110 మంది మహిళలు ఉండగా, 98 మంది పురుషులు. జగదల్‌పూర్‌లోని పోలీస్ లైన్‌లో ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి సమక్షంలో శుక్రవారం వీరంతా ఆయుధాలు అప్పగించారు. దేశంలో ఇంత భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోవడం మావోయిస్టు చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ లొంగుబాటు చరిత్రలో నిలిచిపోతుందని సీఎం విష్ణుదేవ్ సాయి అన్నారు. కాగా, గడిచిన మూడు రోజుల్లోనే 348 మంది మావోయిస్టులు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ల్లో జన జీవన స్రవంతిలో కలిశారు.

ఎర్ర గులాబీలతో స్వాగతం

కాంకేర్ జిల్లా నుంచి 60 మంది, బీజాపూర్ నుంచి 148 మంది మావోయిస్టులు గురువారం అడవుల నుంచి బయటకు వచ్చి జన జీవన స్రవంతిలో కలిసిన సంగతి తెలిసిందే. వీరిని ప్రత్యేక బస్సుల్లో జగదల్‌పూర్‌లోని పోలీస్ లైన్ కార్యాలయానికి తరలించారు. శుక్రవారం ఉదయం వారిని సీఎం సభ ప్రాంగణం వద్దకు బస్సుల్లో తీసుకొచ్చారు. కొంత మంది మావోయిస్టులు డ్రెస్ కోడ్ మార్చగా.. మరి కొంతమంది సివిల్ దుస్తుల్లో వచ్చారు. అత్యధికులు మాత్రం మావోయిస్టు పార్టీ డ్రెస్ కోడ్‌లోనే అక్కడికి చేరుకున్నారు. ఛత్తీస్‌గఢ్ డీజీపీ అరుణ్ దేవ్ గౌతమ్ వారికి స్వాగతం పలికారు. శాంతి, ప్రేమ, నూతన జీవితానికి గుర్తుగా రాజ్యాంగం పుస్తకం, ఎర్ర గులాబీ అందజేశారు. ఆశన్నను మాత్రం కారులో సభా ప్రాంగణానికి తీసుకొచ్చారు. లొంగిపోయిన 208 మంది మావోయిస్టులు ఇప్పటి వరకు తాము వాడిన 153 తుపాకులను అప్పగించారు. వాటిలో ఎల్ఎంజీ తుపాకీ 1, ఏకే 47 తుపాకులు 19, ఇన్సాస్ తుపాకులు 23, ఎల్ఎల్ఆర్ 17, 303 రైఫిళ్లు 36, కార్బన్ 4, బీజీఎల్ తుపాకులు 11, 12 బోర్ తుపాకులు 41, పిస్తోలు ఒకటి ఉన్నాయి.

మౌనంగా కనిపించిన అన్నలు

లొంగిపోవడానికి వచ్చిన మావోయిస్టులు మౌనంగా కనిపించారు. వారి ముఖాల్లో ఏమాత్రం చిరునవ్వు కనిపించలేదు. బస్సులు దిగిన దగ్గర నుంచి పోలీసులు చెప్పినట్లు చేశారు. కార్యక్రమం ముగింపులో లొంగిపోయిన అందరితో రాజ్యాంగంపై ప్రమాణం చేయించారు. కాగా, "నేటి నక్సల్స్ లొంగుబాటు చారిత్రక విజయం. లొంగిపోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లపాటు ఆర్థిక సాయం అందిస్తుంది. ఇల్లు, భూమి కూడా ఇస్తాం" అని విష్ణుదేవ్‌సాయి వ్యాఖ్యానించారు. అనంతరం ఉప ముఖ్య మంత్రి విజయ శర్మ మాట్లాడుతూ, లొంగిపోయిన వారు డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ)లో చేరతామంటే అవకాశం కల్పిస్తామని, డీఆర్‌జీలో కేవలం 10 శాతం మాత్రమే లొంగిపోయిన నక్సల్స్ ఉన్నారని తెలిపారు.

ఆయుధాలు అప్పగించింది వీరే..

సెంట్రల్ కమిటీ సభ్యుడు ఆశన్న	
దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సభ్యులు	- 4
రీజనల్ కమిటీ మెంబర్	- 1
డివిజన్ కమిటీ సభ్యులు	- 21
ఏరియా కమిటీ సభ్యులు	- 61
పార్టీ సభ్యులు	- 98
పీఎల్‌జీఏ సభ్యులు	- 22

తుపాకులు అప్పగించడంపై అన్నల గుర్రు!

ఆయుధాలు వీడాలని లేఖలు రాస్తూ మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయిన కేంద్ర కమిటీ మాజీ సభ్యులు అభయ్, ఆశన్నపై మావోయిస్టు పార్టీ గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితమే కేంద్ర కమిటీ ఓ లేఖ విడుదల చేసింది. "లొంగిపోవడం మీ వ్యక్తిగత అభిప్రాయం. అది పార్టీ అభిప్రాయం కాదు" అని అందులో స్పష్టం చేసింది. లొంగిపోతే లొంగిపోవాలని, కానీ, పార్టీ ఇచ్చిన తుపాకులను పార్టీకి అప్పగించి లొంగిపోవాలంటూ వారికి సూచించింది. తుపాకులు ఇవ్వకపోతే పీఎల్‌జీఏతో దాడి చేయిస్తామని కూడా హెచ్చరించింది. కానీ, అభయ్, ఆశన్నలు తమ దళాలతో లొంగిపోతూ భారీగా ఆయుధాలను అప్పగించారు ఈ నేపథ్యంలో, 200పైగా తుపాకులను పోలీసులకు అప్పగించడంపై మావోయిస్టు అగ్రనాయకత్వం గుర్రుగా ఉందన్న వార్తలొస్తున్నాయి.

మావోయిస్టుల్లో చీలికలు తీవ్రతరం

మావోయిస్టు ఉద్యమంలో చీలికలు తీవ్ర రూపం దాల్చాయని, ఆయుధాలు వదిలి లొంగిపోయేందుకు ఇంకా చాలామంది మావోయిస్టులు సిద్ధంగా ఉన్నారని ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‌రావు (సోను, భూపతి) తమకు చెప్పినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. "ఉద్యమం రెండు గ్రూపులుగా చీలిపోయింది. శాంతి చర్చలను కోరుతున్న సోను, ఆశన్న, రాజ్‌మాన్ మందావీ తదితరులు ఒక గ్రూపు కాగా, ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న దేవ్‌జీ, హిడ్మా, ప్రభాకర్ తదితరులు మరో గ్రూపుగా ఏర్పడ్డారు" అని పేర్కొన్నాయి.

లోకం తీరు



వదులుతోంది ఆయుధాలనే.. పోరును కాదు

- పంథాను మార్చుకుని రాజ్యాంగబద్ధంగా పనిచేస్తాం: ఆశన్న

భారీ సంఖ్యలో మావోయిస్టులతో కలిసి వచ్చి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి ఆయుధాలను అప్పగించిన కేంద్ర కమిటీ సభ్యుడు ఆశన్న.. దానికి ఒకరోజు ముందు జాతీయ న్యూస్ చానల్‌తో మాట్లాడారు. తాము ఆయుధాలను మాత్రమే వదిలిపెడుతున్నామని, పోరాటాన్ని కాదని తెలిపారు. తమ చర్యను లొంగుబాటుగా ప్రభుత్వం భావిస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. "పోరాటం కొనసాగుతుంది. అయితే, పోరాటానికి సంబంధించిన పంథా మారుతుంది. ఆయుధాలతో ప్రజా యుద్ధాన్ని కొనసాగించలేమని మా పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాళ్ల కేశవరావు(బసవరాజ్) సహా పలువురు సీనియర్ నాయకులు గ్రహించారు" అని తెలిపారు. ఈ ఏడాది మే 25న జరిగిన ఎన్‌కౌంటరులో ఆయన మరణించారని, ఆయుధాలను వదిలి, భవిష్యత్తు ప్రణాళికలను ప్రజాస్వామ్య పద్ధతిలో రూపొందించాలని అంతకుముందు ఆయన సూచించారని ఆశన్న తెలిపారు. ఆయన మరణం తర్వాత ఈ అంశంపై తమ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, అసమ్మతి పెరిగిపోయాయని వివరించారు. ప్రభుత్వ బలగాల్లో చేరి తాము నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్లలో భాగం కాబోమన్నారు.

అన్నల దారెటు!?

లొంగుబాటా..!? సమరం కొనసాగింపా!?

- 3000 నుంచి 500కు పడిపోయిన సంఖ్య

హైదరాబాద్, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): ఎన్‌కౌంటర్లు, వరుస లొంగుబాట్లతో మావోయిస్టులతోపాటు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుల సంఖ్య కూడా గణనీయంగా పడిపోయింది. దేశవ్యాప్తంగా ఆపరేషన్ కగార్ పేరిట భీకర ఆపరేషన్ ప్రారంభించిన తర్వాత ఈ ఏడాది జనవరిలో సుమారు 3000 మంది మావోయిస్టులు ఉన్నట్లు అప్పట్లో నిఘా వర్గాలు పేర్కొన్నాయి. తాజా లొంగుబాట్లు, ఎన్‌కౌంటర్ల తర్వాత ప్రస్తుతం వీరి సంఖ్య 500కి చేరిందని సమాచారం. మావోయిస్టులకు గుండెకాయ లాంటి దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో 250, తెలంగాణ కమిటీలో 60, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ స్పెషల్ జోనల్ కమిటీలో 70, ఈస్టర్న్ రీజనల్ బ్యూరోలో 70, ఒడిసా రాష్ట్ర కమిటీలో 50 మంది మాత్రమే మిగిలారని తెలుస్తోంది. వీరికి మద్దతుగా సుమారు 5000 మంది మిలీషియా సభ్యులు ఉండవచ్చని నిఘా వర్గాలు ప్రస్తుత పరిస్థితిని అంచనా వేస్తున్నాయి. ఇక, కేంద్ర కమిటీ సభ్యుల సంఖ్య కూడా 20 నుంచి పదికి పడిపోయింది. వీరిలో తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకులు ఆరుగురు, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ నుంచి ఇద్దరేసి చొప్పున ఉన్నారు. వీరిలో అత్యధికులు 60 ఏళ్ల దాటినవారు. తెలంగాణకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ (62) ప్రస్తుతం మాడ్ ఏరియాలో పనిచేస్తున్నారు. కేంద్ర కమిటీ సలహాదారు, సీనియర్ మావోయిస్టు నేత ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి (75) అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతూ దళాల రక్షణలో ఉన్నారు. పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న (64) తెలంగాణ రాష్ట్ర కమిటీకి మార్గదర్శకత్వం వహిస్తున్నారు. పాక హన్మంతు అలియాస్ ఉకే గణేశ్ (64) ఒడిసాలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మల్ల రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ (73) పార్టీ రక్షణలో ఉన్నారు. పసునూరి నరహరి అలియాస్ విశ్వనాథ్ (58) జార్ఖండ్‌లో శరండా ఏరియా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మాడ్వి హిడ్మా (51) పార్టీలో చురుకుగా కార్యకలాపాలు నిర్వహిస్తూ దాడులకు ఎప్పటికప్పుడు వ్యూహరచన చేస్తుంటారని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. మాడ్ ఏరియా బాధ్యతలు నిర్వహిస్తున్న మజ్జిదేవ్ అలియాస్ రణధీర్ (56) దళం నుంచి చాలామంది ఇటీవల లొంగిపోయారు. ఇక, మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీలో బడే చొక్కారావు (46), కొయ్యాడ సాంబయ్య అలియాస్ ఆజాద్ (49), రాజిరెడ్డి అలియాస్ వెంకటేశ్ (50) వివిధ ఏరియాల్లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరితోపాటు ఉన్న దళ సభ్యుల సంఖ్య సుమారు 60 మంది మాత్రమేనని, దళ సభ్యుల్లో అత్యధికం ఇతర రాష్ట్రాల వారేనని నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కాగా, మావోయిస్టు పార్టీలో కీలకమైన ప్రజా గెరిల్లా సైన్యాన్ని నడిపించడానికి కావాల్సిన నాయకత్వంలో చాలామంది కనుమరుగు కాగా, తిరుపతి, హిడ్మా లాంటి దూకుడుగా వ్యవహరించే నాయకులు ఉన్నారని, లొంగుబాట్ల ప్రభావం వీరిపై తక్కువగా ఉండవచ్చని ప్రజా సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో.. పార్టీ కార్యదర్శి బాధ్యతలను ఎవరు చేపట్టవచ్చనే విషయంలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మావోయిస్టు పార్టీ సారథిగా తిప్పిరి తిరుపతికి బాధ్యతలు అప్పగించినట్లు ప్రచారం జరిగినా.. లొంగిపోయిన మావోయిస్టులు అది వాస్తవం కాదని చెబుతున్నారు. మరోవైపు, మావోయిస్టు పార్టీ కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్ వెనక కుట్ర కోణం ఉందన్న అనుమానాలను ప్రజా సంఘాల నేతలు తాజా లొంగుబాట్ల నేపథ్యంలో మరోసారి లేవనెత్తుతున్నారు. అయినా.. మిగిలిన మావోయిస్టుల దారెటు!? వాళ్లు కూడా లొంగిపోతారా!? లేక ఉద్యమాన్ని కొనసాగిస్తారా!? అనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఇప్పటికైనా లొంగిపోండి

అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు పార్టీ నాయకులు, సభ్యులు లొంగిపోయి జన జీవన స్రవంతిలో కలవాలని డీజీపీ శివధర్ రెడ్డి మరోసారి పిలుపునిచ్చారు. ప్రభుత్వం అందచేస్తున్న పునరావాస ప్యాకేజీ ప్రకారం లొంగిపోయిన మావోయిస్టులకు గౌరవప్రదమైన జీవితం లభిస్తుందని, వారిపై కేసుల విషయంలో సానుభూతిగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు.

పార్శిల్ బుక్ చేసిన 24 గంటల్లో ఇండియా పోస్టు డెలివరీ సేవలు

- 2026 జనవరి నుంచి ప్రారంభం

న్యూఢిల్లీ, అక్టోబరు 17: భారత తపాలా శాఖ వచ్చే ఏడాది నుంచి తన వినియోగదారులకు 24 గంటల్లో బుక్ చేసిన పార్శిల్‌ను గమ్యస్థానానికి చేర్చనున్నది. కేంద్ర టెలికం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా శుక్రవారం స్పందిస్తూ.. 2026 జనవరి నుంచి న్యూ సింగిల్ విండో స్పీడ్ డెలివరీ సర్వీసును ఇండియా పోస్టు అందుబాటులోకి తెస్తుందని చెప్పారు. దీని ప్రకారం వచ్చే ఏడాది జనవరి నుంచి దేశంలోని మెట్రోపాలిటన్ నగరాలు, రాష్ట్రాల రాజధానులకు 48 గంటల్లో లగేజీని ఇండియా పోస్టు డెలివరీ చేయనున్నది. 2026 మార్చి నుంచి దేశంలోని మారుమూల ప్రాంతాలకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ సంస్థల సాయంతో డెలివరీ సర్వీసులందిస్తుంది. ప్రస్తుతం సంస్థ ఫాస్టెస్ట్ డెలివరీ సర్వీసు కింద బుక్ చేసిన 3, 5 రోజుల్లోపు గమ్యస్థానానికి చేరుకుంది.

నాసిక్‌లో తొలి తేజస్సు

తేజస్-ఎంకే1ఏ తొలి ప్రయాణం విజయవంతం



నాసిక్, అక్టోబరు 17: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) నాసిక్‌లో తయారు చేసిన లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ (ఎల్‌సీఏ) తేజస్-ఎంకే1ఏ యుద్ధ విమానం శుక్రవారం తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తిచేసుకుంది. ప్రభుత్వ రంగ రక్షణ సంస్థ హాల్‌కు చెందిన మూడో ఉత్పత్తి కేంద్రమైన మహారాష్ట్రలోని నాసిక్‌లో ఈ ఫైటర్ జెట్‌ను తయారు చేశారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇక్కడి ఎల్‌సీఏ, హిందుస్థాన్ టర్బో ట్రైనర్ (హెచ్‌టీటీ-40) ఉత్పత్తి కేంద్రాలను శుక్రవారం అధికారికంగా ప్రారంభించారు. అనంతరం రక్షణ మంత్రి సమక్షంలో తేజస్-ఎంకే1ఏ తన విన్యాసాలను ప్రదర్శించింది. ఈ సందర్భంగా నాసిక్ ఎయిర్‌బేస్‌లో దీనికి జలఫిరంగులతో స్వాగతం పలికారు. తేజస్-ఎంకే1ఏ తన తొలిప్రయాణాన్ని విజయవంతంగా పూర్తిచేసుకున్నప్పటికీ.. దీన్ని భారత వాయుసేన (ఐఏఎఫ్)కు అప్పగించాలంటే మరికొంత సమయం పడుతుంది. వెపన్, రాడార్ ఇంటిగ్రేషన్ పరీక్షలు కూడా పూర్తయిన తర్వాతే దీన్ని ఐఏఎఫ్‌లోకి చేర్చే అవకాశం ఉంది. తేజస్-ఎంకే1ఏ ఫైటర్ జెట్లను హాల్ ఇప్పటికే బెంగళూరులోని రెండు కేంద్రాల్లో ఉత్పత్తి చేస్తోంది. ఇప్పుడు నాసిక్‌లోనూ కొత్తగా మరో ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించింది. ఇక్కడ ప్రతి ఏటా ఎనిమిది తేజస్ యుద్ధ విమానాలు తయారు చేస్తారు. కాగా, శుక్రవారం జరిగిన కార్యక్రమంలో తేజస్-ఎంకే1ఏతోపాటు హెచ్‌టీటీ-40, సుఖోయ్30-ఎంకేఐ ఫైటర్ జెట్లు కూడా విన్యాసాలు ప్రదర్శించాయి.

హాల్.. దేశ రక్షణ శక్తికి చిహ్నం

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) దేశ రక్షణ శక్తికి చిహ్నంగా ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ అన్నారు. నాసిక్‌లో హాల్ ఏర్పాటు చేసిన ఎస్‌సీఏ, హెచ్‌టీటీ-40 ఉత్పత్తి కేంద్రాలను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. 'నాసిక్‌లోని హాల్ ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించడం ఇదే తొలిసారి. ఇక్కడ పనిచేస్తున్న ప్రతిఒక్కరిలోనూ ఉత్సాహం కనిపిస్తోంది. తేజస్-ఎంకే1ఏ, సుఖోయ్30-ఎంకేఐ ఫైటర్ జెట్లను నడిపిన పైలట్లకు నా శుభాకాంక్షలు. హాల్ దేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తోంది. ఈ రోజు తేజస్ ఎకే1ఏ, సుఖోయ్-30, హెచ్‌టీటీ-40 యుద్ధ విమానాలను చూసినప్పుడు నా హృదయం గర్వంతో ఉప్పొంగింది. ఇది మనం సాధించిన స్వావలంబనకు నిజమైన ఉదాహరణ' అని తెలిపారు.

తేజస్‌పై అనేక దేశాలు ఆసక్తి: డీకే సునీల్

ఎల్‌సీఏ తేజస్ ఎంకే1ఏ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు అనేక దేశాలు ఆసక్తి చూపుతున్నాయని హాల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డీకే సునీల్ అన్నారు. కొన్ని దేశాలతో చర్చలు ప్రారంభ దశలో ఉన్నాయని పేర్కొన్నారు. తేజస్ ఎంకే1ఏ సామర్థ్యం ఏమిటో.. దీనిలో తాము ఏమేం మార్పులు చేయగలమో వారికి వివరిస్తున్నామని వెల్లడించారు. నాసిక్‌లో తాము రెండేళ్ల కంటే తక్కువ వ్యవధిలోనే మొదటి తేజస్‌ను తయారు చేశామని, మరో రెండు తయారీ దశలో ఉన్నాయని చెప్పారు. ఇది హాల్ సాధించిన గొప్ప విజయమని అన్నారు. 2032-33 నాటికి 180 యుద్ధ విమానాలను తయారు చేయాలని భావిస్తున్నామని చెప్పారు. అలాగే ఎస్‌టీపీ ఎంకే2 ఫైటర్ జెట్ల నిర్మాణానికి కూడా ప్రణాళిక చేస్తున్నామని తెలిపారు.



2 వేల తొమహాక్ క్షిపణులు ఉక్రెయిన్‌కు ఇవ్వాలా?

పుతిన్‌ను హెచ్చరించా.. ఇవ్వొద్దని ఆయన అభ్యర్థించారు: ట్రంప్

వాషింగ్టన్/మాస్కో, అక్టోబరు 17: ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధాన్ని ఆపి, శాంతికాముకుడిగా పేరుపొందాలని తపిస్తున్న ట్రంప్.. ఇందుకోసం కీలకమైన తొమహాక్ క్షిపణుల అంశాన్ని లేవనెత్తారు. ఉక్రెయిన్‌కు వేల తొమహాక్ క్షిపణులు ఇవ్వమంటారా అని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను నేరుగా బెదిరించానని గురువారం రాత్రి వెల్లడించారు. అలా చేయవద్దంటూ పుతిన్ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారని తెలిపారు. "పుతిన్ నాకు ఫోన్ చేశారు. గాజాలో శాంతి ఒప్పందం కుదర్చడంపై అభినందించారు. ఉక్రెయిన్‌తో యుద్ధ విరమణపై చర్చించా. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌కు ఓ రెండు వేల తొమహాక్ క్షిపణులు ఇస్తే మీకేమైనా అభ్యంతరమా అని పుతిన్‌ను అడిగా. నిజంగానే నేరుగా ఇలాగే అడిగా. కానీ ఇది ఆయనకు నచ్చలేదు. ఇవ్వవద్దని అభ్యర్థించారు. అమెరికా వద్ద పెద్ద సంఖ్యలో తొమహాక్ క్షిపణులు ఉన్నాయి. అయినా అమెరికా కోసం అవి అవసరం. అంటే మాకు కొరత తలెత్తకుండా చూసుకోవాలి కదా. శుక్రవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ నన్ను కలుస్తున్నారు. పుతిన్‌తో ఏం మాట్లాడినదీ ఆయనకు చెప్తాను" అని ట్రంప్ పేర్కొన్నారు. ఇక కాగా, ఉక్రెయిన్‌తో యుద్ధం నిలిపివేత, వాణిజ్య అంశాలపై చర్చించేందుకు హంగరీలోని బుడాపెస్ట్ నగరంలో పుతిన్‌తో భేటీకానున్నట్టు ట్రంప్ వెల్లడించారు. రెండు వారాల్లో ఈ సమావేశం ఉండవచ్చని తెలిపారు. వాస్తవానికి రష్యాలోని కీలక మిలటరీ ప్రాంతాలపై దాడులు చేయడం కోసం తమకు తొమహాక్ క్షిపణులు ఇవ్వాలని ఉక్రెయిన్ ఎప్పటినుంచో కోరుతోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అమెరికాలో ట్రంప్‌తో త్వరలో భేటీకానున్నారు. ఈ క్రమంలోనే ట్రంప్‌కు పుతిన్ ఫోన్ చేయడం గమనార్హం. ఇదిలా ఉండగా, ఉక్రెయిన్‌లోని చెర్విన్‌స్కా పట్టణంలోని ఒక పార్కుకు ట్రంప్ పేరు పెట్టారు. "ఇప్పటి వరకు కజ్కా పేరిట ఉన్న ఈ పార్కుకు.. ప్రపంచ శాంతి కోసం పాటుపడుతున్న ట్రంప్ పేరును పెట్టాలని నిర్ణయించాం. ఎన్నో యుద్ధాలు ఆపిన ఆయన మరో యుద్ధాన్ని కూడా ఆపి శాంతిని నెలకొల్పుతారని ఆశిస్తున్నాం. ఆయనను మా నగరానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తాం" అని ఆ పట్టణ కౌన్సిలర్ మరైనా సెమెనెన్కో వెల్లడించారు.

సౌదీ, యూఎస్ రక్షణ ఒప్పందంపై చర్చలు

అమెరికా, సౌదీ అరేబియా మధ్య రక్షణ ఒప్పందం కుదుర్చుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఇరుదేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. సౌదీ రాజు మహమ్మద్ బిన్ సల్మాన్ వచ్చే నెలలో అమెరికాలో పర్యటించనున్నారు. ఆ సమయంలో ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉంది.

అఫ్గాన్‌పై పాక్ వైమానిక దాడులు

- పక్తికా ప్రావిన్స్‌లో బాంబుల వర్షం.. ప్రతీకారం తీర్చుకుంటామన్న అఫ్గాన్

కాబూల్, ఇస్లామాబాద్, అక్టోబరు 17: అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులు నిర్వహించింది. కాల్పుల విరమణ మరో రెండు రోజుల పాటు పొడిగించిన కాసేపటికే అఫ్గాన్‌లోని పక్తికా ప్రావిన్స్‌లో పాక్ బాంబుల వర్షం కురిపించింది. తమ భూభాగంలోని మూడు ప్రాంతాల్లో పాక్ వైమానిక దాడులు జరిపిందని నిర్ధారించిన తాలిబన్ ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. ఇప్పటికే తాలిబన్ ఫైటర్లు పెద్ద సంఖ్యలో సరిహద్దుకు తరలి వెళ్లారు. ఈ తరుణంలో దోహాలో శాంతి చర్చలు జరిపేందుకు ఖతార్ ముందుకు వచ్చినట్లు సమాచారం. ఖైబర్ ఫఖ్తుంక్వాలోని ఉత్తర వజీరిస్థాన్‌కు చెందిన మిర్ అలీ పాక్ మిలిటరీ క్యాంప్‌పై తెహ్రీక్ ఎ తాలిబన్ పాకిస్థాన్ ఉగ్రవాదులు ఆత్మాహుతి కారుబాంబు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఏడుగురు పాక్ సైనికులతో పాటు మరో 13 మంది మృతిచెందారు. దాడికి పాల్పడిన నలుగురు టీటీపీ ఉగ్రవాదులను మట్టుబెట్టామని పాక్ ఆర్మీ ప్రకటించింది. కాగా, అఫ్గాన్‌తో పాటు భారత్‌తో కూడా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఏర్పడితే ఏకకాలంలో ద్విముఖ యుద్ధం చేసేందుకు సిద్ధమని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ అన్నారు.

గుజరాత్ మంత్రివర్గంలోకి క్రికెటర్ జడేజా భార్య రివాబా!

- 26 మందితో మెగా క్యాబినెట్ ఏర్పాటు

గాంధీనగర్, అక్టోబరు 17: గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. మెగా క్యాబినెట్‌ను ఏర్పాటు చేశారు. గత మంత్రివర్గంలో 17 మంది ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 26కు చేరింది. తాజా క్యాబినెట్‌లో 19 మంది కొత్త వారికి చోటు కల్పించారు. ఇందులో అనూహ్యంగా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబాకు కూడా అవకాశం దక్కింది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా సీఎం భూపేంద్ర పటేల్ మినహా మిగిలిన 16 మంది మంత్రులూ గురువారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. గుజరాత్‌లో 2027లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. కొద్ది నెలల్లోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించడం గమనార్హం. శుక్రవారం గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ నూతన మంత్రులతో ప్రమాణం చేయించారు. పాత వారిలో హోం శాఖ సహాయ మంత్రిగా చేసిన సంఘావికి డిప్యూటీ సీఎంగా పదోన్నతి కల్పించడం విశేషం. 2022లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో రివాబా జామ్‌నగర్ నార్త్ నుంచి గెలుపొందారు.


దీపావళి శుభాకాంక్షలు
తగ్గించిన 28% 18% GST ధరలతో LED, ఎయిర్ కండీషనర్ కొనుగోలుచేయండి.
దీపావళి శుభాకాంక్షలు
ధనత్రయోదశి శుభాకాంక్షలు
దానిపైన దీపావళి ప్రత్యేక తగ్గింపు
సోనోవిజన్
దీపావళి డిస్కౌంట్ సేల్
ధనం ఆదాచేసి,
లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి.
మా నూతన ప్రారంభమైన షోరూం
SONOVISION
RELIABLE SERVICE
సోనోవిజన్ SONOVISION
ఏలూరు రోడ్, ఎనికేపాడు, విజయవాడ.
8712416250, 51, 52.
మా నూతన ప్రారంభమైన షోరూం
RELIABLE SERVICE
సోనోవిజన్ SONOVISION
దుర్గా ప్లాజా, యం.జి. రోడ్, పటమట, విజయవాడ. - 8712417841
6% పైన అదనపు డిస్కౌంట్ లభించే స్క్రాచ్ కార్డ్ స్కీమ్
ప్రతి ₹2000/- కొనుగోలుతో స్క్రాచ్ కార్డ్ పొందండి
₹100/- నుండి ₹1,00,000/- వరకు తక్షణ నగదు బహుమతి అందుకోండి.
(Selected Models)
అద్భుతమైన క్యాష్‌బ్యాక్ ఆఫర్స్‌తో దీపావళి పండగ జరుపుకోండి
HDB FINANCIAL SERVICES
Upto 25000 క్యాష్ బ్యాక్
IDFC FIRST Bank
Upto 30000 క్యాష్ బ్యాక్
BAJAJ FINSERV
Upto 15000 క్యాష్ బ్యాక్
1 EMI FREE
HDFC BANK
ICICI Bank
SBI
AXIS BANK
LED UHD 4K Smart Tv's
LG SAMSUNG SONY Haier TCL LLOYD
195 Cm (77") OLED UHD
189 Cm (75") LED 4K Ultra HD
164 Cm (65") LED 4K Ultra HD
139 Cm (55") LED 4K Ultra HD
108 Cm (43") LED 4K Ultra HD
Air Conditioners
LG LLOYD BLUE STAR VOLTAS DAIKIN Godrej HITACHI Haier
5Star & 3Star Inverter A.C's
5Star & 3Star Inverter A.C's
5Star & 3Star Inverter A.C's
Refrigerators
LG SAMSUNG Whirlpool Haier Godrej VOLTAS beko LLOYD
SBS Ref. 630 Ltrs
SBS Ref. 650 Ltrs
FF Ref. 466 Ltrs
FF Ref. 272 Ltrs
DC Ref. 210 Ltrs
DC Ref. 188 Ltrs
Washing Machines
LG SAMSUNG BOSCH IFB Whirlpool LLOYD
Automatic Washing Machines
12/7 KG Front Load
9 KG Front Load
12 KG Front Load
7 KG Top Load
7 KG Top Load
7 KG Semi Load
Mobile Phones
iPhone
17, 17 Pro
Upto 4000/- Cash Back
16 Pro, 16 Pro Max
Upto 3000/- Cash Back
iPhone Air
New Arrival
9/0, 12/0, 24/0 Schemes Available SBI, ICICI, Kotak Credit Cards and Selected Bank Cards (Exchange Bonus)
SAMSUNG
S-25 Ultra 5G
Discount Upto 15000/-
A-56 5G
Instant Discount Upto 3000/-
9/0, 12/0, 24/0 Schemes Available
vivo
5G V-60e
New Arrival
Upto 10% Cash Back
9/0, 10/2, 12/4 Schemes Available
oppo
5G F-31, F-31 Pro
6/0, 7/0, 8/0, 11/2 Schemes Available
ONEPLUS
5G 13-S
CashBack 4500/-
SBI, RBL Credit Card
12/4 Scheme Available
realme
5G 15 Pro
6/0, 8/2, 10/3 Schemes Available
mi Redmi
5G Note 15 Series
6/0, 8/0, 10/2, 12/4 Schemes Available
Laptops & Mobile Accessories
hp 12/4 Scheme Available
Lenovo 12/4 Scheme Available
DELL 15/5 Scheme Available
ASUS 12/4 Scheme Available
MacBook 24/0 Scheme Available
Smart Watch
Ear Buds
Mobile Accessories
Boat, Realme, Fastrack, Hapipola
boAt JBL
Sound Bar
Conditions Apply
అందరికన్న తక్కువ ధరలు, నమ్మకమైన సర్వీస్‌తో అందరి అభిమానం పొందిన షోరూం సోనోవిజన్
మా నూతన ప్రారంభమైన షోరూంల కు ఆహ్వానం
ఏలూరు రోడ్డు, ఎనికేపాడు, విజయవాడ. 8712416250, 51, 52.
దుర్గా ప్లాజా, యం.జి. రోడ్, పటమట, విజయవాడ. 8712417841
విజయవాడ, విజయప్లాజా, ఏలూరు రోడ్, విజయవాడ 9154281648, 649, 650.
విజయవాడ, ఏలూరు రోడ్, రామమందిరం దగ్గర. 9440804182, 9246666202
విజయవాడ, ప్రియదర్శిని థియేటర్ బిల్డింగ్, అరండల్‌పేట. 9246666664, 9100991701, 9440804184
విజయవాడ, యం.జి.రోడ్, ఆల్ ఇండియా రేడియో ఎదురు. 9246666203, 9154281640
విజయవాడ, పటమట, మోహన్‌దాస్ థియేటర్ దగ్గర. 9246661616, 9100991702
విజయవాడ, కంట్రోల్ రూమ్ దగ్గర, యం.జి.రోడ్ 9440804183, 9246666209
గొల్లపూడి, ఆంధ్రహాస్పిటల్ బిల్డింగ్. 8333924930, 9154281628
విజయవాడ, కానూరు, యం.జి.రోడ్. 8712600536, 8712600537,
శ్రీనగర్ కాలని, రింగ్ రోడ్డు, విజయవాడ. 8712600531, 32, 33
మెయిన్ రోడ్డు, చికిత్స హాస్పిటల్ దగ్గర, పాయకాపురం. విజయవాడ. ఫోన్ : 8712648704, 05, 06.
ఎనికేపాడు - 1, ఏలూరు రోడ్, విజయవాడ. 9100991703, 9154281626
పోరంకి, మెయిన్ రోడ్ సెంటర్. 9154281645, 46, 47
కనకదుర్గమ్మ వారధి దగ్గర, తాడేపల్లి. 7331149366, 367, 368
గుడివాడ, ఏలూరు రోడ్. 9154281178, 79
మచిలీపట్నం, కోనేరు సెంటర్, మునిసిపల్ పార్క్ ఎదురు. 7331149379, 80, 81

ఆంధ్రజ్యోతి
▲ తమసోమా జ్యోతిర్గమయ

'సుప్రీం' టపాసు!

దీపావళి రాకముందే ఢిల్లీలో వాయుకాలుష్యం తీవ్రంగా ఉంది. ఢిల్లీ వాసులు ఏటా అనుభవించే నరకమే ఇది. ఇంకా చెప్పుకోవాలంటే, పొరుగు రాష్ట్రాల్లో పంటవ్యర్థాలను తగులబెట్టే ప్రక్రియ ఇంకా పతాక స్థాయిని చేరకముందే ఢిల్లీ ఉక్కిరిబిక్కిరవుతోంది. గత నాలుగురోజుల్లో దేశరాజధానిలోని అధికప్రాంతాల్లో కాలుష్యం 'పూర్' నుంచి 'వెరీపూర్'కు చేరుకుంది. వాతావరణం ఇంత కలుషితంగా ఉన్నస్థితిలోనే, సుప్రీంకోర్టు మొన్న బుధవారం టపాసులు కాల్చుకోవడానికి అనుమతించడం పర్యావరణ ప్రేమికులను ఆశ్చర్యపరిచింది. 'గ్రీన్ క్రాకర్స్'ను మాత్రమే అనుమతించి, మూడురోజుల పాటు నిర్దిష్టసమయాలను నిర్దేశించినప్పటికీ, కాలుష్యం ఏ స్థాయికి చేరుకుంటుందోనన్న భయం అత్యధికుల్లో ఉంది.

ఢిల్లీ, నేషనల్ కాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) పరిధిలో టపాసుల అమ్మకాలమీద ప్రస్తుతం ఉన్న నిషేధాన్ని ఎత్తివేయించేందుకు కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం తెగతాపత్రయపడ్డాయి. పండుగపూట టపాసులు కాల్చనివ్వకుండా కేజ్రీవాల్ ప్రభుత్వం హిందువులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, న్యాయస్థానాలను అడ్డుపెట్టుకొని కుట్రలు పన్నుతోందని అప్పట్లో విపక్షంలో ఉన్న బీజేపీ నాయకులు విమర్శించేవారు. ఇప్పుడు తాము అధికారంలోకి వచ్చిన తరువాత కూడా దీపావళిని కేవలం దీపాలతో సరిపెడితే ఎలా? జనం సెంటిమెంట్‌ను గౌరవించి తీరాల్సిందేనంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టు వెంటపడ్డాయి. ప్రజల మనోభిప్రాయాలను సంగతి అటుంచితే, పాలకుల మనోభీష్టం ఏమిటన్నది సుస్పష్టం కనుక, సుప్రీంకోర్టు కూడా సరే కానివ్వమన్నది. చీఫ్ జస్టిస్ గవాయ్ ఆధ్వర్యంలోని బెంచ్ గ్రీన్ క్రాకర్స్‌ను మాత్రమే అనుమతించడం ఉపరితలంలో కొంతనయంగా కనిపిస్తున్నప్పటికీ, టపాసులమీద ఇప్పటివరకూ ఉన్న పూర్తిస్థాయి నిషేధాన్ని ఈ ఏడాది ఆ మేరకు సడలించడం విశేషం.

గతంలోనూ ఇలా గ్రీన్ క్రాకర్స్, అంటే తయారీలో బేరియం లవణాలను వినియోగించని టపాసులకు అనుమతి ఇచ్చినప్పటికీ, క్రమంగా ఆ మినహాయింపు కూడా దుర్వినియోగం కావడంతో పూర్తిగా నిషేధించవలసి వచ్చింది. సాధారణ టపాసులతో పోల్చితే ప్రమాదకర వాయువులను, కాలుష్య కారకాలను ఓ మూడోవంతు మేరకు తక్కువ విడుదల చేస్తాయి కనుక వాటికి ఆ పేరు వచ్చిందే తప్ప, అవి పూర్తి కాలుష్యరహితమైనవికావు. గత పాలకుల చొరవ, న్యాయస్థానాల ఆదేశాలు, చేజేతులా వాతావరణాన్ని మనమే కలుషితం చేసుకోవడం ఎందుకన్న జ్ఞానం వల్లనూ దేశరాజధానివాసుల్లో క్రాకర్స్ మీద ప్రేమ ఇటీవలి కాలంలో బాగా తగ్గింది. ఇప్పుడు వాటి తయారీ, వినియోగాన్ని పాక్షికంగానైనా మళ్ళీ అనుమతించినందున, ఢిల్లీ ప్రజల్లో టపాసుల మోజు తిరిగి రాజుకుంటుంది. గతంలో పూర్తి నిషేధం ఉన్నప్పటికీ, పొరుగు రాష్ట్రాలనుంచి ఢిల్లీ రాజధాని ప్రాంతంలోకి టపాసుల అక్రమ సరఫరా ఎంతోకొంత జరుగుతూనే ఉండేది. ఆ కారణంగానే 'దియాజలావ్' వంటి కార్యక్రమాలతో ప్రజల్లో చైతన్యం పెంచేందుకు గత ప్రభుత్వం కొన్ని ప్రయత్నాలు చేసింది. ఇంతటి కాలుష్యం మధ్యన టపాసుల జోలికి పోవద్దంటూ ప్రజలకు విజ్ఞప్తులు చేసేది. ఇప్పుడు తక్కువ విషం ఉన్న గ్రీన్‌క్రాకర్స్ వినియోగానికే సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చివుండవచ్చునుగానీ, ప్రభుత్వం ఆశీస్సులతో తయారీ, అమ్మకాలు, వినియోగమూ అనేక రెట్లు హెచ్చి కాలుష్యం అంతిమంగా సాధారణ టపాసుల స్థాయికో, ఇంకా ఎక్కువకో చేరడం ఖాయం. దీనికితోడు, గ్రీన్ క్రాకర్స్ పేరిట సాధారణ టపాసుల తయారీ గతంలో ఉధృతంగా సాగడం, పర్యవేక్షణ కొరవడటం గతానుభవమే. గత ఏడాది అక్టోబర్ 14న ఢిల్లీ ప్రభుత్వం అన్ని రకాల టపాసులనూ నిషేధించినప్పుడు, సదరు నిర్ణయంలో జాప్యం జరిగినందుకు సుప్రీంకోర్టు పడచీవాట్లు పెట్టింది. ఏ మతమూ వాతావరణాన్ని కలుషితం చేయమని చెప్పదనీ, పౌరుడి ప్రాథమిక ఆరోగ్యహక్కును ప్రభుత్వాలు ఆరునూరైనా పరిరక్షించవలసిందేనని న్యాయస్థానం స్పష్టంచేసింది. ఢిల్లీ ప్రభుత్వం ఈ ఏడాది జనవరి వరకూ ప్రకటించిన ఆ నిషేధాన్ని మార్చివరకూ పెంచిన సుప్రీంకోర్టే ఇప్పుడు పూర్తిభిన్నమైన వైఖరి తీసుకుంది. పంటవ్యర్థాలను తగులబెట్టే పొరుగు రాష్ట్రాల రైతులను ఏ విధంగా నియంత్రించవచ్చు, ఏయే రూపాల్లో శిక్షించవచ్చు అన్న అంశాలను నాలుగువారాల క్రితమే తీవ్రంగా చర్చించిన న్యాయమూర్తులే ఇప్పుడు గ్యాస్ చాంబర్‌లాగా మారిపోయిన ఢిల్లీలో 'ప్రజల సెంటిమెంట్' వాదనకు విలువివ్వడం విచిత్రం.

ఈ వృద్ధి రేటు గర్వకారణమా?

భారత్‌ను బహిరంగ ఆర్థిక వ్యవస్థగా రూపొందించేందుకు, వివేకవంతమైన ఆర్థిక నిర్వహణకు నిర్విరామంగా కృషిచేస్తోన్న ఆర్థిక పాలనాదక్షుడు డాక్టర్ సి.రంగరాజన్. ఈ 93 ఏళ్ల తలపండిన ఆర్థికవేత్త చాలా సంవత్సరాల పాటు ఒక సెంట్రల్ బ్యాంకర్‌గా ఉన్నారు. భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ)కు 19వ గవర్నర్ (1992–97)గా అనితరసాధ్యమైన సారథ్యం వహించారు. భారతదేశ సంభావ్య వృద్ధి రేటు వ్యవహారాన్ని లోతుగా, విస్తృతంగా తర్కించి అది ఏడాదికి 6.5 శాతంగా ఉన్నదనే నిర్ణయానికి వచ్చారు. ఈ విషయమై మరో ఆర్థికవేత్త డాక్టర్ కె.శ్రీవాస్తవ సహ రచయితగా ఆయన రాసిన వ్యాసం ఒకటి అక్టోబర్ 14, 2025న ఒక జాతీయ దినపత్రికలో వెలువడింది. 'ప్రస్తుత ప్రపంచ ఆర్థిక వాతావరణంలో ఈ వృద్ధిరేటు అధిక స్థాయిలో ఉందని సహేతుకంగా చెప్పవచ్చు' అని డాక్టర్ రంగరాజన్ ఉదారంగా వ్యాఖ్యానిస్తూ వెన్వెంటనే ఈ క్రింది వ్యాఖ్య జోడించారు: 'ఉద్యోగ అవకాశాలను మరింత అధిక స్థాయిలో సృష్టించేందుకు సంభావ్య పెరుగుదల సామర్థ్యాన్ని మరింత అధికం చేయవలసిన అవసరమున్నది'.



■ పి. చిదంబరం

'పళని' పలుకు

అనేక సంవత్సరాలుగా మన ఆర్థిక వ్యవస్థ సగటు వృద్ధిరేటు 6.5శాతంగా ఉండడమనేది చాలా నిరాశాజనక విషయమని నేను భావిస్తున్నాను. ఆ వృద్ధిరేటు భారత్‌ను 'దిగువ మధ్యతరగతి ఆదాయ ఆర్థిక వ్యవస్థ'గా మాత్రమే ఉంచుతోంది. ప్రపంచ బ్యాంకు నిర్వచనం ప్రకారం స్థూల జాతీయ తలసరి ఆదాయం 1,146 నుంచి 4,515 డాలర్ల మధ్య ఉన్న దేశాలు దిగువ మధ్యతరగతి ఆర్థిక వ్యవస్థల కిందకు వస్తాయి. 2024లో మన స్థూల జాతీయ తలసరి ఆదాయం 2,650 డాలర్లుగా ఉన్నది. ఈ ప్రకారం ఈజిప్ట్, పాకిస్థాన్, ఫిలిప్పీన్స్, వియత్నాం, నైజీరియా ఆర్థిక వ్యవస్థల శ్రేణిలోనే మన ఆర్థిక వ్యవస్థ ఉన్నది. దిగువ మధ్యతరగతి ఆదాయ ఆర్థిక స్థితి నుంచి బయటపడి పురోగమించాలంటే మన స్థూల తలసరి జాతీయ ఆదాయం రెట్టింపు కావలసిన అవసరమున్నది. భారతదేశ ప్రస్తుత వృద్ధిరేటు నిలకడగా ఉంటే అటువంటి పురోగతి సాధించేందుకు మనకు 9 సంవత్సరాల వ్యవధి పడుతుంది. అయితే అదే సమయంలో నిరుద్యోగిత పరిస్థితి మరింతగా దిగజారుతుంది.

ఆర్బీఐ అంచనా ప్రకారం 2025–26 ఆర్థిక సంవత్సరంలో మన ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 6.5 శాతం నుంచి 6.8 శాతానికి పెరుగుతుంది. అయితే నిరుద్యోగిత విషయమై ఆర్బీఐ చెప్పగలిగేది తక్కువే. 'ఉద్యోగావకాశాల సృష్టికి సంబంధించిన వివిధ సూచికలు ఆగస్టులో ఒక మిశ్రమ దృశ్యాన్ని చూపించాయి. అఖిల భారత స్థాయిలో నిరుద్యోగిత రేటు 5.1 శాతానికి తగ్గింది' అని సెప్టెంబర్ 2025 ఆర్బీఐ 'స్టేట్ ఆఫ్ ది ఎకానమీ' బులెటిన్ వెల్లడించింది. ఆర్థిక మంత్రిత్వశాఖ వారి 'మంత్లీ ఎకనామిక్ రివ్యూ' ఆగస్టు సంచికలో వృద్ధి రేటు అంచనా 6.3 నుంచి 6.8 శాతం మధ్యలో ఉంటుందని పేర్కొంది. నిజానికి ఇది అంతకు ముందటి అంచనానే. నిరుద్యోగిత పరిస్థితి గురించి ఈ ఎకానమిక్ రివ్యూ' కూడా ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు.



జీడీపీ వృద్ధిరేటు 6.5 శాతంగా ఉండడమనేది పండుగ చేసుకునే సందర్భం కానేకాదు. భారత్ ఒక 'దిగువ మధ్యతరగతి వ్యవస్థ'గా మాత్రమే ఉన్నదనేది ఆ వృద్ధిరేటు చెప్పుతున్న సత్యం. గడ్డు పరిస్థితులను అధిగమించి ఆర్థిక వ్యవస్థ ప్రగతి బాటలో పరుగులు పెట్టేందుకు డాక్టర్ మన్మోహన్‌సింగ్‌లా సాహసోపేత నిర్ణయాలు తీసుకోవల్సిన సమయమిది.

2025–26 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 6.5 శాతంగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. అయితే 2026–27 ఆర్థిక సంవత్సరంలో ఈ వృద్ధిరేటు 6.3 శాతానికి తగ్గుతుందని పేర్కొంది. భారత్ వృద్ధిరేటుపై అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్ఎఫ్) సంస్థ తన అంచనాను 2025లో 6.6 శాతానికి పెంచింది. అయితే ఈ పెరుగుదల 2026లో 6.2 శాతానికి తగ్గుతుందని స్పష్టం చేసింది. ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ అంచనా ప్రకారం భారత్ వృద్ధిరేటు 2025–26లో 6.7 శాతంగా ఉంటుంది. 2026–27లో అది 6.2 శాతానికి తగ్గుతుంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు 6.5 శాతంగా ఉండగలదని, తదుపరి ఆర్థిక సంవత్సరంలో తగ్గుతుందనే విషయమై ఏకాభిప్రాయం వ్యక్తమయింది. ఈ అంచనాలు డాక్టర్ రంగరాజన్ అంచనాను ధ్రువీకరిస్తున్నాయి. వృద్ధి రేటు స్వల్ప స్థాయిలో ఉండేందుకు కారణాలు ఏమిటో కూడా ఆయన గుర్తించారు: గత కొద్ది సంవత్సరాలుగా స్థూల స్థిర మూలధన నిర్మాణం (జీఎఫ్‌సీఎఫ్) స్థిరంగా ఉంది. ఇది స్థిరంగా ఉండడానికి దారితీసిన కారణాలు కూడా స్థిరంగా ఉన్నాయి. జీఎఫ్‌సీఎఫ్ 2007–08లో జీడీపీలో 35.8 శాతం నుంచి 2024–25లో జీడీపీలో 30.1 శాతానికి తగ్గిపోయింది. ఇది గత పదేళ్లుగా ఇంచుమించు 28 నుంచి 30 శాతం మధ్యనే ఉంటోంది. మొత్తం జీఎఫ్‌సీఎఫ్‌లో భాగమైన 'ప్రైవేట్ మూలధన నిర్మాణం' (పీఎఫ్‌సీఎఫ్) 2007–08లో జీడీపీలో 27.5శాతం నుంచి 2022–23లో జీడీపీలో 23.8శాతానికి తగ్గిపోయింది. జీఎఫ్‌సీఎఫ్/పీఎఫ్‌సీఎఫ్ మెరుగుపడని పక్షంలో భారత్ వృద్ధిరేటు 6.5శాతంగా ఉన్నది.

నాణ్యమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధిపరచడం, నాణ్యమైన ఉద్యోగాలను సృష్టించడం అనేవి ఒక అభివృద్ధి చెందుతున్న దేశంలో ప్రభుత్వ సామర్థ్యానికి తార్కాణాలు. గత దశాబ్దంలో నిర్మించిన మౌలిక సదుపాయాల పరిమాణం చాలా భారీ స్థాయిలో (వాటికి వెచ్చించిన నిధుల పరిమాణం కూడా చాలా అత్యధిక స్థాయిలో ఉన్నదని ప్రత్యేకంగా చెప్పాలా?) ఉన్నది. మరి నాణ్యత సంగతేమిటి? అభివృద్ధి చెందిన దేశాలు త్యజించిన రూపకల్పనల నమూనాలు, కాలం చెల్లిన సాంకేతికతలు, పడిపోతున్న వంతెనలు, కూలిపోతున్న భవనాలు, ఋతుపవనాలు వర్షించిన తొలి జల్లులకే కొట్టుకుపోతున్న హైవేలు.... కొత్త మౌలిక సదుపాయాల నాణ్యత గురించి ఇంకా ఏమి చెప్పాలి? ఉద్యోగాల నాణ్యత గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. విద్యావంతులు అయిన నిరుద్యోగులకు ఉద్యోగాలే లేవు. ఈ శ్రేణి యువజనులలో నిరుద్యోగిత 29.1 శాతంగా ఉన్నది. యువజనులలో మొత్తంగా నిరుద్యోగిత 45.4 శాతంగా ఉన్నది. పాఠశాల విద్యావంతులు, విద్యాభ్యాసాన్ని పాఠశాల స్థాయిలోనే మానివేసినవారు జీవనోపాధికి ఏవో చిన్నా చితక పనులు చేసుకోవడం లేదా వలసపోవడం జరుగుతోంది. సెప్టెంబర్‌లో అధికారిక నిరుద్యోగిత రేటు 5.2 శాతం కాగా అధికారిక కిరాణా ద్రవ్యోల్బణ రేటు 1.54 శాతం అట! ఎంత హాస్యాస్పదం! ప్రజలను క్రూరంగా పరిహసించడమే ఇది, సందేహం లేదు.

స్థూల దేశీయోత్పత్తి వృద్ధిరేటు 6.5 శాతంగా ఉండడమనేది పండుగ చేసుకునే సందర్భం కానేకాదు. భారత్ ఒక 'దిగువ మధ్యతరగతి వ్యవస్థ'గా మాత్రమే ఉండిపోయిందన్నది ఆ వృద్ధిరేటు చెప్పుతున్న సత్యం. మరి ఈ పరిస్థితి నుంచి బయటపడి పురోగమనపథంలో ముందుకు సాగేందుకు దోహదం చేసే ఆలోచనలు, ప్రణాళికలు ఏవీ ప్రభుత్వానికి లేవు. గడ్డు పరిస్థితులను అధిగమించి ఆర్థిక వ్యవస్థ ప్రగతిబాటలో పరుగులు పెట్టేందుకు డాక్టర్ మన్మోహన్‌సింగ్‌లా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవల్సిన సమయం మళ్లీ ఆసన్నమయింది.

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు)

గాజా శాంతితో పాలస్తీనా ప్రభవించేనా?

గాజాలో ఎట్టకేలకు శాంతివీచిక వీస్తోంది. హమాస్ చెరలో (బతికి) ఉన్న ఇజ్రాయెలీలు స్వగృహాలకు చేరుకున్నారు. ఇజ్రాయెలీ సైనిక దళాలు, వైమానిక సేన తమ పాశవిక దాడులను (ప్రస్తుతానికి) నిలిపివేశాయి. క్రూర ముట్టడిలో అల్లాడిపోయిన పాలస్తీనియన్లకు మళ్లీ ఆహారం, ఔషధాలు, ఇతర సహాయ సామగ్రి అందుబాటులోకి రావడం ఆరంభమయింది. ఈ శుభ పరిణామాలకు హర్షించని వివేకశీలురు ఈ ధరిత్రిపై ఎవరుంటారు? అయితే గాజాలో కాల్పుల విరమణ ఒక చిన్న ముందడుగు మాత్రమే అని సమస్త దేశాల ప్రజలకూ తెలుసు. సుస్థిర శాంతికి ఇంకా ఎన్నో అవరోధాలు ఉన్నాయి. కష్టసాధ్యమైన గమ్యమది. ఆ దిశగా ప్రస్థానం చాలా కఠినమైనది. ఈ వాస్తవమూ ప్రపంచ శాంతికాముకులు అందరికీ తెలుసు.

గాజాకు శాంతి పునరాగమిస్తున్న వేళ, పాలస్తీనియన్లు–యూదుల మధ్య ఘర్షణపై ముందుచూపుతో వ్యక్తం చేసిన భావాలు, అభిప్రాయాలు ఉన్న రెండు విశిష్ట పుస్తకాలను చదవడం తటస్థించింది. ఆ రెండూ 1980ల్లో ప్రచురితమయ్యాయి. విశాల దృక్పథంతో రాసిన పుస్తకాలవి. పాలస్తీనియన్ల–ఇజ్రాయెలీల ఘర్షణ గురించి నాలుగు దశాబ్దాలకు పూర్వం రచయితలు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుత పరిస్థితులకూ ఉపయుక్తమైనవి. వీటిలో మొదటిది దక్షిణాఫ్రికాకు చెందిన ప్రముఖ స్వాతంత్ర్యసమరయోధుడు జో స్లోవో ఆత్మకథ. స్లోవో 1926లో లిథువేనియాలో జన్మించారు. 1930ల్లో యూరోప్‌లో యూదు వ్యతిరేక దమనకాండ తీవ్రమైనప్పుడు ఆయన కుటుంబం దక్షిణాఫ్రికాకు వలసపోయి జోహాన్నెస్‌బర్గ్‌లో స్థిరపడింది. 1960ల్లో ప్రవాసానికి వెళ్లేదాకా స్లోవో ఆ నగరంలోనే నివసించారు. వర్ణ వివక్ష పాలన నుంచి విముక్తమైన తరువాత దక్షిణాఫ్రికాకు తిరిగివచ్చిన స్లోవో కొద్ది కాలం నెల్సన్ మండేలా ప్రభుత్వంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు. కేన్సర్ వ్యాధితో 1995లో మరణించారు. ద్వితీయ ప్రపంచ యుద్ధం చివరిదశలో ఆయన ఇటలీలో మిత్ర రాజ్యాల తరఫున పోరాడారు. యుద్ధం ముగిసిన తరువాత కూడా సైనికుడుగా యూరోప్‌లో కొంతకాలం ఉన్నారు. 1946లో సైనిక విధుల నుంచి విడుదలైన తరువాత దక్షిణాఫ్రికాకు తిరిగివస్తూ ఇజ్రాయెల్ వెళ్లారు. అక్కడ ఒక కిబ్బుట్జ్ (సామూహిక జీవన గ్రామం)ను సందర్శించారు. టెల్ అవీవ్‌కు సమీపంలో ఉన్న కిబ్బుట్జ్ సామ్యవాద సమాజ జీవనశైలికి ప్రతిబింబంగా ఉందని స్లోవో అభిప్రాయపడ్డారు. కిబ్బుట్జ్‌లోని ఈ వెలుగునేకాకుండా చీకటి పార్శ్వాన్ని కూడా ఆయన గుర్తించారు. బైబిల్ ఆదేశాలలో ఒకటి ఆ కిబ్బుట్జ్ వాసుల ఆలోచనలను బాగా ప్రభావితం చేస్తోందని స్లోవో రాశారు. పాలస్తీనా భూమిని మళ్లీ స్వాధీనం చేసుకోవడమనేది ప్రతి యూదు మతస్థుడి కర్తవ్యంగా ఉండాలన్నదే ఆ ఆదేశం. ఇరవయో శతాబ్ది పరిస్థితుల్లో ఆ ఆదేశానికి అర్థమేమిటి? పాలస్తీనాలో ఐదు వేల సంవత్సరాలకు పైగా నివసిస్తున్న వారినందరినీ పారద్రోలి ఆ భూమిని యూదు రాజ్యంగా చేసుకోవడమే. అంతిమంగా జరిగింది కూడా ఇదే కదా.

నేను చదివిన రెండో పుస్తకం– 'One Earth, Four or Five Worlds : Reflections on Contemporary History'– లో కూడా పాలస్తీనా సమస్య గురించి సంక్షిప్త అయితే ప్రభావదాయక వ్యాఖ్యలు ఉన్నాయి. ఈ పుస్తక రచయిత మెక్సికన్ కవి, నోబెల్ పురస్కార గ్రహీత, మన దేశంలో మెక్సికో



రాయబారిగా పనిచేసిన ఆక్టావియో పాజ్.

ఉభయ అమెరికా ఖండాలు, పశ్చిమాసియా, భారత్ చరిత్ర, సంస్కృతులపై విలువైన వ్యాసాలు ఉన్న పుస్తకమది. 1960ల్లోను, 1970ల్లోను పాలస్తీనియన్ గెరిల్లాలు ఇజ్రాయెల్ క్రీడాకారులను వధించారు, ఇజ్రాయెల్ పౌర విమానాలను హైజాక్ చేశారు. పాలస్తీనియన్ స్వయం నిర్ణయాధికార హక్కు కోసం పోరాడుతున్న పీఎల్‌ఓ, ఇతర మిలిటెంట్ బృందాలు పాల్పడిన ఈ చర్యలను పాజ్ ఏ మాత్రం సమర్థించలేదు. 'పాలస్తీనియన్లు అనుసరిస్తున్న పోరాట పద్ధతులు ఎటువంటి మినహాయింపు లేకుండా అసహ్యకరమైనవి.

> **ద్వితీయ ప్రపంచ యుద్ధ కాలంలో ఫ్రెంచ్ కవి ఆంద్రే బ్రెటన్ ఒక వ్యాసంలో 'ప్రపంచం యూదు ప్రజలకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది' అని రాశారు. ఈ మాటలు నా మనసులో నిలిచిపోయాయి. బ్రెటన్ స్ఫూర్తితో ఒక సందర్భంలో 'ఇజ్రాయెల్ విధిగా పాలస్తీనియన్లకు నష్టపరిహారం చెల్లించవలసి ఉంది' అని చెప్పాను. ఇజ్రాయెల్ మాత్రమే కాదు, ఆ యూదు రాజ్య–విస్తరణవాద, వలసవాద విధానాలను పూర్తిగా సమర్థించిన, ప్రోత్సహించిన బ్రిటన్, ఫ్రాన్స్, మరీ ముఖ్యంగా అమెరికా సైతం పాలస్తీనియన్లకు నష్టపరిహారం చెల్లించితీరాలి.**

వారి విధానాల్లో మతోన్మాదం ఉన్నది. రాజీలేని మొండి వైఖరి లక్ష్యసాధనకు తోడ్పడుతుందా?' అని ప్రశ్నిస్తూ ఆయన ఇంకా ఇలా వ్యాఖ్యానించారు: 'అనుసరిస్తున్న పోరాట పద్ధతులు ఆమోదయోగ్యమైనవి కాకపోయినప్పటికీ స్వయం నిర్ణయాధికార హక్కుకై వారి డిమాండ్ పూర్తిగా న్యాయబద్ధమైనది'. ఈ పోరాటంలో ఎవరూ నిర్ణయాత్మక విజయాన్ని సాధించలేరు. యూదులు, పాలస్తీనియన్లు ఇరుగు పొరుగువారుగా ఉండి తీరక తప్పదు' అని పాజ్ స్పష్టం చేశారు.

పాజ్ ఈ వ్యాఖ్యలు చేస్తున్న కాలంలో పాలస్తీనా సమస్యకు రెండు దేశాల పరిష్కారం సాధ్యమని ఎవరూ భావించలేదు. 1967లో తాము ఆక్రమించుకున్న ప్రాంతాన్ని వదిలివేసేందుకు ఇజ్రాయెల్ ససేమిరా అంగీకరించలేదు. 1967కు పూర్వపు సరిహద్దులతోనైనా ఇజ్రాయెల్‌ను గుర్తించేందుకు పీఎల్‌ఓ అంగీకరించడం లేదు. పాలస్తీనియన్ల, ఇజ్రాయెలీల మొండివైఖరి నీతిబాహ్యమైనది, ఆచరణ సాధ్యంకానిదని పాజ్ గర్హించారు. పాలస్తీనా సమస్యకు సైనిక పద్ధతుల్లో ఏ నాటికీ పరిష్కారం లభించదని ఆయన స్పష్టం చేశారు. సుస్థిర శాంతికి, సమన్యాయానికి ప్రాధాన్యమిచ్చే సూత్రబద్ధ రాజకీయ చర్చల ద్వారా మాత్రమే శాశ్వత పరిష్కారం లభించగలదని ఆయన అన్నారు. యూదులకు వలే పాలస్తీనియన్లకు కూడా మాతృదేశాన్ని కలిగి ఉండే హక్కు ఉందని పాజ్ కరాఖండీగా చెప్పారు.



■ రామచంద్ర గుహ

గతానుగతం

పాలస్తీనియన్లు, యూదుల మధ్య ఎడతెగని ఘర్షణకు శాశ్వత పరిష్కారం ఏమిటి? తమ సొంత దేశంగా చెప్పుకోగల మాతృభూమిని ఇరువురూ పొందడం మాత్రమేనని పాజ్ నొక్కి చెప్పారు. ఇది సత్యం. ఆ మెక్సికన్ కవి ఈ నిజాన్ని వక్కాణించిన పది సంవత్సరాల తరువాత 1990వ దశకం ప్రథమార్థంలో పీఎల్‌ఓ, ఇజ్రాయెల్ ప్రభుత్వం ఓస్లో ఒప్పందాలపై సంతకం చేశాయి. ఇజ్రాయెల్ అస్తిత్వ హక్కును పీఎల్‌ఓ గుర్తించగా పాలస్తీనియన్లకు గాజా, వెస్ట్ బ్యాంక్‌లలోని నిర్దిష్ట ప్రాంతాలు భాగంగా ఉండే ఒక దేశం అవసరమని ఇజ్రాయెల్ అంగీకరించింది. గత మూడు దశాబ్దాల కాలంలో ఇజ్రాయెల్ రాజకీయంగా, ఆర్థికంగా మరింత శక్తిమంతమైన రాజ్యంగా పరిణమించడంతో పాటు ప్రాదేశికంగా విస్తరించింది. పాలస్తీనియన్లకు ఓస్లో ఒప్పందాలు అభయమిచ్చిన సొంత దేశం అనేది వారికి ఒక స్వప్నంగానే మిగిలిపోయింది. ఆ స్వప్న సాకారానికి అడుగడుగునా ఆటంకాలే. మాతృభూమి విముక్తికై పాలస్తీనియన్ల సమస్త ప్రయత్నాలు నిరర్థకమయ్యాయి. శాంతివాది అయిన ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి యితజాక్ రాబిన్‌ను జియోనిస్ట్ ఉగ్రవాది ఒకడు హతమార్చడంతో ఓస్లో ఒప్పందాలకు మొదటి చావుదెబ్బ వాటిల్లింది. ఆ వెన్వెంటనే వెస్ట్ బ్యాంక్‌కు ఇజ్రాయెలీ యూదుల వలసలు వెల్లువెత్తాయి. వలస వచ్చి స్థిరపడిన యూదులు పాలస్తీనియన్ల భూమిని స్వాధీనం చేసుకున్నారు. వారి చట్టవిరుద్ధ చర్యలకు ఇజ్రాయెల్ సైన్యం పూర్తిగా సహాయపడింది, ప్రోత్సహించింది, ఇతరత్రా మద్దతునిచ్చింది. గాజా, వెస్ట్ బ్యాంక్‌లు ఇరుగు పొరుగు ప్రాంతాలు కాకపోవడమనే భౌగోళిక వాస్తవం పాలస్తీనియన్ల సొంత దేశం ఆవిర్భావానికి పూర్తిగా ఆటంకమయింది. కొత్తగా ఏర్పాటైన యూదు కాలనీలు పాలస్తీనియన్ల ఇక్కట్లను మరింతగా బాధాకరం చేశాయి. యూదుల నివాస సముదాయాలు ప్రబలిపోవడంతో వెస్ట్ బ్యాంక్ రెండు విభిన్న ప్రాంతాలుగా మారిపోయింది. ఒకదానిలో యూదులు సకల సౌకర్యాలతో ఇజ్రాయెల్ సైన్య సంపూర్ణ సంరక్షణలో సుఖదాయక జీవనాన్ని కొనసాగిస్తుండగా రెండో ప్రాంతంలో పాలస్తీనియన్లు నిత్యం వేధింపులు, హింసాత్మక దాడులకు గురవుతూ అభద్రతలో కునారిల్లిపోతుండడం జరిగింది. ఫలితంగా ఒకనాడు వర్ణవివక్ష రాజ్యమేలిన దక్షిణాఫ్రికాకు వెస్ట్ బ్యాంక్ ప్రతిబింబమైపోయింది. ఈ పోలిక పూర్తిగా న్యాయబద్ధమైనది.

యూదులు, పాలస్తీనియన్ల మధ్య ఘర్షణపై జో స్లోవో ఆలోచనలు చాలా దూరదృష్టితో చేసినవి. 1980ల్లో ఆక్టావియో పాజ్ వ్యాఖ్యల్లో బహుశా, అంతకంటే ఎక్కువ ముందుచూపు ఉన్నది. పాజ్ ఇప్పుడు సజీవుడై ఉండి ఉంటే హమాస్ చర్యలను తప్పక ఖండించేవారు. గతంలో పాలస్తీనియన్ గెరిల్లా పోరాటకారుల పద్ధతుల కంటే హమాస్ అనుసరిస్తున్న పద్ధతులు చాలా ఉన్మాదపూరితమైనవని, అత్యంత అసహ్యకరమైనవని మరెవ్వరి కంటే ముందుగానే అంగీకరించి ఉండేవారనడంలో సందేహం లేదు. అయితే, పాలస్తీనియన్లకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ సైన్యం పాల్పడుతున్న క్రూర దాడులను ఏ మాత్రం సమర్థించలేనివని ఆయన నొక్కిచెప్పేవారు. సొంత దేశాన్ని సాధించుకునేందుకు పాలస్తీనియన్ల పోరాట న్యాయబద్ధతను కూడా అవి కొట్టివేయలేవు. పాజ్ తన పుస్తకంలో ఒకచోట ఇలా పేర్కొన్నారు: 'ద్వితీయ ప్రపంచ యుద్ధ కాలంలో ఫ్రెంచ్ కవి ఆంద్రే బ్రెటన్ (1896–1966) ఒక వ్యాసంలో 'ప్రపంచం యూదు ప్రజలకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది' అని రాశారు. ఇది చదివిన క్షణం నుంచీ బ్రెటన్ మాటలు నా మనసులో నిలిచిపోయాయి. నలభై సంవత్సరాల అనంతరం ఒక సందర్భంలో 'ఇజ్రాయెల్ విధిగా పాలస్తీనియన్లకు నష్టపరిహారం చెల్లించవలసి ఉంది' అని చెప్పాను. మరో నలభై సంవత్సరాల తరువాత ఇది రాస్తున్న నేను పాజ్ అభిప్రాయాలకు రెండు సవరణలు చేయదలిచాను. మొదటిది, ద్వితీయ ప్రపంచ సంగ్రామంలో యూదులకు వ్యతిరేకంగా జర్మన్ నాజీలు పాల్పడిన మారణహోమం (హోలోకాస్ట్)కు ప్రాయశ్చిత్తంగా ప్రపంచ దేశాలన్నీ కాకుండా ముఖ్యంగా పశ్చిమ, తూర్పు యూరోపియన్ దేశాలు మాత్రమే యూదులకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. రెండవది, (2025లో మరింత స్పష్టమయిన సత్యమిది) పాలస్తీనియన్లకు ఇజ్రాయెల్‌తో పాటు, ఆ యూదు రాజ్య విస్తరణవాద, వలసవాద విధానాలను పూర్తిగా సమర్థించిన, ప్రోత్సహించిన బ్రిటన్, ఫ్రాన్స్, మరీ ముఖ్యంగా అమెరికా నష్టపరిహారం చెల్లించితీరాలి.

(వ్యాసకర్త చరిత్రకారుడు)


మెరుగయిన మహిళా భద్రత

మహిళల భద్రతలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో అగ్రస్థానానికి దూసుకుపోతుండటం గర్వకారణం. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న అవగాహన కార్యక్రమాలు, పోలీసుల సత్వర స్పందన... ఇలా అన్నీ కలసి మహిళలకు భరోసా, నమ్మకం కల్పిస్తున్నాయి. ప్రతి మహిళ ధైర్యంగా న్యాయం కోసం పోరాడే సామర్థ్యాన్ని పొందేలా ప్రత్యేక పథకాలు పాలకులు అమలు చేస్తున్నారు.

కూటమి ప్రభుత్వం రాకముందు రాష్ట్రంలో హింస, అత్యాచారాల సంఖ్య పెరిగిపోయింది. మహిళలు భయంతో బతికే పరిస్థితి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎన్సీఆర్బీ–2023 నివేదిక ప్రకారం, గత ప్రభుత్వ పాలనలో మహిళలు, బాలికలపై నేరాలు, అఘాయిత్యాలు గణనీయంగా పెరిగాయి. దేశవ్యాప్తంగా 8,416 కేసులు నమోదైతే, అందులో 2,826 (33.57శాతం) ఏపీలోనే ఉన్నాయి. బాధితుల సంఖ్యలో కూడా దేశంలో 8,661 మంది ఉంటే, ఏపీలో 3,020 మంది బాధితులు ఉన్నారు. జాతీయ క్రైం రేటు 1.3గా ఉండగా, ఏపీలో ఇది 10.6గా ఉందంటే గత ప్రభుత్వ హయాంలో మహిళలపై దాడులు ఎంత ఘోరంగా జరిగాయో అర్థమవుతున్నది. షెల్టర్ హోమ్‌లలో బాలికలపై లైంగిక వేధింపుల విషయంలోనూ ఉత్తరప్రదేశ్ తరువాత ఏపీ మూడవ స్థానంలో ఉంది.

దళితులపై దాడుల విషయంలో కూడా దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. వారానికి ముగ్గురు దళిత మహిళలు అత్యాచారానికి గురైన కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 57,789 ఎస్సీ/ఎస్టీ కేసులలో 2,027 ఏపీలోనే నమోదయ్యాయి. ప్రతి నెలా మూడు హత్యలు, నలుగురిపై హత్యాయత్నాలు, వారానికి 11 దాడులు, రోజుకు సగటున 5–6 అకృత్యాలు జరిగాయంటే పరిస్థితి ఎంత హీనంగా ఉండేదో అర్థమవుతోంది. మహిళలు, బాలికల భద్రతపై ఎన్సీఆర్బీ గణాంకాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అత్యాచారాల్లో 98 శాతం కేసుల్లో నిందితులు బాధితురాళ్లకు పరిచయమైనవారే అని ఎన్సీఆర్బీ రిపోర్ట్ స్పష్టం చేసింది. 2023లో పోక్సో కింద నమోదైన 858 కేసుల్లో 99.4 శాతం బాధితులకు తెలిసినవారే నిందితులుగా తేలారు. వీటిలో 425 కేసులు సోషల్ మీడియా పరిచయాల వల్ల, 335 కేసులు కుటుంబ సభ్యులు, స్నేహితులు, పొరుగువారి వల్ల, 93 కేసులు బాధితుల సొంత కుటుంబసభ్యుల వల్ల చోటుచేసుకున్నాయి.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల్లో భద్రతపై నమ్మకం పెరిగింది. హత్యలు, నేరాలు, మహిళలపై అఘాయిత్యాలు ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవడం వల్ల రాష్ట్రంలో భద్రతా వాతావరణం మెరుగుపడింది. ఇందుకు గణాంకాలే సాక్ష్యాలు. గత ఏడాదితో పోలిస్తే మహిళలపై దాడులు 4.84శాతం తగ్గినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో తెలిపారు. వరకట్న మరణాలు 86 నుంచి 49కి, మహిళా హత్యలు 33 నుంచి 28కి తగ్గాయి. 343 మంది నిందితులపై పోక్సో చట్టాన్ని అమలు చేశారు. 13,672 పాఠశాలలు, కళాశాలల్లో స్వీయరక్షణ శిక్షణ, 17,576 మంది బాలికలను శక్తి వారియర్స్‌గా తీర్చిదిద్దారు. కేవలం 15 నెలల్లోనే కూటమి ప్రభుత్వం మహిళల భద్రతా ప్రమాణాలను పెంచింది. అత్యాచారాలు, దాడులపై సాంకేతికత, పోలీసు చర్యలు, సామాజిక అవగాహనలను సమన్వయం చేసి, భద్రతా వాతావరణాన్ని పెంపొందించింది. 'నేషనల్ యాన్యువల్ రిపోర్ట్ ఇండెక్స్ ఆన్ ఉమెన్స్ సేఫ్టీ–2025' ప్రకారం, విశాఖపట్టణం దేశంలోనే అత్యంత సురక్షిత నగరాల్లో రెండో స్థానంలో నిలిచింది.



రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో నేరాల నుంచి రక్షణకు అవగాహన కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాం. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో పర్యటించి, మహిళలకు చట్టాలు, హక్కులపై అవగాహన కల్పిస్తున్నాం. వన్ స్టాప్ సెంటర్ల ద్వారా వందలాది మహిళలు రక్షణ పొందుతున్నారు. గృహహింస, ఆస్తి వివాదాలు, ఉద్యోగం చేసే ప్రదేశాల్లో వేధింపుల విషయంలో న్యాయం పొందుతున్నారు. అదేవిధంగా ఫేక్ శక్తి సదన్‌లపై ఉక్కుపాదం కూడా మోపాం.

మహిళా సంక్షేమంలో భాగంగా సూపర్ సిక్స్ పథకాల ద్వారా మహిళలను ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్నది. దీపం పథకం, తల్లికి వందనం, స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్థిక సహాయం, ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. మహిళల స్వయం సమృద్ధి కోసం హస్తకళలు, చిన్న వ్యాపారాలు, డిజిటల్ మార్కెటింగ్, నైపుణ్య శిక్షణలను అందిస్తున్నారు. అయితే, కొన్ని సంఘటనలు ఇంకా కలవరపెడుతున్నాయి. పాలకొల్లు, ఉయ్యూరు, విజయవాడ సమీప గ్రామాలు, విశాఖలో చోటుచేసుకున్న ఘటనలు సమాజం ఎంత జాగ్రత్తగా ఉండాలో సూచిస్తున్నాయి. శారీరకంగా, మానసికంగా బలహీనమైన బాలికలు దాడులకు గురై తమ వేదనను బయటపెట్టలేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై న్యాయ ప్రక్రియ కూడా వేగవంతం కావాలి, ప్రత్యేక కోర్టులు మరింత బలంగా పనిచేయాలి. కేవలం చట్టాలే సరిపోవు, సామాజిక దృక్పథం కూడా మారాలి. కుటుంబం, పాఠశాలలు, సమాజం కలిసి కృషి చేస్తేనే మహిళలు ధైర్యంగా జీవించే ఆస్కారం కలుగుతుంది.

■ శైలజ రాయపాటి
రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్

త్రిపురనేని రామస్వామి చౌదరి పురస్కార సభ

అక్టోబర్ 19న గుంటూరు బ్రాడీపేటలోని యూటీఎఫ్ హాలులో కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి పురస్కార సభ జరుగుతుంది. డా. కోయి కోటేశ్వరరావు, డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు పురస్కార గ్రహీతలు. ఈ సభలో కవిరాజు త్రిపురనేని ప్రాసంగికత అంశంపై వక్తలు ప్రసంగిస్తారు. మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్. లక్ష్మణరావు అధ్యక్షోపన్యాసం చేస్తారు. బి. విల్సన్ సభను నిర్వహిస్తారు. జి. లక్ష్మీనరసయ్య, డాక్టర్ పి.వి. రమేష్ (ఐఎఎస్) ప్రధాన వక్తలు. లావు శ్రీకృష్ణ దేవరాయలు, నక్కా ఆనందబాబు, డొక్కా మాణిక్య వరప్రసాద్, జంగా కృష్ణమూర్తి, వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, డాక్టర్ మూకిరి సుధ, కన్న మాస్టారు, ఎస్. ప్రకాష్, కె. జయసుధ, గద్దె రత్నశ్రీ, చల్లా మధుసూదనరావు, తదితరులు పాల్గొంటారు. కులాంతర దంపతులు కొమరాల రవికుమార్, కరుణలకు సత్కారం జరుగుతుంది.

– డా. బి.ఆర్ అంబేడ్కర్ –జాషువా–పూలే– పెరియార్ లిటరేచర్ ఫౌండేషన్

విద్యార్థులకు తీవ్ర అనారోగ్య సమస్యల్లేవు

» కావాలనే కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారు: మంత్రి సంధ్యారాణి

పార్వతీపురం, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులకు తీవ్ర అనారోగ్య సమస్యలు లేవని గిరిజన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. మలేరియా, జాండీస్, వైరల్ ఫీవర్లతో సాలూరు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను శుక్రవారం సాయంత్రం ఆమె పరామర్శించారు. అనంతరం వైద్యులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అందరికీ మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. విద్యార్థులందరూ సురక్షితంగా ఉన్నారని, ఏ ఒక్కరికీ తీవ్ర అనారోగ్యం లేదని తెలిపారు. పీహెచ్‌సీ వైద్యుల సమ్మె వల్ల సాలూరు, మక్కువ, పాచిపెంట మండలాల నుంచి పలువురు విద్యార్థులు వచ్చి సాలూరు పట్టణ ఏరియా ఆసుపత్రిలో చేరారని వెల్లడించారు. వారిలో ఇద్దరు పచ్చకామెర్లతో బాధపడుతుండగా.. ఇప్పటికే ఒకరిని డిశ్చార్జి చేసినట్లు చెప్పారు. మిగిలిన విద్యార్థులందరూ బాగానే ఉన్నారని, కొంతమంది కావాలనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.



సాలూరు ఏరియా ఆసుపత్రిలో విద్యార్థి ఆరోగ్యంపై వైద్యురాలితో మాట్లాడుతున్న మంత్రి సంధ్యారాణి

హాస్టళ్ల విద్యార్థుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి

» జూమ్ కాన్ఫరెన్స్‌లో మంత్రి ఆదేశాలు

అమరావతి, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): బీసీ హాస్టళ్లు, ఎంజేపీ స్కూళ్లలో చదివే విద్యార్థులను సొంత బిడ్డల్లా చూసుకోవాలని మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. శుక్రవారం సచివాలయంలో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా బీసీ హాస్టళ్ల వార్డెన్లు, ఎంజేపీ స్కూళ్ల ప్రిన్సిపాళ్లతో మంత్రి మాట్లాడారు. హాస్టళ్ల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కురుపాం విద్యార్థినుల కుటుంబాలకు వైసీపీ సాయం

» 5 లక్షల చొప్పున అందజేసిన ఎమ్మెల్సీ బొత్స

» 'మన్యం'లో 18 నెలల్లో 18 మంది బాలలు చనిపోయారు: రాజన్న దొర

పార్వతీపురం/కురుపాం రూరల్, అక్టోబరు17(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గురుకుల పాఠశాలకు చెందిన ఇద్దరు బాలికలు ఇటీవల పచ్చకామెర్లతో మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా శుక్రవారం కురుపాం మండలం దండుసూర గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో బాధిత కుటుంబాలకు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆర్థిక సాయం అందించారు. మృతి చెందిన బాలికలు కల్పన, అంజలి తల్లులు జయమ్మ, భవానికి వైసీపీ తరఫున రూ.5 లక్షల చొప్పున చెక్కులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... 'ప్రభుత్వం ఒక్కో బాలిక కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున పరిహారం అందించాలి. మన్యంలో బాలికల మరణాలను అరికట్టడంలో అధికారులు, జిల్లాలో ఉండే మంత్రి, కురుపాం ఎమ్మెల్యే విఫలమయ్యారు. కురుపాం గురుకులంలో చదువుతున్న బాలికలకు పూర్తిగా వైద్య పరీక్షలు జరిపి ఆ రిపోర్టులను వారి తల్లిదండ్రులకు అందజేయాలి. ఈ సంఘటనపై ఎన్‌హెచ్ఆర్సీ, ఎస్టీ కమిషన్లకు ఫిర్యాదు చేశాం' అని బొత్స చెప్పారు. మాజీ ఉపముఖ్యమంత్రి రాజన్న దొర మాట్లాడుతూ.. పార్వతీపురం మన్యం జిల్లాలో గత 18 నెలల్లో 15 మంది బాలలు చనిపోయారన్నారు. కాగా, పార్వతీపురం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కురుపాం గురుకులం, ఏకలవ్య పాఠశాలల విద్యార్థినులను ఎమ్మెల్సీ బొత్స పరామర్శించారు.

వైద్య కళాశాలలపై చర్యలేవీ?

» ఏపీ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్

విజయవాడ, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): కన్వీనర్ కోటా పేరుతో మెడికల్ కాలేజీలు లక్షల్లో డబ్బు దోచుకుంటున్నా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎ.వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. విజయవాడలోని రాష్ట్ర నీట్ పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన మూడు రోజుల రిలే నిరాహార దీక్ష శిబిరంలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కేవలం 30 సీట్లు మాత్రమే పెరిగాయన్నారు. రాష్ట్ర యువత కలలు, ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకుని వైద్య కళాశాలల్లో సీట్లు పెరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

23 నుంచి ఈయూ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు

» ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల జీవో జాప్యంపై నిరసన

విజయవాడ(బస్‌స్టేషన్), అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల జీవో జాప్యంపై ఈ నెల 23 నుంచి రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపట్టనున్నట్టు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.దామోదరరావు, జీవీ నరసయ్య తెలిపారు. ఆర్టీసీ విలీనం జరిగి ఆరేళ్లయినా సంస్థలో వివిధ విభాగాల్లో వేలాదిమంది ఉద్యోగులు పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్నారని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి పదోన్నతుల జీవో విడుదల చేయాలని కోరారు. లేకుంటే ఈనెల 23 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 129 డిపోలలో, నాలుగు వర్క్‌షాపుల వద్ద ఎర్రబ్యాడ్జీలు ధరించి ఆందోళనలు చేయనున్నట్టు పేర్కొన్నారు.

'రాయవరం బాణసంచా పేలుడు'పై విచారణ

» క్షేత్రస్థాయిలో ద్విసభ్య కమిటీ వివరాల సేకరణ

అమలాపురం/మండపేట, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాయవరంలో ఈ నెల 8న జరిగిన బాణసంచా పేలుడు ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ద్విసభ్య కమిటీ సభ్యుల బృందం క్షేత్రస్థాయిలో శుక్రవారం విచారణ ప్రారంభించింది. పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేశ్‌కుమార్, ఈగల్ ఐజీ ఆర్కే రవికృష్ణలతో కూడిన ద్విసభ్య కమిటీ బృందం ముందుగా రాయవరం గ్రామంలోని శ్రీలక్ష్మీగణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్‌ను సందర్శించింది. స్థానిక అగ్నిమాపక, పోలీసు, రెవెన్యూ, కార్మికశాఖల అధికారులతో కలిసి ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం, వారి నుంచి వివరాలు సేకరించారు. అక్కడి పరిస్థితులను కోనసీమ కలెక్టర్ మహేశ్‌కుమార్, ఎస్పీ రాహుల్‌మీనా వారికి వివరించారు. మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ద్విసభ్య కమిటీ సభ్యులను కలిసి మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితులు కూడా తమ ఆవేదనను సభ్యుల ముందు మొర పెట్టుకున్నారు. బాణసంచా పేలుడు ఘటనకు సంబంధించి ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత వాటిని పరిశీలించి ప్రభుత్వానికి నివేదిస్తామని కమిటీ సభ్యుడు సురేశ్‌కుమార్ వెల్లడించారు.

పార్లమెంట్‌లో బీసీ బిల్లుకు చంద్రబాబు మద్దతివ్వాలి

» 40 బీసీ సంఘాల తీర్మానం

విజయవాడ , అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): పార్లమెంట్‌లో బీసీ బిల్లుకు సీఎం చంద్రబాబు మద్దతు ప్రకటించాలని విజయవాడలో శుక్రవారం జరిగిన సమావేశంలో 40 బీసీ సంఘాలు తీర్మానించాయి. ఈ నెల 26న నగరంలో మరోసారి బీసీ కులాల సమావేశం నిర్వహించి బీసీ బిల్లు సాధనకు ఏపీ జేఏసీ ఏర్పాటు చేయనున్నట్టు నేతలు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎస్.మారేష్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వంలో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న చంద్రబాబు బీసీ బిల్లుపై ప్రధానితో చర్చించాలని కోరారు. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి బీసీ బిల్లుపై తీర్మానించాలన్నారు.

ఇద్దరు ఉగ్రవాదుల అరెస్టు.. తుపాకి, బుల్లెట్లు స్వాధీనం

పుట్టపర్తిరూరల్, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు నెరుపుతూ పాకిస్థాన్ ఉగ్ర వాట్సాప్ గ్రూపుల్లో చురుగ్గా ఉంటున్న శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన నూర్ మహమ్మద్ కేసులో ఉత్తరప్రదేశ్‌కు చెందిన సజ్జాద్‌హుస్సేన్, మహారాష్ట్రకు చెందిన తౌఫీక్ ఆలంషేక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను శ్రీసత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలో ఎస్పీ సతీష్‌కుమార్ శుక్రవారం వెల్లడించారు. ఈ ఏడాది ఆగస్టు 16న నూర్ మహమ్మద్‌ను అరెస్టు చేశారు. దర్యాప్తులో భాగంగా సజ్జాద్ హుస్సేన్, తౌఫీక్‌ఆలంషేక్.. జైషే మహమ్మద్ వాట్సాప్ గ్రూపుల్లో చురుగ్గా ఉంటూ పాకిస్థాన్‌లోని ఉగ్ర నాయకులతో నేరుగా సంబంధాలు కొనసాగిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 13న ఉత్తరప్రదేశ్ పోలీసులతో కలిసి అమ్రోహా జిల్లా జంపార్వ ప్రాంతంలో సజ్జాద్ హుస్సేన్ అరెస్టు చేశారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, జిహాదీ సాహిత్యం, అతని బంధువు నుంచి సింగిల్ బ్యారెల్ తుపాకి, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. అదేరోజు మహారాష్ట్ర ఏటీఎస్ బృందాల సహకారంతో నాసిక్, మలేగావ్ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి, తౌఫీక్ ఆలం షేక్‌ను అరెస్టు చేశారు. రెండు సెల్‌ఫోన్లు, 27 బుల్లెట్లు, జిహాదీ పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు.

లడ్డూ ధర పెంచడం లేదు

» టీటీడీ చైర్మన్

తిరుమల, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల ధరలను పెంచుతున్నట్టు కొందరు చేస్తున్న ప్రచారం అవాస్తవమని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. టీటీడీకి అసలు ఆ ఆలోచనే లేదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. టీటీడీ ప్రతిష్ఠను, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఇలాంటి చౌకబారు వార్తలను ప్రచారం చేయడం తగదన్నారు.

అలిపిరి సమీపంలో చిరుత..

తిరుమల, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలోని అలిపిరి తనిఖీ కేంద్రం సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఒక చిరుత చక్కర్లు కొట్టింది. తిరుమల రెండో ఘాట్ రోడ్డులో అలిపిరి టోల్‌గేట్‌కి వంద మీటర్ల దూరంలో 3 గంటల సమయంలో చిరుత రోడ్డుపైకి వచ్చింది. తిరుమలకు వెళుతున్న వాహనదారులు చిరుతను రోడ్డుపై చూసి షాకయ్యారు. ఈ సమాచారంతో టీటీడీ భక్తులను అప్రమత్తం చేసింది.



రేపు శ్రీవారి ఆర్జిత సేవల కోటా విడుదల

తిరుమల, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): 2026 జనవరి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జితసేవా టికెట్లతో పాటు అంగ ప్రదక్షిణ టోకెన్లను టీటీడీ ఆదివారం ఉదయం 10గంటలకు ఆన్‌లైన్ ద్వారా విడుదల చేయనుంది. 23 ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను విడుదల చేస్తారు. అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్ల కోటాను జారీ చేస్తారు. ఇక 24 ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు టికెట్ల కోటాను, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి టోకెన్ల కోటాను విడుదల చేస్తారు. 25 ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో గదుల కోటాను జారీ చేస్తారు.

జగన్ దెబ్బకు.. నీటి లెక్కలు హుష్‌కాకి!

నిర్లక్ష్యంగా వదిలేసిన వైసీపీ సర్కారు

» 2022లో ముగిసిన నీటి గణాంకాల సేకరణ కాంట్రాక్టు

» దానిని పొడిగించలేదు.. కొత్త టెండర్లు పిలవలేదు

» తప్పులతడకలుగా భూగర్భ జలాల లెక్కలు

» నిర్వహణ నుంచి వైదొలగిన ప్రణాళికా శాఖ

» దీంతో జలవనరుల శాఖకు ఇటీవల బాధ్యత

» ఆటోమేటిక్ పరికరాల కొనుగోలుకు టెండర్లు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి దెబ్బకు రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలు, మధ్యతరహా ప్రాజెక్టులు, చిన్నతరహా నీటి వనరులు, చెరువులు, భూగర్భజలాల లెక్కలన్నీ 'హుష్‌కాకి'లా ఎగిరిపోయాయని జల వనరుల నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2014-19 మధ్య కాలంలో రాష్ట్రంలోని జల వనరులన్నింటిలోనూ నీటి నిల్వలను లెక్కించే పరికరాలను ఏర్పాటు చేశారు. సహజంగా ఈ లెక్కలను జల వనరుల శాఖ తీస్తుందని అందరూ భావిస్తారు. కానీ జిల్లాల్లో వర్షపాతం, ప్రాజెక్టుల్లో నీటి నిల్వల లెక్కలను ప్రణాళికా విభాగం రోజువారీ సేకరిస్తుంది. దీనిని ప్రణాళికా శాఖ పరిధిలోని రాష్ట్రాభివృద్ధి సంస్థకు పంపుతారు. 2015లో రాష్ట్రంలోని జల వనరుల్లో నీటి నిల్వలు, యాజమాన్య విధానాల అమలుపై ప్రణాళికా శాఖ ప్రత్యేక కార్యచరణ చేపట్టింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో 1,710 చోట్ల భూగర్భజలాల నిల్వలను తెలుసుకునేందుకు పిజియోమీటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 1,325 చోట్ల బిగించింది. అదేవిధంగా 108 చిన్న మధ్యతరహా జలాశయాల్లో 76 చోట్ల వాటర్ గేజ్‌లను ఏర్పాటు చేశారు. ఇవన్నీ 2019దాకా బాగానే పనిచేశాయి. జలాలపై ఎప్పటికప్పుడు గణాంకాలు అందించేవి. కానీ 2019లో వచ్చిన జగన్ ప్రభుత్వం నీటి లెక్కల సంగతి పక్కన పడేసింది. నీటి లెక్కల గణాంకాలను లెక్కించే బాధ్యత చేపట్టిన కాంట్రాక్టు సంస్థకు చెల్లింపులనూ నిలిపివేసింది. 2022లో ఈ కాంట్రాక్టు గడువు ముగిసింది. సదరు సంస్థ కాలపరిమితినీ పొడిగించలేదు. కొత్తగా టెండర్లనూ పిలవలేదు. దీంతో.. రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలు మొదలుకొని భూగర్భజలాల నిల్వల దాకా రోజువారీ సమాచారం సేకరించడం నిలిచిపోయింది. 431 చోట్ల ఆటోమేటిక్ గ్రౌండ్ వాటర్ లెవల్ గణాంకాలను తీయాల్సి ఉన్నా.. మాన్యువల్‌గా సేకరిస్తున్నారు. రాష్ట్రంలో నీటి లెక్కలను సాంకేతికంగా తీసేందుకు అవసరమైన వ్యవస్థ 2022లోనే ఆగిపోవడం.. జగన్ ప్రభుత్వం దానిని నిర్లక్ష్యం చేయడంతో.. జలాశయాలకు వచ్చే వరద.. భూగర్భంలో ఉంటే జలాల లెక్కలన్నీ ఊహాతీతంగా మారిపోయాయని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల వరదలపై వాస్తవ నివేదికలు రావడంలేదని అంటున్నారు. రాష్ట్రంలో నీటి లెక్కలను రియల్ టైమ్‌లో ఉంచాలంటూ రియల్‌టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీఎస్) సమీక్షల్లో జల వనరుల శాఖను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశిస్తున్నారు. అయితే.. జలాల గణాంక నిర్వహణ బాధ్యతలను ప్రణాళికా శాఖ చూస్తుండడం, జలాశయాల వద్ద పిజియోమీటర్లు, వాటర్ గేజ్‌లను కూడా అదే ఏర్పాటు చేయడంతో ఈ అంశంలో ఎలా తలదూర్చడమా అని జల వనరుల శాఖ తర్జనభర్జన పడుతోంది. ఇప్పటికే మెజారిటీ పిజియోమీటర్లు దెబ్బతిన్నాయి. వాటి స్థానంలో కొత్తవాటిని బిగించాల్సి ఉంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జలాశయాలన్నింటి వద్ద పిజియోమీటర్లు, భూగర్భ జలాల నిల్వలను తెలుసుకునేందుకు ఆటోమేటిక్ గ్రౌండ్‌వాటర్ పరికరాలను కొనుగోలు చేసే బాధ్యతను కొనసాగించాలంటూ ప్రణాళికా శాఖను రియల్‌టైమ్ గవర్నెన్ విభాగం కోరింది. అయితే.. వ్యవస్థను నిర్వహించలేమని ప్రణాళికా శాఖ ఈ మధ్యే చేతులెత్తేసింది. దీంతో.. జలవనరుల శాఖే 1,810 చోట్ల భూగర్భజలాల లెక్కలను తెలుసుకునేందుకు ఆటోమేటిక్ పరికరాలను కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. టెండర్లను కూడా పిలిచింది.

అంధ మహిళకు ఎన్‌ఆర్ఐల ఆర్థిక సహాయం

[ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్]

» రూ.10.50 లక్షలు పోస్టల్ డిపాజిట్

» అవుట్ సోర్సింగ్ ఉద్యోగం, ఇల్లు కేటాయింపునకు చర్యలు

» కష్టంలో ఉన్నవారికి తోడుగా ఉంటాం: నాదెండ్ల బ్రహ్మంచౌదరి

గుంటూరు సిటీ, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): చిన్నతనంలోనే చూపు కోల్పోయి, ఎనిమిదేళ్ల కుమారుడ్ని పోషించుకునేందుకు నానా కష్టాలు పడుతున్న అంధ మహిళ పాములపాటి జ్యోతికి ప్రవాస భారతీయులు అండగా నిలిచారు. 'పాపం.. జ్యోతి' శీర్షికన సెప్టెంబరు 17న 'ఆంధ్రజ్యోతి' గుంటూరు జిల్లా సంచికలో ప్రచురితమైన కథనాన్ని ఇంటర్ నెట్‌లో చూసి ఆమెకు సహాయం చేసేందుకు కమ్మ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా, కమ్మ అసోసియేషన్ ఆఫ్ న్యూ ఇంగ్లాండ్, పెన్సిల్వేనియా, సియాటిల్, సెయింట్ లూయిస్, మిచిగాన్, నార్త్ కరోలీనా, డెలావేర్, టెక్సాస్, కాలిఫోర్నియా, న్యూ జెర్సీ తదితర రాష్ట్రాల్లోని కమ్మ సంఘాలు ముందుకు వచ్చాయి. వారు సేకరించిన రూ.10.50 లక్షలు గుంటూరులోని పోస్టాఫీస్‌లో జ్యోతి పేరుతో సుమారు తొమ్మిదేళ్లకు డిపాజిట్ చేశారు. జ్యోతి కుమారుడుకి 18 సంవత్సరాలు వచ్చే నాటికి డిపాజిట్ విలువ రూ.21 లక్షలు కానుంది. ఆ పోస్టల్ బాండును శుక్రవారం గుంటూరులోని కమ్మ జన సేవాసమితి ఆడిటోరియంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మంచౌదరి మాట్లాడుతూ కష్టంలో ఉన్నవారిని ఆదుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. 'ఆంధ్రజ్యోతి'లో జ్యోతి కథనం చూసి మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన స్పందించి సహాయం చేయాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. దీంతో ఆమెకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగంతో పాటు ఇల్లు కూడా కేటాయించే ఏర్పాటు చేశారని చెప్పారు. కమ్మ కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్స్ అందరూ కలిసి రూ. లక్ష ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు బ్రహ్మం చౌదరి తెలిపారు. కోనేరు మోహన్‌బాబు రూ.25 వేలు, పాములపాటి రవీంద్రబాబు రూ.10 వేలు, అల్లపనేని మోహన్‌రావు రూ.10 వేలు, పెద్ది భాస్కర్ రావు రూ.ఐదు వేలు, వట్టికూటి సాంబశివరావు రూ.ఐదు వేలు అందజేశారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో ఇచ్చే సంతోషం మరెక్కడ లభించదని గుంటూరు మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. జ్యోతి పరిస్థితి తెలుసుకున్న ప్రవాస భారతీయులు 130 మంది సాయం అందించారని రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ తెలిపారు. ఆమె కుమారుడు విద్య కోసం సంఘం తరఫున సహకరిస్తామన్నారు.



జ్యోతికి పోస్టల్ డిపాజిట్ బాండ్లను అందజేస్తున్న గుంటూరు మేయర్ రవీంద్ర, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మంచౌదరి, చుక్కపల్లి రమేష్ తదితరులు

దుర్గమ్మ సేవలో తమిళనాడు గవర్నర్

విజయవాడ, (ఇంద్రకీలాద్రి), అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి సతీసమేతంగా శుక్రవారం దర్శించుకున్నారు. దర్శనానంతరం గవర్నర్ దంపతులకు వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వీకే శీనానాయక్ అమ్మవారి చిత్రపటం, లడ్డూ ప్రసాదం, శేషవస్త్రం బహూకరించారు.



తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి దంపతులకు అమ్మవారి చిత్రపటం అందజేస్తున్న ఆలయ చైర్మన్, రాధాకృష్ణ, ఈవో శీనానాయక్

పీహెచ్‌సీ వైద్యులు వెంటనే విధుల్లో చేరాలి

» పీజీ మెడికల్ ఇన్ సర్వీసు కోటాలో ఈ ఏడాదికి 20 శాతం సీట్లను అన్ని స్పెషాలిటీ కోర్సుల్లో కేటాయిస్తాం

» రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ స్పష్టీకరణ

అమరావతి, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): ప్రజారోగ్యం దృష్ట్యా వెంటనే సమ్మె విరమించి విధుల్లో చేరాలని పీహెచ్‌సీ వైద్యులకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం రాత్రి పీహెచ్‌సీ వైద్యుల సంఘం నేతలతో ఆయన చర్చించారు. సౌరభ్ గౌర్ మాట్లాడుతూ పీజీ మెడికల్ ఇన్-సర్వీసు కోటాలో ఈ ఏడాదికి 20శాతం సీట్లను అన్ని స్పెషాలిటీ కోర్సుల్లో కలిపి కేటాయిస్తామని గతంలో ఇచ్చిన హామీపై జీవో విడుదలకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. వైద్యుల ట్రైబల్ అలవెన్సు, నోషనల్ ఇంక్రిమెంట్లు, ఇతర ఆర్థిక ప్రయోజనాలు, సర్వీసు వ్యవహారాలకు సంబంధించిన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని స్పష్టంచేశారు. అయితే.. 2026-27 నుంచి కనీసం మూడేళ్ల పాటు 15 శాతం సీట్లను పీజీ ఇన్-సర్వీసు కోటా అన్ని స్పెషాలిటీ కోర్సుల్లో కేటాయించాలని సంఘం నేతలు కోరారు. దీనిపై ఆయన స్పందిస్తూ నవంబరులోగా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాన్ని తీసుకుంటుందని చెప్పారు. పాలసీ రూపకల్పనలో సంఘం ప్రతినిధులకు కూడా భాగస్వామ్యం కల్పిస్తామని పేర్కొన్నారు.

ఆంధ్రజ్యోతి
నవ్య
కుటుంబ కదంబం
శనివారం • 18 అక్టోబరు 2025



వంటిల్లు

ఇంటిల్లిపాదీ ఇష్టపడే పండుగ దీపావళి. అలాంటి పండుగ రోజున పిల్లలు, బంధుమిత్రులందరితో కలిసి ఆనందంగా ఆస్వాదించేందుకే ఈ రుచులు...

పండుగ రోజున పసందుగా..!

రవ్వ చెక్కలు

కావాల్సిన పదార్థాలు

- బొంబాయి రవ్వ - ఒక కప్పు, బియ్యప్పిండి - పావు కప్పు, పెసరపప్పు- రెండు చెంచాలు, సగ్గుబియ్యం- రెండు చెంచాలు, నువ్వులు- రెండు చెంచాలు, నీళ్లు- ఒకటిన్నర కప్పులు, ఉప్పు- అర చెంచా, కారం- ముప్పావు చెంచా, పసుపు- పావు చెంచా, వెన్న- ఒక చెంచా, జీలకర్ర- ఒక చెంచా, కరివేపాకు- కొద్దిగా, నూనె- డీప్ ఫ్రైకి సరిపడేంత.

తయారీ విధానం

- పెసరపప్పు, సగ్గుబియ్యాన్ని విడివిడిగా గిన్నెల్లోకి తీసుకొని, నిండా నీళ్లు పోసి అరగంటసేపు నానబెట్టాలి.
- స్టవ్ మీద వెడల్పాటి గిన్నె పెట్టి అందులో నీళ్లు పోయాలి. ఆపైన ఉప్పు, కారం, పసుపు, వెన్న, జీలకర్ర వేసి నీళ్లను బాగా మరిగించాలి. తరువాత అందులో ఒక చేత్తో బొంబాయిరవ్వ పోస్తూ మరో చేత్తో పట్టుకున్న గరిటెతో నీళ్లను కదుపుతూ ఉండాలి. రవ్వ మెత్తగా ఉడికి దగ్గరకు వచ్చాక స్టవ్ మీద నుంచి దించి మూతపెట్టి చల్లారనివ్వాలి. తరువాత అందులో బియ్యప్పిండి, నానబెట్టిన పెసరపప్పు-సగ్గుబియ్యం, నువ్వులు, కరివేపాకు తరుగు వేసి చేత్తో బాగా కలిపి ముద్దలా చేయాలి. దీనిమీద మూతపెట్టి పది నిమిషాలు నాననివ్వాలి. తరువాత పిండిని కొద్దికొద్దిగా తీసుకుంటూ చిన్న ఉండల మాదిరి చేయాలి. ఒక ప్లాస్టిక్ కవర్ మీద కొద్దిగా నూనె రాసి ఈ ఉండలను పరిచి వాటి మీద మరో ప్లాస్టిక్ కవర్‌తో కప్పాలి. స్టీల్ బాక్స్ లేదా డబ్బాతో ఈ ఉండల మీద నొక్కితే బిళ్లల మాదిరి తయారవుతాయి. స్టవ్ మీద మూకుడు పెట్టి సగానికిపైగా నూనె పోసి వేడిచేయాలి. అందులో ముందుగా చేసి పెట్టుకున్న బిళ్లలు వేసి, రెండు వైపులా ఎర్రగా వేయించి పళ్లెంలోకి తీయాలి. ఈ రవ్వ చెక్కలు కరకరలాడుతూ తినడానికి రుచిగా ఉంటాయి.

బక్‌లావా

కావాల్సిన పదార్థాలు

- మైదా పిండి- రెండు కప్పులు, నూనె- మూడు చెంచాలు, ఉప్పు- అర చెంచా, వెనిగర్- రెండు చెంచాలు, జీడిపప్పు- అర కప్పు, పిస్తా- అర కప్పు, బాదం- అర కప్పు, కరిగిన నెయ్యి- అర కప్పు, పంచదార- ఒక కప్పు, లవంగాలు- రెండు, రోజ్ ఎసెన్స్- ఆరు చుక్కలు

తయారీ విధానం

- బ్లెండర్‌లో జీడిపప్పు, పిస్తా, బాదం పప్పులను విడివిడిగా వేసి కచ్చాపచ్చాగా పొడి చేయాలి. వాటన్నింటినీ ఒక గిన్నెలో వేసి కలిపి పెట్టుకోవాలి.
- ఒక గిన్నెలో మైదా పిండి, నూనె, ఉప్పు, వెనిగర్ వేసి బాగా కలపాలి. ఆపైన అర కప్పు నీళ్లను కొద్దికొద్దిగా చిలకరిస్తూ, మెత్తని ముద్దలా చేయాలి. దీని మీద మూతపెట్టి అర గంటసేపు నాననివ్వాలి. తరువాత పిండిని చిన్న ఉండలుగా చేయాలి. చపాతీ పీట మీద ఒక్కో ఉండ పెట్టి, పొడి పిండి చల్లుతూ పలుచని చపాతీలు తయారు చేయాలి. వెడల్పాటి గిన్నెను తీసుకుని లోపల నెయ్యి రాయాలి. ఆపైన చపాతీని పరచాలి. దీనిమీద కూడా నెయ్యిరాసి మరో చపాతీ పరచాలి. ఇలా నెయ్యి రాసుకుంటూ మరో మూడు చపాతీలు పరచాలి. పైన ఉన్న చపాతీ మీద నెయ్యి రాసి డ్రై ఫ్రూట్స్ పొడి మొత్తం సమంగా పరచాలి. దీనిమీద మరో చపాతీ పెట్టి దానిమీద కూడా నెయ్యి రాయాలి. ఇలా మరో నాలుగు చపాతీలను నెయ్యి రాసుకుంటూ పరచాలి. చివరగా పెట్టిన చపాతీ మీద కూడా నెయ్యి రాయాలి. ఈ గిన్నెను ఫ్రిజ్‌లో పది నిమిషాలు ఉంచాలి. తరువాత గిన్నెను బయటికి తీసి చాకుతో ఆ చపాతీలను గిన్నెలోనే ముక్కలుగా కోయాలి. ప్రతి ముక్క మీద ఒక చెంచా నెయ్యి వేయాలి. అవెన్ లేదా ఎయిర్ ఫ్రయర్‌ను 180 డిగ్రీల వద్ద పది నిమిషాల పాటు ప్రీ హీట్ చేయాలి. తరువాత అందులో చపాతీల గిన్నెను ఉంచి అర గంట సేపు బేక్ చేయాలి.



- స్టవ్ మీద మందపాటి గిన్నెను పెట్టి అందులో పంచదార, లవంగాలు, రోజ్ ఎసెన్స్ వేసి ముప్పావు కప్పు నీళ్లు పోసి మరిగించాలి. పంచదార కరిగి గులాబ్ జామ్ పాకంలా తయారైన తరువాత స్టవ్ మీద నుంచి దించాలి. అవెన్ లేదా ఎయిర్ ఫ్రయర్ నుంచి గిన్నెను బయటికి తీసి ఎర్రగా బేక్ అయిన బక్‌లావాల మీద వేడి వేడి పంచదార పాకం పోయాలి. ఈ గిన్నె మీద మూతపెట్టి చల్లారనివ్వాలి. తరువాత ఒక్కో బక్‌లావాను పళ్లెంలోకి తీసి సర్వ్ చేసుకోవాలి.

కునాఫా

కావాల్సిన పదార్థాలు

- పేనీలు- పావు కేజీ, వెన్న- 80 గ్రాములు, ఆరెంజ్ ఫుడ్ కలర్- చిటికెడు, పాలు- ఒక కప్పు, కార్న్‌ఫ్లోర్- ఒక చెంచా, ఛీజ్- ఒక క్యూబ్, కేసర్ ఎసెన్స్- అర చెంచా, రోజ్ ఎసెన్స్- అర చెంచా, నెయ్యి- రెండు చెంచాలు, పంచదార- అర కప్పు, నిమ్మరసం- ఒక చెంచా, పిస్తా పలుకులు- అర కప్పు

తయారీ విధానం

- వెన్నను కరిగించి అందులో ఆరెంజ్ ఫుడ్ కలర్ కలపాలి. పేనీలను గిన్నెలోకి తీసుకుని చేత్తో చిదిమి పొడిలా చేయాలి. ఇందులో కరిగించి పెట్టుకున్న వెన్న వేసి కలపాలి. చిన్న గిన్నెలో కార్న్‌ఫ్లోర్ వేసి అందులో నాలుగు చెంచాల పాలు చిలకరించి బాగా కలపాలి. స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి అందులో పాలు పోసి, రెండున్నర చెంచాల పంచదార వేసి మరిగించాలి. పాలు మరుగుతుండగా కార్న్‌ఫ్లోర్ మిశ్రమం వేసి కలపాలి. చిన్న మంట మీద అయిదు నిమిషాలపాటు కలుపుతూనే ఉండాలి. ఈ మిశ్రమం చిక్కబడిన తరువాత ఛీజ్ తురుం వేసి కలపాలి. ఛీజ్ కరిగిన వెంటనే కేసర్ ఎసెన్స్, రోజ్ ఎసెన్స్ వేసి కలిపి స్టవ్ మీద నుంచి దించాలి. ఒక గిన్నెను తీసుకుని లోపల కొద్దిగా నెయ్యి రాయాలి. తరువాత పేనీల పొడిలో సగ భాగాన్ని వేసి సమంగా పరచాలి. దీని మీద పాలు-కార్న్‌ఫ్లోర్ మిశ్రమాన్ని, ఆపైన మిగిలిన పేనీల పొడిని పరచాలి. స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి, అందులో చిన్న స్టాండ్ ఉంచి పది నిమిషాలు వేడి చేయాలి. తరువాత అందులో పేనీల పొడి పరిచిన గిన్నెను ఉంచి మూత పెట్టి చిన్న మంట మీద అరగంటసేపు ఉంచాలి. తరువాత స్టవ్ మీద నుంచి దించి కునాఫాను కొద్దిగా చల్లారనివ్వాలి.



- స్టవ్ మీద గిన్నె పెట్టి పంచదార వేసి అర కప్పు నీళ్లు పోసి కరిగించాలి. తరువాత నిమ్మరసం కలపాలి. పాకం జిగురుగా మారిన తరవాత కొద్దిగా ఆరెంజ్ కలర్, కేసర్ ఎసెన్స్ కలిపి స్టవ్ మీద నుంచి దించాలి. ఈ పాకాన్ని కునాఫా మీద పోసి మూత పెట్టి అరగంటసేపు ఉంచాలి. తరువాత దీనిమీద పిస్తా పలుకులు చల్లి సర్వ్ చేసుకోవాలి. తియ్యని కునాఫాని పిల్లలు ఇష్టంగా తింటారు.

భోజన కుతూహలం

శరీరానికి చలువనిచ్చే దోసకాయ!

కొన్ని ఆకారాల్ని ఊహించుకుంటే కవితాత్మకంగా కనిపిస్తాయి. రెండు అరచేతుల్నీ దగ్గరకు చేర్చి దోసిలిపడితే గుండ్రని ఆకారం కనిపిస్తుంది. అలా దోసిలిలో పట్టేంత కాయలే దోసకాయలు. వీటిలో రకరకాలున్నాయి. దోసకాయలో చేతిదోస (చేదుదోస), నక్కదోస, ముల్ దోస, నూగుదోస- ఇలా అనేక రకాలున్నాయి. ఆయుర్వేద గ్రంథాలు దోసకాయల వల్ల కలిగే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పేర్కొన్నాయి. అవేమిటో చూద్దాం..

- భోజనకుతూహలం గ్రంథంలో- దోసకాయను శరీరానికి శాంతిని, తేజస్సును ప్రసాదించే సాత్విక ఆహార పదార్థంగా పేర్కొన్నారు. అంటే శరీరంలో వేడిని తగ్గించటంలో దోసకాయ మంచి పాత్ర పోషిస్తుంది. వేడి చేసి మూత్రం మంటగా పచ్చగా అవుతున్నవారికి లేత దోసకాయని వండిపెడితే చలవనిస్తుంది. మూత్రంలో మంట తగ్గి ఫ్రీగా అవుతుంది.
- దోసకాయ దప్పికను తగ్గిస్తుంది. మైగ్రేన్ తలనొప్పి నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది.
- అరికాళ్ళు అరచేతుల్లో మంటల్ని తగ్గిస్తుంది.
- దోసకాయలోని కండ కన్నా... గింజలు ఎక్కువ శక్తిదాయకం. వీటిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి.



వంటలు ఇవే...

దోసకాయ ఇగురుకూర: దోస ముక్కల్ని తాలింపు నూనెలో బాగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత దీనిలో తగినంత ఉప్పు, కారం వేసుకోవాలి. వంకాయ, సోరకాయ, చిక్కుళ్లు, బీరకాయ మొదలైన కాయగూరలు వేసి కూడా ఈ కూర వండుకోవచ్చు.

దోసకాయ ముక్కల పచ్చడి: దోసకాయని చిన్నచిన్న ముక్కలుగా కోసి, ఆవాలు, మిరపకారం, వెల్లుల్లి, ఉప్పు, కొద్దిగా మజ్జిగతో కలిపి నూరి పచ్చడిగా చేసుకుంటారు. దీనిలో కొత్తిమీర వేస్తే మరింత రుచి పెరుగుతుంది. దీనిలో తాళింపు వేయాల్సిన అవసరం లేదు

దోసకాయ బజ్జీపచ్చడి: దోసకాయ పైన ఉండే తొక్క తీయకుండా సన్నటి సెగపై కాల్చాలి. బాగా ఉడికిన తర్వాత లోపలి గుజ్జును తీయాలి. దానిలో తాళింపు పెట్టాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి.

దోసకాయ చారు: దోసకాయ ముక్కలను మిక్సీ పట్టి రసం తీయాలి. దానిలో రసంపొడి (చారుపొడి) వేసి స్టవ్ మీద వేడి చేయాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఈ చారు జీర్ణప్రక్రియను వేగవంతం చేస్తుంది. మూత్ర సమస్యలు ఉన్నవారికి ఇది మంచి మందు.

దోసకాయ పెరుగు పచ్చడి: సన్నగా తరిగిన దోసకాయ ముక్కలు, పెరుగు, ఉప్పు, జీలకర్ర పొడి కలిపి తాలింపు వేయాలి. ఇది కఫాన్ని, పైత్యాన్ని తగ్గిసుంది. వేసవి కాలంలో ఉదయం దీన్ని కొద్దిగా అన్నంలో కలుపుకొని తింటే వడకొట్టకుండా కాపాడుతుంది.

• గంగరాజు అరుణాదేవి

మేకప్

అదిరిపోయే ఐ షాడో

సొగసైన కళ్లకు కాటుక ఎంత ముఖ్యమో, ఐ షాడో కూడా అంతే ముఖ్యం. అయితే ఐషాడోతో కళ్ల అందం రెట్టింపు కావాలంటే కొన్ని కిటుకులు పాటించక తప్పదు. అవేంటంటే...

అత్యంత సహజంగా:

గీతల్లేకుండా, ముద్దలుగా అద్దినట్టు కనిపించకుండా ఉండాలంటే తక్కువతో మొదలుపెట్టి, సంతృప్తికరమైన షేడ్ వరకూ పెంచుకుంటూ పోవాలి. అందుకోసం ఐ స్మడ్జర్ బ్రష్‌ను ఉపయోగించాలి. కళ్లు మరింత విప్పారినట్టు కనిపించడం కోసం కంటి కొలకుల దగ్గర ప్రైమ్ షేడ్‌ను అప్లై చేసుకోవాలి.



చేపల్లా మిలమిలా:

కళ్లు మిలమిలలాడాలంటే, ఎన్‌హ్యాన్స్ షేడ్ ఉపయోగించుకోవాలి. ఈ షేడ్‌ను కనురెప్పల చివర్లలో అప్లై చేసుకుని, బ్రష్‌తో కనురెప్ప అంచులోకి కలిపేయాలి. పగటివేళ మేకప్‌లో భాగంగా ఐ షాడో అప్లై చేసుకునేవాళ్లు... ప్రైమ్ షేడ్, ఎన్‌హ్యాన్స్ షేడ్, మస్కారాలతో ఐ మేకప్‌ను ముగించడం మంచిది.

స్మోక్ షేడ్:

రాత్రి వేడుకలకు అనువైన ఐ మేకప్ ఇది. ఎన్‌హ్యాన్స్ షేడ్ అప్లై చేసుకున్న ప్రదేశం ఎగువనే స్మోక్ షేడ్ అప్లై చేసుకోవాలి. అయితే ఒకేసారి ఎక్కువ మోతాదులో అద్దుకోకుండా, నచ్చిన స్మోక్ షేడ్‌కు చేరుకునేవరకూ కొద్దికొద్దిగా పెంచుతూవెళ్లాలి.

పాప్ షేడ్

ఇది ప్రతిఫలించే షేడ్ కాబట్టి దీన్ని వేళ్లతోనే కనురెప్పల మీద అప్లై చేసుకోవాలి. ఈ షేడ్‌ను కనురెప్పల మధ్య అద్దుకుంటే ఐ షాడో కొత్త రూపాన్ని సంతరించుకుంటుంది.

వార్తల్లో వ్యక్తి

వైద్యురాలి విజయం

ఆహార ఉత్పత్తులపై ఓఆర్ఎస్ అక్షరాల నిషేధం కోసం హైదరాబాద్‌కు చెందిన పిల్లల వైద్యురాలు, డాక్టర్ శివరంజని సంతోష్ 8 ఏళ్ల న్యాయ పోరాటం చేసి, అంతిమంగా గెలుపొందారు. ఆ పోరాట ప్రయాణం ఆమె మాటల్లోనే...



'ఇది నా ఒక్కదాని విజయం కాదు. వైద్యులు, న్యాయవాదులు, తల్లులు... ఇలా ఎంతో మంది సమష్టి కృషి వల్లే ఈ విజయం సాధ్యపడింది. ప్రతి వంద మరణాల్లో 13 మరణాలు డయారియాతో ముడిపడి ఉంటున్నాయి. డయేరియా ఫలితంగా తలెత్తే డీహైడ్రేషన్ వల్లే ఇలాంటి ముప్పు వాటిల్లుతూ ఉంటుంది. ఆ ముప్పు నుంచి తప్పించుకోవడం కోసం ఓఆర్ఎస్ అనే అద్భుత ఔషధాన్ని ఆశ్రయిస్తూ ఉంటాం. 20వ శతాబ్దపు అద్భుత ఔషధంగా వైద్యులు ఓఆర్ఎస్‌ను పరిగణిస్తూ ఉంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రామాణిక ఓఆర్ఎస్ ద్రావణాన్ని సూచించింది. దాంతో మాత్రమే పిల్లలు డయేరియా నష్టం నుంచి పూర్తిగా కోలుకోగలుగుతారు. కానీ కొన్ని కంపెనీలు ఓఆర్ఎస్ పేరుతో అధిక చక్కెరలు కలిపిన పానీయాలను ఆకట్టుకునే ప్యాకెట్లలో విక్రయించడం మొదలుపెట్టాయి. ఫార్మసీలు, ఆస్పత్రులు, బడులు, ఔషధ దుకాణాలు.. ఇలా అన్ని చోట్లా నకిలీ ఓఆర్ఎస్‌లు విస్తృతంగా అందుబాటులో ఉండడంతో, సాధారణ ప్రజలు వీటినే అసలైన ఓఆర్ఎస్‌లుగా భ్రమపడుతూ కొనుగోలు చేసి వాడుకుంటున్నారు.

అలుపెరగని పోరాటంతో...

అసలైన ఓఆర్ఎస్‌లో వంద మిల్లీలీటర్లకు 1.3 మిల్లీగ్రాముల చక్కెర మాత్రమే ఉంటుంది. కానీ ఇదే పరిమాణంలోని ఇతరత్రా ఓఆర్ఎస్‌లలో ఏకంగా 12 గ్రాముల చక్కెర ఉంటోంది. ఫలితంగా అప్పటికే డయారియాతో నీరసించిపోయిన పిల్లలు ఈ పానీయాలతో మరింత డీహైడ్రేషన్‌కు లోనై ప్రాణాలు పోయే పరిస్థితి తలెత్తుతోంది. ఇలాంటి పానీయాలతో పిల్లలు చనిపోయినప్పటికీ, డయేరియా వల్ల చనిపోయారనే భావిస్తారు తప్ప నకిలీ ఓఆర్ఎస్‌ల వల్ల చనిపోయారని ఎవరూ గ్రహించలేకపోతూ ఉంటారు. ఇలాంటి సందర్భాలను ప్రత్యక్షంగా చూశాను కాబట్టే 2018 నుంచి అవగాహన కార్యక్రమాలు మొదలుపెట్టాను. ఆ తర్వాత 2021లో సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్‌కు ఉత్తరం రాశాను. వాళ్లు వెంటనే స్పందించి, మార్కెట్లో దొరుకుతున్న నకిలీ ఓఆర్ఎస్ పానీయాలకు తాము అనుమతి ఇవ్వలేదనీ, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాను సంప్రతించాలని సమాధానమిచ్చారు. వాళ్లకు, ఆరోగ్య మంత్రికీ పదే పదే ఉత్తరాలు రాసిన తర్వాత చివరకు వాళ్లు 2022, ఏప్రిల్ 8న... ఏ ఆహారపదార్థం, ఏ పానీయం మీదా పేరుకు ముందు లేదా వెనక... ఓఆర్ఎస్ అనే అక్షరాలను వాడకూడదని ఆదేశాలు జారీ అయ్యాయి. కానీ కంపెనీల ఒత్తిడి మేరకు ఆ ఆదేశాన్ని ఉపసంహరించుకుని, 'ఇది ఓఆర్ఎస్ కాదు' అనే సూచనను ముద్రించి విక్రయించుకోవచ్చని తిరిగి ఆదేశాలను సరిదిద్దడం జరిగింది. దాంతో 2022లో కోర్టులో పిల్ వేశాను.

ఆ తర్వాత 2024, ఫిబ్రవరి 24న, ఏ కంపెనీ అయినా డిస్‌క్లెయిమర్‌తో పాటు ఓఆర్ఎస్ అని ముద్రించి ఉత్పత్తులను విక్రయించుకోవచ్చనే ఆదేశాలొచ్చాయి. ఈ పరిస్థితి నన్నెంతో బాధ పెట్టింది. దాంతో నా ఆవేదనను వ్యక్తం చేస్తూ భావోద్వేగపూరితమైన వీడియోను విడుదల చేశాను. దానికి మంచి స్పందన వచ్చింది. చివరకు ఈ ఏడాది జూన్‌లో మళ్లీ ఆరోగ్య మంత్రికి ఉత్తరం రాసి, ప్రధానికి ఒక కాపీ పంపించాను. ఈసారి వీడియో క్లిప్పింగ్స్, ఉదంతాలకు సంబంధించిన అన్ని రకాల రుజువులను కూడా జత చేశాను. అయితే ఆ ఉత్తరమే వాళ్లను కదిలించిందో, నా భావోద్వేగ వీడియో ఆలోచింపచేసిందో తెలియదు కానీ, అక్టోబరు 15న మునుపటి ఆదేశాలను రద్దు చేస్తూ... ఎలాంటి పదార్థం, పానీయం ప్యాక్‌ల మీద ఓఆర్ఎస్‌ల అక్షరాలను ముద్రించడానికి వీల్లేదంటూ ఆదేశాలు వచ్చేశాయి. ఈ పోరాటంలో నేను ఎన్నో బెదిరింపులు, అవహేళనలను ఎదుర్కొన్నాను. కానీ కుటుంబసభ్యులు, సాటి వైద్యులు, యువత, మీడియా ప్రతినిధుల ప్రోత్సాహంతో పట్టుదలగా పోరాడి, అంతిమంగా విజయం సాధించగలిగాను."

• గోగుమళ్ల కవిత

ఇలా చేస్తే కిడ్నీలు క్లీన్..!

శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపడంలో కిడ్నీలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అలాంటి కిడ్నీలను శుభ్రంగా ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఏ చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం..

- రోజూ ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో రెండు చెంచాల నిమ్మరసం, చిటికెడు జీలకర్ర, రెండు పుదీనా ఆకులు వేసుకుని తాగితే కిడ్నీలు చక్కగా శుభ్రపడతాయి.
- స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో ఒక గ్లాసు మంచినీళ్లు పోసి నాలుగైదు ఎండిన మందార పూల రెక్కలు వేసి బాగా మరిగించాలి. తరువాత ఈ నీటిని గ్లాసులోకి వడబోసుకుని మెల్లగా తాగాలి. మందార పూల రెక్కల్లోని యాంటి ఆక్సిడెంట్లు... కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతాయి.



- బార్లీ గింజల్లో పీచుపదార్థాలు అధికంగా ఉంటాయి. కొద్ది మోతాదులో పొటాషియం కూడా ఉంటుంది. రోజూ ఒక గ్లాసు గోరువెచ్చని బార్లీ నీళ్లు తాగడం వల్ల కిడ్నీలలో పేరుకున్న వ్యర్థపదార్థాలన్నీ తొలగిపోతాయి.
- కొబ్బరినీళ్లలో ఎలక్ట్రోలైట్స్ అధికంగా ఉంటాయి. రోజూ మధ్యాహ్న సమయంలో ఒక గ్లాసు కొబ్బరి నీళ్లు తాగుతూ ఉంటే కిడ్నీల మీద ఒత్తిడి తగ్గుతుంది. వారానికి ఒకసారి ఒక గ్లాసు క్రాన్‌బెర్రీ జ్యూస్ తాగితే కిడ్నీల్లో ఇన్ఫెక్షన్లు చేరవు.
- మిక్సీలో రెండు బీట్‌రూట్ ముక్కలు, నాలుగైదు కీరదోస ముక్కలు, అయిదు యాపిల్ ముక్కలు, రెండు చెంచాల నిమ్మరసం, చిన్న అల్లం ముక్క వేసి ఒక గ్లాసు నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ జ్యూస్‌ని ఒక గ్లాసులో పోసుకుని ఒక చెంచా తేనె కలుపుకుని తాగితే కిడ్నీలు పూర్తిగా శుభ్రపడతాయి. ఆరోగ్యంగా కూడా ఉంటాయి.
- బ్లెండర్‌లో కీరదోస ముక్కలు, కొన్ని పుదీనా ఆకులు, మూడు చెంచాల నిమ్మరసం వేసి ఒక లీటరు నీళ్లు పోసి మెత్తగా బ్లెండ్ చేయాలి. ఈ రసాన్ని గ్లాసులో పోసుకుని కొద్దికొద్దిగా తాగుతూ ఉంటే కిడ్నీల్లోని టాక్సిన్లన్నీ బయటికి వెళ్లిపోతాయి.
- రోజూ కనీసం అయిదారు గ్లాసుల మంచినీళ్లు తాగుతూ ఉంటే కిడ్నీలు ఎప్పటికప్పుడు శుభ్రపడుతుంటాయి.

కళ్లద్దాలు శుభ్రం చేస్తున్నారా...

మనం పెట్టుకునే కళ్లద్దాల మీద తరచూ దుమ్ము, ధూళి చేరుతూ ఉంటుంది. చేతి మరకలు పడి అద్దాలు మసకబారుతుంటాయి. వాటిని శుభ్రం చేసేటప్పుడు చాలామంది కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. దాంతో కళ్లద్దాల నాణ్యత దెబ్బతింటుంది. అలాకాకుండా కళ్లద్దాలను శుభ్రం చేసేటప్పుడు ఏ జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం...



- చాలామంది చేతికి అందిన గుడ్డలు, దుస్తుల కొనలు, చున్నీలు, స్కార్ఫ్‌లు, చేతి రుమాలుతో కళ్లద్దాలను తుడుస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల అద్దాల మీద గీతలు పడే అవకాశం ఉంటుంది. దాంతో కంటిచూపు ప్రభావితమవుతుంది. కాబట్టి కళ్లద్దాలను తుడవడానికి ప్రత్యేకించిన క్లీనింగ్ స్ప్రేలు, మైక్రో క్లాత్‌లు మాత్రమే ఉపయోగించడం మంచిది.
- రోజుకు ఒకసారైనా కళ్లద్దాలను గోరువెచ్చటి నీటితో కడిగి మెత్తని మైక్రో క్లాత్‌తో తుడవాలి. అలాగే ఫ్రేమ్‌ను కూడా శుభ్రం చేయడం మంచిది.
- కళ్లద్దాలను సబ్బు, షాంపూ, డిష్ వాషింగ్ లిక్విడ్‌తో రుద్ది కడగకూడదు. వాటిలో ఉండే రసాయనాల వల్ల అద్దాల మీద ఉండే యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్, అతినీల లోహిత కిరణాల నుంచి రక్షణ కల్పించే లేయర్ దెబ్బతింటాయి.
- కళ్లద్దాలమీద పడే మరకలను బేబీ వైప్స్‌తో తుడిచి శుభ్రం చేసుకోవచ్చు.

మద్యం తయారీలో బ్రాందీకి ఒక ఫార్ములా ఉంటుంది. విస్కీకి మరో ఫార్ములా ఉంటుంది. రమ్ముకు ఇంకో ఫార్ములా ఉంటుంది. ప్రభుత్వ అనుమతితో నిర్వహించే ప్రతి డిస్టిలరీలో తయారయ్యే మద్యానికి ఈ సూత్రం వర్తిస్తుంది. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలోని ములకలచెరువులో, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో తయారైన నకిలీ మద్యానికి మాత్రం బాలాజీ ఫార్ములాను ఉపయోగించాడు నకిలీ మద్యం కేసులో సూత్రధారి అద్దేపల్లి జనార్దనరావు.



ధూం.. ధాం.. దీపావళి

- ఉమ్మడి జిల్లాలో బాణాసంచా సిద్ధం.. గోడౌన్లకు మందుగుండు సామగ్రి
- గొల్లపూడి హోల్‌సేల్ మార్కెట్‌లో ఊపందుకున్న విక్రయాలు

8

దీపావళికి మూడు రోజుల ముందే జిల్లాలో బాణాసంచా విక్రయాలు ఊపందుకున్నాయి. గొల్లపూడి హోల్‌సేల్ మార్కెట్‌లో జోరుగా విక్రయాలు సాగుతున్నాయి. అన్ని టపాసులపై 82 శాతం డిస్కౌంట్ ప్రకటించడంతో కొనుగోలుకు ప్రజలు క్యూ కడుతున్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలకు, మండల కేంద్రాలకు బాణాసంచా చేరింది.

దుర్గగుడి అభివృద్ధికి దాతలు ముందుకురావాలి

- దుర్గగుడి చైర్మన్, ఈవో పిలుపు

8

కంచికచర్ల పంచాయతీలో నిధుల దుర్వినియోగం నిజమే

- డీఎల్‌పీవో రాఘవన్

ఉత్సాహంగా గ్రేట్ అమరావతి షాపింగ్ ఫెస్టివల్



కిక్కు ఎక్కేలా.. ఫార్ములా

సరికొత్తగా నకిలీ మద్యం తయారీ

నిందితుడు జనార్దనరావుకు సహకరించిన కొత్త ఫ్రెండ్

- చిత్తూరు జిల్లాకు చెందిన బాలాజీతో గోవాలో బంధం
- బెంగళూరు డిస్టిలరీల్లో పనిచేసిన అనుభవం
- మద్యం తయారీ ఫార్ములా చెప్పాలన్న జనార్దనరావు
- నిరాకరించిన బాలాజీ.. తానే చేసి ఇస్తానని హామీ
- ములకలచెరువు, ఇబ్రహీంపట్నంలో మద్యం తయారుచేసింది అతనే..
- అడ్వాన్స్‌గా రూ.20 లక్షలు చెల్లింపు.. అమ్మకాల్లో కమీషన్
- నకిలీ వ్యవహారం బయటపడటంతో అజ్ఞాతంలోకి..

(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : నకిలీ మద్యం తయారీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దనరావు సొంతంగానే మద్యం తయారు చేయాలని భావించాడు. ఇందుకోసం చిత్తూరు జిల్లాకు చెందిన బాలాజీ వద్ద ఉన్న ఫార్ములా చెప్పాలని కోరాడు. దీనికి బాలాజీ ససేమిరా అనడంతో జనార్దనరావుకు మరో మార్గం కనిపించలేదు. బాలాజీ బెంగళూరులోని పలు డిస్టిలరీల్లో పనిచేశాడు. తర్వాత తన ప్రస్థానాన్ని గోవాకు మార్చుకున్నాడు. అక్కడా కొన్ని డిస్టిలరీల్లో పనిచేశాడు. సుదీర్ఘకాలంపాటు డిస్టిలరీల్లో పనిచేయడంతో అందులో ఉపయోగించే ఫార్ములాలను పసిగట్టాడు. ఏరకం మద్యం తయారీకి ఏ ఫార్ములా ఉపయోగించాలన్న దానిపై మంచి పట్టు సాధించాడు. తర్వాత డిస్టిలరీల నుంచి బయటకు వచ్చి గోవాలో లిక్కర్ హబ్‌లను నిర్వహించే స్థాయికి వెళ్లాడు.

గోవాలో కలిసిన చేతులు

వాస్తవానికి జనార్దనరావుకు, బాలాజీకి ఎలాంటి సంబంధం లేదు. జనార్దనరావు తెలంగాణాలో ఈ7 పేరుతో కొంతమంది భాగస్వాములను కూడగట్టుకుని బార్‌కు లైసెన్స్ తీసుకున్నాడు. ఆ సమయంలో హైదరాబాద్‌కు చెందిన రవి అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అతడి ద్వారా బాలాజీకి జనార్దనరావు టచ్‌లోకి వెళ్లాడు. బార్‌లో భాగస్వాములతో కలిసి గోవా వెళ్లిన జనార్దనరావు అక్కడ బాలాజీని కలిశాడు. బాలాజీ చేస్తున్న మద్యం వ్యాపారం చూసిన జనార్దనరావుకు ఆశలు అమాంతంగా పెరిగాయి. ప్రీమియర్ బ్రాండ్ల మద్యాన్ని సరఫరా చేస్తానని బాలాజీ అతడికి ఆఫర్ ఇచ్చాడు. దీన్ని మరోలా ఉపయోగించుకోవాలని జనార్దనరావు భావించాడు. తర్వాత పలుమార్లు గోవాకు ఒంటరిగా వెళ్లిన జనార్దనరావు అతడిని మాత్రమే కలిసేవాడు. ఈ సందర్భంలో బాలాజీకి డిస్టిలరీల్లో పనిచేసిన అనుభవం ఉందన్న విషయాన్ని మిగతా 8లో..

బాలాజీ ఎక్కడ?

నకిలీ మద్యం తయారీకి సొంత ఫార్ములాను ఉపయోగించిన బాలాజీ కోసం ఎక్సైజ్ పోలీసులు గాలిస్తున్నారు. నకిలీ మద్యం వ్యవహారం వెలుగులోకి వచ్చాక అతడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. చిత్తూరు జిల్లాలోని తన స్వగ్రామంలో పోలీసులు నిఘా పెట్టారు. బెంగళూరు కేంద్రంగా స్పిరిట్, కార్మెల్, ఇతర ముడిసరుకులు విక్రయించే వ్యాపారులతో అతడికి మంచి సంబంధాలు ఉన్నాయి. అతడు ఫోన్‌చేసి చెప్తే సరుకును పంపే వ్యాపారులు ఉన్నారు. నకిలీ మద్యం తయారీలో ఉపయోగించిన ముడి సరుకు మొత్తం బెంగళూరు నుంచి వచ్చిందని అధికారులు ఇప్పటికే నిర్ధారించారు.

అతను అధికారి కాదు. కానీ, అంతకుమించిన బిల్డప్ ఇస్తాడు. కార్యాలయంలో సబార్డినేటే అయినా సరిహద్దులు చెరిపేసుకున్నాడు. వసూళ్ల కోసం తానే అధికారినని దండోరా వేసుకున్నాడు. రాజకీయ పరిచయాలు, అధికారులతో సత్సంబంధాలను ఉపయోగించుకుని తనకు అడ్డే లేదన్నట్టుగా అడ్డగోలుగా వ్యవహరించాడు. చివరికి ఏసీబీకి చిక్కి, కటకటాలపాలయ్యాడు. ఇదీ ఏసీబీకి చిక్కిన వాణిజ్య పన్నుల శాఖ సబార్డినేట్ కొండపల్లి శ్రీనివాసరావు చరిత్ర. ఓ ట్రాన్స్‌పోర్టు కార్యాలయం నుంచి రూ.16 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అతడి బాగోతాలు బయటకు వస్తున్నాయి.

అవినీతి కొండ

వాణిజ్య పన్నులశాఖ సబార్డినేట్ కొండపల్లి అరాచకాలు

- గెజిటెడ్ అధికారిగా ప్రచారం చేసుకుని లంచాలు
- సరిహద్దులు దాటేసి.. ఇష్టానుసారంగా వసూళ్లు
- విజయవాడ రైల్వేస్టేషన్, వన్‌టౌన్ మార్కెట్ టార్గెట్
- వ్యాపారులను బెదిరించి రూ.లక్షల్లో డిమాండ్
- ఆ శాఖలోని విశాఖపట్నం అధికారి అండతోనే..
- ట్రాన్స్‌పోర్టు వ్యాపారి ఫిర్యాదుతో ఏసీబీ చేతికి..


కొండపల్లి శ్రీనివాసరావు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : కొండపల్లి శ్రీనివాసరావు.. విజయవాడ వాణిజ్య పన్నుల శాఖలోని గవర్నరుపేట సర్కిల్‌లో అటెండర్. పనిచేసిన అన్నిచోట్లా లంచాలకు రుచిమరిగాడు. డిమాండ్ చేసిన మొత్తం చేతిలో పెడితేనే శాంతిస్తాడు. లేకపోతే చెలరేగిపోయి అరాచకం సృష్టిస్తాడు. అతను ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నప్పటికీ అధికారులు ఏనాడూ చర్యలు తీసుకోలేదు. వాణిజ్య పన్నుల శాఖలో సీవీటీ (చెకింగ్ వెహికల్ ట్యాక్స్)ల్లో తానే ఓ అధికారిగా చెప్పుకొని భారీగా దండుకునేవాడు.

వన్‌టౌన్‌లో దందాలు

వన్‌టౌన్‌లో నివాసం ఉంటున్న శ్రీనివాసరావు రైల్వేస్టేషన్‌తో పాటు అక్కడి హోల్‌సేల్ మార్కెట్‌ను టార్గెట్ చేసుకుని మిగతా 8లో..

ఆదాయానికి మైనస్



రిజిస్ట్రేషన్ శాఖలో కార్డ్ ప్రైమ్-2.0 సాఫ్ట్‌వేర్‌లో మైనస్ నెంబర్లు ఇబ్బందులు తెచ్చి పెడుతున్నాయి. దీనివల్ల ఉమ్మడి కృష్ణాజిల్లాలో వందల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు ఆగిపోగా, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి భారీగా గండి పడుతోంది.

రిజిస్ట్రేషన్ శాఖలో మైనస్ నెంబర్ల తంటా

- కార్డ్ ప్రైమ్ 2.0లో మైనస్ నెంబర్ల రిజిస్ట్రేషన్లకు నో ఆప్షన్
- సీలింగ్ భూములకు సంబంధించి భారీగా ఇబ్బందులు
- రిజిస్ట్రేషన్లు జరగక తలలు పట్టుకుంటున్న యజమానులు
- కోర్టు వివాదాలతో కూడిన ఆస్తులకూ ఇవే అవస్థలు
- పూర్వం కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వారికి కూడా..
- 'మైనస్' కారణంగా గిఫ్ట్ డీడ్స్, రిజిస్ట్రేషన్లకు అవకాశం లేని పరిస్థితి

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఉమ్మడి కృష్ణాజిల్లాలో పూర్వ కోర్టు వివాదాలు, కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో తనఖాలు పెట్టినవారు మైనస్ నెంబర్ల సమస్యలతో అల్లాడుతున్నారు. రిజిస్ట్రేషన్లు జరగకపోవడంతో అవన్నీ నిరర్థక ఆస్తులుగా ఉండిపోతున్నాయి. బ్యాంకుల్లో తనఖా పెట్టి విద్య, గృహ రుణాలు పొందటానికి కానీ, పెళ్లిళ్లు, ఫంక్షన్లు వంటి వాటికి సంబంధించిన అవసరాలకు కానీ అవి ఉపయోగపడట్లేదు.

మైనస్ నెంబర్లు అంటే..

అర్బన్ ల్యాండ్ సీలింగ్ మిగులు భూముల ఆక్రమణలు, తదనంతరం పట్టాలు ఇచ్చినా.. వివాదాల నేపథ్యంలో కోర్టులే రిజిస్ట్రేషన్లు నిర్వహించినపుడు మైనస్ నెంబర్లు ఇస్తారు. ఇద్దరు వ్యక్తుల మధ్య భూ, ఆస్తి గొడవలు వచ్చి న్యాయస్థానాలకు చేరితే న్యాయమూర్తులు ఎవరి ఆస్తులను వారికి నిర్దేశించే క్రమంలో కోర్టు ద్వారా రిజిస్ట్రేషన్లు చేస్తారు. అలాంటి వాటికి రిజిస్ట్రేషన్లు జరిగినా మైనస్ నెంబర్లు ఉంటాయి. అలాగే, పూర్వం కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో తమ భూములను హామీగా పెట్టి రుణాలు తీసుకున్నపుడు ఇప్పటిలా మార్ట్‌గేజ్ కాకుండా రుణాలు ఇచ్చేవి. కో-ఆపరేటివ్ బ్యాంకులు ఒక పత్రాన్ని ఇచ్చేవి. ఆ పత్రాన్ని రిజిస్ట్రేషన్ శాఖలో ఇచ్చేవారు. అలాంటపుడు కూడా రిజిస్ట్రేషన్ శాఖలో వాటికి సంబంధించి మైనస్ నెంబర్లు కేటాయించేవారు. ఈ మైనస్ నెంబర్లు ఇవ్వటం ద్వారా ఆ ఆస్తులను మరొకరికి విక్రయించటానికి కానీ, మార్ట్‌గేజ్ పెట్టడానికి కానీ చెల్లుబాటు కాదు. అర్బన్ ల్యాండ్ సీలింగ్, ఇతర శాఖలు, అధికార సంస్థల నుంచి అభ్యంతరాలు లేని వాటికి మినహాయింపు ఇచ్చారు.

ఆప్షన్లు కల్పించాలి

ఉమ్మడి కృష్ణాజిల్లాలో న్యాయ సంబంధిత వివాదాలు, కో ఆపరేటివ్ బ్యాంకు తనఖా రుణాలకు సంబంధించిన వాటికే ఇప్పటికీ మైనస్ నెంబర్లుగా ఉన్నాయి. ఇప్పుడు వీటికి సంబంధించి గిఫ్ట్ రిజిస్ట్రేషన్లు చేయాలంటే కుదరట్లేదు. మైనస్ నెంబర్లు ఉన్నవాటికి కూడా రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంది. కార్డ్ ప్రైమ్ 2.0లో అవకాశం కల్పిస్తే ఎంతోమందికి న్యాయం చేసినట్టు అవుతుంది. ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది. ఇప్పటికే ఎల్‌పీ నెంబర్ల కారణంగా సబ్ డివిజన్లు జరగక చాలా రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. ఆదాయం కూడా తగ్గింది. ఇలాంటి వాటిని దృష్టిలో ఉంచుకుని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

నగరంలో యూఎల్‌సీ మిగులు భూముల బాధితులు

పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టం (అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్) మేరకు మిగులు భూముల్లో ఆక్రమణలు, తదనంతరం వాటికి పట్టాలు ఇవ్వటం, చేతులు మారటం మిగతా 8లో..

రౌడీషీటర్ సాయిపై పీడీ యాక్ట్

- అనుమతి ఇచ్చిన కోర్టు


మెండు సాయి

విజయవాడ, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి) : అతని వెంట ఎప్పుడూ ఏదో ఒక ఆయుధం ఉంటుంది. మద్యం మత్తులో ఉంటే అతడి మాట అతడే వినడు. అడ్డొచ్చిన వారిని ఆయుధంతో ఒకటే పోటు పొడుస్తాడు. ఆ పోటు పడిన వ్యక్తి ప్రాణాలు కోల్పోతాడు. చాలా టెక్నిక్‌గా ఎదుటి వారి ప్రాణాలు తీసేస్తాడు. ఇదీ రౌడీషీటర్ మెండు సాయి నేరప్రవృత్తి. రామవరప్పాడు హనుమానగర్‌కు చెందిన సాయి చికెన్ షాపులో పనిచేస్తుంటాడు. మద్యం మత్తులో ఉన్నప్పుడు ఆయుధంతో వీరంగం చేస్తాడు. అతడిపై పటమట పోలీస్‌స్టేషన్‌లో తొమ్మిది కేసులు ఉన్నాయి. వాటిలో రెండు హత్య కేసులు, ఒక గంజాయి కేసు. ఆయుధం వెంటపెట్టుకుని తిరుగుతాడు. స్నేహితులతో కలిసి మద్యం తాగినప్పుడు, పేకాడినప్పుడు ఏదైనా వివాదం జరిగితే వెంటనే ఆయుధానికి పని చెబుతాడు. ఈవిధంగా తన బంధువును చంపేశాడు. ఈ ఏడాది జనవరిలో రామవరప్పాడుకు చెందిన కార్మికుడిని శ్మశానంలో పేకాట ఆడి చంపేశాడు. తాను చేసిన నేరాలకు ఎవరైనా సాక్ష్యం చెబితే వారినీ బెదిరిస్తాడు. ఈ మధ్యకాలంలో సాయి ఆగడాలు పెరిగిపోవడంతో పటమట పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. దీనికి కోర్టు శుక్రవారం అనుమతి ఇచ్చింది.

తాడిగడప మున్సిపాలిటీ పేరు మార్పు

పెనమలూరు, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి) : పెనమలూరు నియోజకవర్గంలోని వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీ పేరును తాడిగడప మున్సిపాలిటీగా మారుస్తూ శుక్రవారం ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. 2024, ఆగస్టు 9న మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి నేతృత్వంలో ప్రజాభిప్రాయ సేకరణ చేసి వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీ పేరును తాడిగడప మున్సిపాలిటీగా మార్చాలని తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి పంపారు. తాడిగడప మున్సిపాలిటీ పేరును మారుస్తూ ప్రభుత్వం శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది.

అద్భుతంగా..



మొగల్రాజపురంలోని పీబీ సిద్ధార్థలో శుక్రవారం జరిగిన నవోన్మేషికోత్సవం కల్చరల్ ఫెస్ట్‌లో గిరిజన నృత్యం చేస్తున్న విద్యార్థిని

అవినీతిమయంగా

ఉపాధి హామీ పథకం


నాడు ఉపాధి పనుల్లో భాగంగా కానుమోలు చెరువు పూడికతీత


నేడు గుర్రపుడెక్కతో నిండి ఎందుకూ పనికిరాకుండా..

- తూతూమంత్రంగా పనులు చేసి బిల్లులు
- కానుమోలు చెరువు పూడికతీత పనులే నిదర్శనం
- పూడిక తీశారు.. గుర్రపుడెక్క పెంచారు..
- అరకొరగా పనులు.. దండిగా బిల్లులు..
- బాపులపాడు మండల పరిధిలో భారీగా అవినీతి
- బొమ్ములూరులో బోగస్ మస్తర్ల మాయాజాలం

(ఆంధ్రజ్యోతి, విజయవాడ/హనుమాన్ జంక్షన్ రూరల్) : ఉపాధి కూలీలకు పనులు కల్పించేందుకు ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఈజీఎస్) అవినీతిమయమైంది. ప్రజాధనాన్ని దోచుకోవడానికి అక్రమార్కులకు ఇదొక మార్గమైంది. పర్యవేక్షించాల్సిన అధికారులు, ఫీల్డ్ అసిస్టెంట్లు మిగతా 8లో..

ధూం.. ధాం.. దీపావళి

» ఉమ్మడి జిల్లాలో బాణాసంచా సిద్ధం.. గోడౌన్‌లకు మందుగుండు సామగ్రి

» గొల్లపూడి హోల్‌సేల్ మార్కెట్‌లో ఊపందుకున్న విక్రయాలు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ సిటీ)

హిందువుల పండుగల్లో ప్రత్యేకమైనది దీపావళి.. ఏటా అశ్వయుజ అమావాస్య రోజున దీపావళి పండుగను జరుపుకోవటం ఆనవాయితీ. ఈఏడాది దీపావళికి మోత మోగించటానికి మందుగుండు సామగ్రి సిద్ధం చేశారు. ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా గోడౌన్లలో ఇప్పటికే సరకు పెద్దఎత్తున దిగుమతి అయింది. విజయవాడ గొల్లపూడి హోల్‌సేల్ మార్కెట్‌కు భారీఎత్తున సరకు దిగుమతి అయ్యింది. గన్నవరం, కంకిపాడు, మైలవరం తదితర మండలాల్లోని గోడౌన్లకు బాణసంచా భారీగా దిగుమతి అయ్యింది. దీపావళి సందడికి నగరం సిద్ధమౌతోంది. రీటెయిల్‌గా బాణసంచా విక్రయాలు జరిపేవారు గోడౌన్‌లలో సరుకు భద్రపరిచారు. ఇప్పటికే హోల్‌సేల్ దుకాణాల్లో విక్రయాలు జరుగుతుండగా.. రిటైల్ వ్యాపారులు దుకాణాల ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు.

> ఏటా అశ్వయుజ అమావాస్య రోజున దీపావళి పండుగను జరుపుకోవటం ఆనవాయితీ. నరకాసురుడిని సంహరించిన ఆనందంలో ఈ పండుగను జరుపుకోవడం భారతీయ
>
> **వెలుగుల పండుగ**
>
> సంస్కృతి. హిందువులు, జైనులు, సిక్కులు, బౌద్ధులు ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. అమావాస్య రోజున చీకట్లను చీల్చేందుకు జనం మొత్తం జాగృతమై దీపాలను వెలిగించడం, నరకాసుర, రావణాసుర సంహారానికి ప్రతీకగా టపాసులు కాల్చడం ఆనవాయితీ. కాలక్రమేణా టపాసులు కాల్చే పద్ధతి ఎప్పటికపుడు రూపు మార్చుకుంటుంది.



నింగి, నేల వెలుగులు నింపే టపాసులు

ఆకాశానికి వెలుగులు అద్దే బాణసంచా, నేలకు రంగులుపూసే టపాసులు ఈ ఏడాది దీపావళికి సిద్ధమయ్యాయి. యువతరం కోరికకు అనుగుణంగా తయారుచేసిన మందుగుండు సామగ్రిని వ్యాపారులు అందుబాటులోకి తెచ్చారు. 10 లక్షల జనాభా పైబడిన విజయవాడ నగరంలో వీటి గిరాకీ ఎక్కువగా ఉంటుంది. ప్రతి వీధిలోనూ మూడు రోజులపాటు టపాసుల మోత మోగుతూనే ఉంటుంది. పండుగ రోజు అర్ధరాత్రి వరకు నగర వ్యాప్తంగా నింగిలోకి నిప్పులు విరజిమ్ముతూ బాణసంచా కాల్చుతారు. దీపావళి బాణసంచా కాల్చే విషయంలో యువత ఆకాంక్షలు ఎప్పటికపుడు మారుతూనే ఉన్నాయి. దీనిఆధారంగానే తయారీదారులు వారికనుగుణంగా 500వాలా, 1000 వాలా, 2000వాలా, 5000వాలా వంటి ఎన్నో రకాలను మార్కెట్‌లకు పరిచయం చేస్తున్నారు. ఈ ఏడాది బాణసంచాలో కొత్తదనాన్ని అందిస్తున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. 120 షాట్స్, 60 షాట్స్ ఆకాశంలో రంగులు విరజిమ్మేలా టపాసులు సిద్ధం చేశారు. చిట్‌పట్‌లు, కాకర పువ్వొత్తులు, మతాబులు, లక్ష్మీఅవుట్‌లు, పాముబిళ్లలు, వంకాయ బాంబుల్లో సైతం నూతనత్వాన్ని అద్దినట్టు తయారీదారులు చెబుతున్నారు. రాకెట్‌లా నిప్పులు కక్కుతూ నింగికి ఎరిగే మిస్సైల్ విజల్‌లు అందుబాటులోకి వచ్చాయి. అధిక శబ్దం చేసే ట్రిబుల్ ఎక్స్ హెవీ బాంబ్, ఆకాశంలో పువ్వులు పూయించే ఫ్లవర్ బాంబ్‌లు రెడీగా ఉన్నాయి.

గొల్లపూడి మార్కెట్‌లో జోరుగా విక్రయాలు

పండుగకు మూడురోజుల ముందుగానే నగరంలో బాణసంచా విక్రయాలు ఊపందుకున్నాయి. గొల్లపూడి హోల్‌సేల్ మార్కెట్‌లో జోరుగా విక్రయాలు సాగుతున్నాయి. అన్ని టపాసులపై 82 శాతం డిస్కౌంట్ ప్రకటించడంతో కొనుగోలుకు ప్రజలు క్యూ కడుతున్నారు. కుటుంబసమేతంగా వచ్చి మందుగుండు సామగ్రిని కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఒక్క దుకాణంలో మాత్రమే విక్రయాలు ప్రారంభమయ్యాయి. అయితే జిల్లాలలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలకు, మండల కేంద్రాలకు బాణా సంచా చేరింది. ఆయాప్రాంతాలతో పాటు, నగరంలోనూ రిటైల్ వ్యాపారానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంది. రిటైల్ దుకాణ సముదాయల ఏర్పాటు తరువాత విక్రయాలు మరింత ఊపందుకుంటాయి.



తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి, కీర్తిలాల్ జ్యూయలర్స్ నిర్వాహకులు, దాతల ఈవో, చైర్మన్

దుర్గగుడి అభివృద్ధికి దాతలు ముందుకురావాలి

» దుర్గగుడి చైర్మన్, ఈవో పిలుపు

ఇంద్రకీలాద్రి, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి) : దుర్గామల్లేశ్వర దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు దాతలు ముందుకురావాలని దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వీకే శీనానాయక్‌లు కోరారు. శుక్రవారం మహామండపం 6వ అంతస్తులో తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి, కీర్తిలాల్ జ్యూయలరీ యాజమాన్యం, పలువురు భక్తులు దాతలతో దేవస్థానం అభివృద్ధిపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తొలుత దేవస్థానం అభివృద్ధి గురించి ఈవో ప్రజంటేషన్ చేసి వివరించారు. బంగారుగోపురం, మల్లేశ్వరుని ధ్వజస్తంభం స్వర్ణతాపడం చేయడానికి, భక్తుల అవసరాల నిమిత్తం ఎలక్ట్రిక్ బస్సుల ఏర్పాటుకు దాతలు ముందుకురావాలని కోరారు. చైర్మన్ బొర్రా రాధాకృష్ణ మాట్లాడుతూ, దాతలు ముందుకు వచ్చి సహాయసహకారాలు అందించాలని కోరారు. కార్యక్రమంలో పాలక మండలి ప్రత్యేక ఆహ్వానితులు వెలగపూడి శంకరబాబు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



అమ్మవారిని దర్శించుకుంటున్న భక్తులు

ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ

ఇంద్రకీలాద్రి, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి) : ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ దర్శనానికి శుక్రవారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వివాహ ముహూర్తాలు ఎక్కువగా ఉండటంతో నూతన వధూవరులు అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు తరలివచ్చారు. అమ్మవారికి తలనీలాలు సమర్పించుకుని, కృష్ణానదిలో పవిత్ర స్నానాలు చేసి కొండపైన క్యూలలో కనకదుర్గమ్మవారి కరుణ కోరుతూ ఆర్తితో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈవో వీకే శీనానాయక్, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, అధికారులు, సిబ్బంది క్యూలైన్లలో భక్తులను నియంత్రించారు. తాగునీరు, ఉచిత ప్రసాదం, అన్నప్రసాదం సత్వరం అందేలా చర్యలు తీసుకున్నారు.



తిరుపతమ్మ ఆలయంలో సినీనటి రాశి కుటుంబసభ్యులు

తిరుపతమ్మను దర్శించుకున్న సినీనటి రాశి

పెనుగంచిప్రోలు : ప్రముఖ సినీనటి రాశి కుటుంబసభ్యులతో శుక్రవారం సాయంత్రం తిరుపతమ్మ అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు వేదపండితులు వారికి ఆశీర్వచనం చేసి అమ్మవారి, స్వామివారి శేష వస్త్రాలు, ప్రసాదాలను అందజేశారు.

కల్కి ఆక్రమణలపై విచారణ చేపట్టాలి

» ఏపీ హేతువాద సంఘం

గాంధీనగర్, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమించిన అటవీ భూములను రక్షించలేని అధికారులపై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించడాన్ని ఏపీ హేతువాద సంఘం స్వాగతించింది. అదే జిల్లాలో కల్కి వందలాది ఎకరాల అటవీ భూములను ఆక్రమించి ఆశ్రమాల పేరుతో మోసం చేస్తుంటే అక్కడి అధికారులపై చర్యలకు ఆదేశించకపోవడానికి కారణమేంటని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నార్నె వెంకట సుబ్బయ్య ప్రశ్నించారు. గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. తిరుపతి జిల్లాలోని రెవెన్యూ అధికారులు, కల్కి ఆశ్రమ నిర్వాహకుల మధ్య 'క్విడ్ ప్రోకో' గుట్టురట్టు చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిక మండలం 295 సర్వే నంబర్‌లోని కొట్లాదిరూపాయల అంజూర్ అటవీ భూమిలో 21 ఎకరాలు కల్కి ట్రస్టు నిర్వాహకులు ఆక్రమించడం జరిగిందని, ఎటువంటి అనుమతులు లేకుండా ఆశ్రమం నిర్మించారని ఆరోపించారు. ఈ భూమిని రెవెన్యూ భూమిగా చూపేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పారు. తక్షణమే అటవీశాఖ మంత్రి జోక్యం చేసుకుని కల్కి ఆక్రమిత అటవీ భూములపై విచారణ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకుని భూములను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. సీనియర్ జర్నలిస్టు రంగారెడ్డి, హేతువాద సంఘం సభ్యులు పూర్ణగాంధీ, జగన్మోహనరావు, శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

అవినీతి కొండ

(7వ పేజీ తరువాయి)

దందాలు సాగించినట్టు ఏసీబీ అధికారులు నిర్ధారించారు. శ్రీనివాసరావు హోదాను మరిచి తనకు తానే గెజిటెడ్ అని చెప్పుకొంటాడు. ట్రాన్స్‌పోర్టు కార్యాలయాలు, హోల్‌సేల్ షాపుల వద్దకు వెళ్లి బెదిరింపులకు దిగుతాడు. ఉన్నతాధికారులు ఎలాంటి టాస్క్ అప్పజెప్పకపోయినా కన్నుపడిన వ్యాపారాల వద్దకు వెళ్లి డబ్బు డిమాండ్ చేస్తాడు. బిల్లు పుస్తకాలు, ఇన్వాయిస్‌లను పరిశీలించి అందులో ఉన్న లోపాలను పట్టుకుని డబ్బు భారీగా డిమాండ్ చేస్తాడు. ఈ విధంగా నెలకు లక్షల రూపాయలను వసూళ్ల రూపంలో తీసుకెళ్తాడు. అధికారులు తనిఖీలకు రాకుండా చూసుకుంటానని చెప్పి తెరచాటు వ్యాపారాలు చేసేవారి నుంచి నెలవారీ మామూళ్లు వసూలు చేసేవాడు. కొండపల్లి శ్రీనివాసరావు పాపం పండింది. వన్‌టౌన్ జెండాచెట్టు సెంటర్‌లో ఉన్న ట్రాన్స్‌పోర్టు కార్యాలయానికి గురువారం రాత్రి వెళ్లి సీటీవో పేరుతో తనిఖీలు చేశాడు. యజమాని నుంచి రూ.20 వేలు డిమాండ్ చేసి, రూ.16 వేలతో సరిపెట్టుకున్నాడు. తనిఖీల పేరుతో వెళ్లిన ప్రతిసారీ కొండపల్లి శ్రీనివాసరావు ఇలా చేస్తుండటంతో ఆ యజమాని విసుగుచెంది ఏసీబీని ఆశ్రయించాడు.

వన్‌టౌన్‌లో వసూళ్లు

కొండపల్లి శ్రీనివాసరావు అరాచకాలు రైల్వేస్టేషన్, వన్‌టౌన్ హోల్‌సేల్ మార్కెట్ ప్రధాన కేంద్రాలుగా సాగాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వన్‌టౌన్‌లోని హోల్‌సేల్ మార్కెట్‌కు పలు రకాల గూడ్స్ సరుకు నిత్యం వస్తుంటుంది. పార్శిల్ కార్యాలయం నుంచి బయటకు రాగానే పట్టుకోవడానికి రాత్రిపూట శ్రీనివాసరావు రైల్వేస్టేషన్ పార్సిల్ ఆఫీసు వద్ద కాపుగాసేవాడు. గూడ్స్‌తో వాహనం బయటకు రాగానే తనిఖీ అధికారి మాదిరిగా హడావిడి చేసి బిల్లులు చూపించమని బెదిరించేవాడు. బిల్లులు ఉన్నా లేకపోయినా వసూళ్లు మాత్రం చేసేవాడు. బిల్లులు లేని సరుకు యజమానుల నుంచి లక్షలాది రూపాయలు దండుకుని వెళ్లేవాడు. హోల్‌సేల్ మార్కెట్‌లోని వివిధ వ్యాపార సముదాయాల వద్దకు వెళ్లి వ్యాపారులను బెదిరించి భారీగా డబ్బు దండేవాడు. లక్ష రూపాయల నుంచి బేరం సాగేది. సరకు విలువను బట్టి డబ్బు డిమాండ్ చేసేవాడు. శ్రీనివాసరావు గవర్నరుపేట సర్కిల్‌లో పనిచేస్తున్నప్పటికీ ఆ సరిహద్దులను మరిచి వ్యవహరించేవాడు. మొదట్లో విజయవాడలో పనిచేసేవాడు. ఇక్కడ ఆరోపణలు రావడంతో ఉయ్యూరు సర్కిల్‌కు బదిలీ చేశారు. అక్కడ కూడా వ్యవహారాలు చక్కబెట్టినట్టు వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు చెబుతున్నారు. తర్వాత అక్కడి నుంచి మళ్లీ విజయవాడకు చేరుకుని గవర్నరుపేట సర్కిల్‌లో పోస్టింగ్ సంపాదించుకున్నాడు. రెండు జిల్లాల్లోనూ ఉన్న సర్కిళ్లకు తానే అధికారిని అన్నట్టు వ్యవహరించి వ్యవహారాలు చక్కబెట్టేవాడు.

వైజాగ్ అధికారి అండతో..

కొండపల్లి శ్రీనివాసరావుపై పలువురు వ్యాపారులు అనేకసార్లు ఫిర్యాదు చేశారు. అయినా ఇప్పటివరకు అతనిపై చర్యలు తీసుకోలేదు. దీనికి ప్రధాన కారణం కొంతమంది అధికారులేనని వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు బహిరంగంగా చెబుతున్నారు. ఏ సర్కిల్‌లో పనిచేసినా అక్కడ అధికారులను ప్రసన్నం చేసుకోవడంలో కొండపల్లి శ్రీనివాసరావు దిట్ట. అధికారుల అవసరాలను గుర్తించి అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తుంటాడు. దీంతో అతనిపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా చర్యలు తీసుకోలేదు. ఇంతకుముందు విజయవాడలో పనిచేసి ప్రస్తుతం వైజాగ్‌లోని రీజనల్ ఆడిట్ అండ్ విజిలెన్స్ విభాగంలో కీలక స్థానంలో ఉన్న ఒక అధికారి అండ శ్రీనివాసరావుకు ఉందని వాణిజ్యపన్నుల శాఖలో ప్రచారం జరుగుతోంది. అధికారి సోదరుడు విజయవాడలో కీలక స్థానంలో పనిచేశాడు. ఆ సమయంలోనే అన్నదమ్ములిద్దరినీ గుప్పెట్లో పెట్టుకుని శ్రీనివాసరావు వ్యవహారాలు చక్కబెట్టాడు.

ఈనెల 31 వరకు రిమాండ్

కొండపల్లి శ్రీనివాసరావును ఏసీబీ అధికారులు శుక్రవారం సాయంత్రం కోర్టులో హాజరుపరిచారు. న్యాయాధికారి పి.భాస్కరరావు 31వ తేదీ వరకు రిమాండ్ విధించారు. అనంతరం శ్రీనివాసరావును విజయవాడ జిల్లాజైలుకు తరలించారు.

అవినీతిమయంగా

(7వ పేజీ తరువాయి)

ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. బాపులపాడు మండల పరిధిలోని కొన్ని గ్రామాల్లో జరిగిన ఉపాధి పనుల్లో రూ.లక్షల్లో అవినీతి జరిగిందని జిల్లాస్థాయి అధికారులే తేల్చారు. కొయ్యూరు, బొమ్ములూరులో జరిగిన అవినీతిపై ప్రజలు ఫిర్యాదు చేయగా, జిల్లా అంబుడ్స్‌మెన్ ధ్రువీకరించింది. అయినా ఫీల్డ్ అసిస్టెంట్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రూ.వేలల్లో జరిమానా విధించి చేతులు దులుపుకొన్నారు.

ఇదేం పూడికతీత

బాపులపాడు మండలం కానుమోలు గ్రామంలోని చెరువు పూడికతీత పనులు ప్రశ్నార్థకంగా మారాయి. చెరువును పూడిక తీసి నీటినిల్వ సామర్థ్యాన్ని పెంచాలని పంచాయతీ అధికారులు నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా గత ఏప్రిల్‌లో గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పూడిక తీయించారు. దీనిద్వారా అటు ఉపాధి పనులు కల్పించడంతో పాటు, ఇటు చెరువు పూడికతీత కూడా చేయొచ్చనుకున్నారు. కానీ, పూడిక తీసి అలాగే వదిలేయడంతో నేడు ఆ చెరువులో గుర్రపుడెక్క పెరిగి ఎందుకూ పనికిరాకుండా పోయింది. దీనిని గతంలో చేపల చెరువుగా వేలం నిర్వహించేవారు. దీనివల్ల పంచాయతీకి ఎంతో కొంత ఆదాయం వచ్చేది. పూడికతీత పేరుతో చెరువును ఈ పరిస్థితికి తీసుకురావడంతో ఎందుకూ పనికిరాకుండా పోయింది. రూ.5 లక్షలు ఖర్చుచేసి చేపట్టిన పూడికతీత వల్ల ఎలాంటి ఉపయోగం లేకపోగా, చెరువు మొత్తం గుర్రపుడెక్కతో నిండి నిరుపయోగంగా మారింది. పశువులు నీరు తాగేందుకు కూడా పనికిరాకుండా పోయింది.

జీజీఐ నిబంధనలకు పాతర

జీజీఐ (గుడ్ గవర్నెన్స్ ఆఫ్ ఇండియా) ప్రకారం ఉపాధి పనులు నాణ్యతగా ఉండాలి. ఫైళ్లు సక్రమంగా ఉంచడంతో పాటు కొలతలు తప్పనిసరిగా పాటించాలి. కానీ ఎక్కడా ఈ నిబంధనలు పట్టించుకోవట్లేదు. మస్తర్లలో కూడా మాయాజాలం నడుస్తోంది. రోజూ ఉదయాన్నే కూలీలు పనిలోకి రాగానే మస్తర్లలో హాజరు వేయాలి. గ్రూప్ ఫొటో అప్‌లోడ్ చేయాలి. ఇక్కడే ఫీల్డ్ సిబ్బంది తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. పనులకు రాని వారిని, వేరే ఉద్యోగాలు చేస్తున్న వారిని, తమకు అనుగుణంగా ఉన్నవారిని.. వచ్చినట్టుగా చూపిస్తూ అవినీతికి పాల్పడుతున్నారు. ఒక మస్తరులో 10 మంది కూలీలు పనిచేస్తుంటే, వారికి వారానికి రూ.16 వేలు నగదు అందుతుంది. వచ్చిన నగదును వాటాలు వేసి పంచుకుంటున్నారు. బొమ్ములూరులో వయోజన విద్యా వలంటీర్‌గా పనిచేస్తున్న కుటుంబానికి చెందిన మహిళలకు.. పనికి రాకపోయినా జాబ్‌కార్డు క్రియేట్ చేసి మస్తర్లు వేయడంతో పాటు నగదు కూడా బదిలీ చేయడం విమర్శలకు తావిచ్చింది.

అడ్డుకట్ట వేయాలి

ఉపాధి హామీ పనుల పేరిట ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు. పథకాన్ని పర్యవేక్షించాల్సిన అధికారుల అలసత్వం వల్ల దోపిడీ నిరంతరాయంగా సాగుతోంది. సామాజిక తనిఖీ ప్రజా వేదిక ద్వారా గ్రామస్తుల ఫిర్యాదులపై విచారణ చేపట్టాల్సిన అధికారులు.. అధికారంలో ఉన్నవారు చెప్పినట్టు రాసుకుని వెళ్లిపోతున్నారు.



పంచాయతీ కార్యాలయంలో విచారణ చేస్తున్న డీఎల్‌పీవో

కంచికచర్ల పంచాయతీలో నిధుల దుర్వినియోగం నిజమే

» డీఎల్‌పీవో రాఘవన్

కంచికచర్లరూరల్, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి) : కంచికచర్ల గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగానికి పాల్పడిన జూనియర్ అసిస్టెంట్ ప్రస్తుతం గండ్రాయి పంచాయతీలో పనిచేస్తున్న షేక్ నాగుల్‌మీరా, బిల్ కలెక్టర్ జంగం వెంకట గుప్తాలపై చర్యలకు సిఫార్సు చేస్తున్నట్టు డీఎల్పీవో రాఘవన్ తెలిపారు. నిధుల గోల్‌మాల్‌పై డీఎల్‌పీవో కంచికచర్ల పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం విచారణ జరిపారు. ప్రజల నుంచి పన్నులరూపంలో వసూలు చేసిన నిధులతో పాటు పంచాయతీ సొమ్ము రూ.24.41 లక్షలు ఇరువురు ఉద్యోగుల ద్వారా దుర్వినియోగం అయినట్టు నిర్ధారించారు. విచారణ అనంతరం డీఎల్‌పీవో రాఘవన్ విలేకరులతో మాట్లాడుతూ.. నిధుల దుర్వినియోగానికి పాల్పడిన నాటి పంచాయతీ జూనియర్ అసిస్టెంట్ షేక్ నాగులు, బిల్ కలెక్టర్ జంగం వెంకట గుప్తాలపై చర్యలకు సిఫార్సు చేస్తున్నట్టు తెలిపారు. పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై శాఖాపరమైన విచారణలో నిబంధనలకు విరుద్ధంగా ఇరువురు ఉద్యోగులు పన్నులు రూపంలో వచ్చిన సొమ్ము పంచాయతీకి జమ చేయకుండా దుర్వినియోగం చేశారని తేలిందన్నారు. జూనియర్ అసిస్టెంట్ షేక్ నాగులు రూ.13,30,420, బిల్ కలెక్టర్ జంగం వెంకట గుప్తా రూ.11,10,280 దుర్వినియోగం చేసినట్టు విచారణలో తేలిందన్నారు. ఈ నిధులు వివిధరకాల పనులకు ఖర్చుపెట్టినట్టు చెబుతున్నప్పటికి, నిబంధనలకు విరుద్ధమని, వసూలు కాబడిన సొమ్ము పంచాయతీకి జమచేసిన తర్వాతే, కార్యదర్శి ద్వారా ఖర్చుచేయాల్సి ఉంటుందన్నారు. నిధులను పంచాయతీ కార్యదర్శికి తెలిసే ఖర్చు చేశామని చెబుతుండటంతో నాటి కార్యదర్శులు మీర్జావలి, రవికుమార్‌లను కూడా విచారిస్తున్నట్టు, ఉన్నతాదికారులకు నివేదిక పంపిస్తామని తెలిపారు. ఈవోపీఆర్డీ నాని బాబు, పంచాయతీ కార్యదర్శి సుబ్రహ్మణ్యంలు పాల్గొన్నారు.

ఆలయ అభివృద్ధికి సహకరించండి: బుద్ధ ప్రసాద్

మోపిదేవి, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రం సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానంలో భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు దాతలు ముందుకు రావాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పిలుపు నిచ్చారు. దేవస్థానం ఆధీనంలోని కోనేరు ప్రాంగణం, దేవస్థానం ప్రాంగణంలో సీజీఎఫ్ నిధులు రూ.1.20 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన, భూమిపూజ చేశారు. దేవదాయశాఖ ఆధ్వర్యంలో రూ. 1.20 కోట్లతో అదనంగా టాయిలెట్ బ్లాక్, కేశఖండనశాల నిర్మించనున్నట్లు తెలిపారు. నాగులచవితి సందర్భంగా 25న దేవస్థానంలో నిర్వహించే కార్యక్రమాల వివరాల పోస్టర్లు, ఆహ్వాన పత్రికలను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.



సాంస్కృతిక కార్యక్రమాలు తిలకిస్తున్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, ఇతర అధికారులు

భార్య చనిపోయిందని.. మనస్తాపంతో భర్త ఆత్మహత్య!

విద్యాధరపురం, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): అనారోగ్య కారణంగా భార్య చనిపోయిందని మనస్తాపం చెందిన భర్త ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై శుక్రవారం భవానీపురం స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భవానీపురం శివాలయం సెంటర్‌లో వల్లభదాసు రామ్మోహన్‌రావు కుటుంబసభ్యులతో ఉంటున్నాడు. ఓ బార్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడి తల్లి నాలుగు నెలల క్రితం అనారోగ్యంతో చనిపోయింది. అప్పటి నుంచి మనస్తాపం చెందిన రామ్మోహన్‌రావు తండ్రి శోభనాద్రి (83) పలుఅనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం శోభనాద్రి ఇంట్లో కబోర్డు హ్యాండిల్‌కు నవ్వారుతో ఉరివేసుకుని ఉండటాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రామ్మోహన్‌రావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. భార్య చనిపోయిందన్న బాధతో పాటు పలు అనారోగ్య సమస్యలతో మనస్తాపం చెంది తనతండ్రి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని రామ్మోహన్‌రావు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

తిరువూరు తహసీల్దార్ సస్పెన్షన్

తిరువూరు, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): తిరువూరు తహసీల్దార్ ఉదయభాస్కర్‌ను సస్పెన్షన్‌కు గురయ్యాడు. వత్సవాయి మండల తహసీల్దార్‌గా విధులు నిర్వహించే సమయంలో ఆయన జిల్లా జాయింట్ కలెక్టర్ ఉత్తర్వులను అమలు చేయడంలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సస్పెన్షన్ వేటు పడింది. ఇన్‌చార్జి తహసీల్దార్‌గా నాగమణి బాధ్యతలు చేపట్టారు.

ఉత్సాహంగా గ్రేట్ అమరావతి షాపింగ్ ఫెస్టివల్

విద్యాధరపురం : భవానీపురం పున్నమి ఘాట్‌లో గ్రేట్ అమరావతి షాపింగ్ ఫెస్టివల్ ఉత్సహంగా జరుగుతోంది. ఒకవైపు జీఎస్టీ సంస్కరణల సేవింగ్స్‌తో, ప్రత్యేక ఆఫర్లతో కొనుగోలుదారులు వివిధ వస్తువులను కొనుగోలు చేస్తూ సరికొత్త షాపింగ్ అనుభూతిని సొంతం చేసుకుంటున్నారు. మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాలు ఫెస్టివల్ కు కొత్త సొబగులు అద్దుతున్నాయి. శుక్రవారం రాత్రి జరిగిన కార్యక్రమాల్లో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, వివిధ శాఖల అధికారులతో కలిసి పాల్గొని చిన్నారులను ఉత్సాహపరిచారు.



ఏపీఎఫ్‌పీఐఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు వెలగపూడి సాంబశివరావు, వి.వంశీ, కార్యవర్గ సభ్యులు

ఏపీఎఫ్‌పీఐఎఫ్ నూతన కార్యవర్గం

విజయవాడ సిటీ, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి) : ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్(ఏపీఎఫ్‌పీఐఎఫ్) అధ్యక్షులుగా వెలగపూడి సాంబశివరావు, ప్రధాన కార్యదర్శిగా వి.వంశీ ఎన్నికయ్యారు. ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్‌కు అనుబంధంగా ఉన్న ఏపీఎఫ్‌పీఐఎఫ్ సర్వసభ్య సమావేశం శుక్రవారం నగరంలోని ఓ హోటల్‌లో జరిగింది. అనంతరం జరిగిన ఫెడరేషన్ ఎన్నికల్లో సభ్యులు కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. చైర్మన్‌గా పొట్లూరి భాస్కరరావు, ఉపాధ్యక్షులుగా డాక్టర్ ప్రసాద్, కోశాధికారిగా డాక్టర్ చల్లా శేఖర్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా పి.రామ్మోహన్ ఎన్నికయ్యారు. రాష్ట్రంలో నాణ్యమైన ఉత్పత్తుగా సాధించి, యువతకు ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేస్తామని సమాఖ్య నూతన ప్రతినిధులు వెల్లడించారు. ప్రవేటు ఇన్వెస్టర్‌లను ప్రోత్సహిస్తూ, అత్యాధునికి సాంకేతికతను అందిపుచ్చుకుంటూ, ఉత్పత్తిదారులను, రైతులను సమన్వయం చేసేలా ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు.

కిక్కు ఎక్కేలా.. ఫార్ములా

(7వ పేజీ తరువాయి)

గ్రహించాడు. మద్యం తయారీకి ఉపయోగించే ఫార్ములాను చెప్పాలని జనార్దనరావు అడిగాడు. తన వద్ద ఉన్న ఫార్ములా జనార్దనరావు చేతుల్లోకి వెళ్తే మొదటికే మోసం వస్తుందని భావించిన బాలాజీ దానికి అంగీకరించలేదు. మద్యం తయారీ ఎక్కడ చేసినా తాను స్వయంగా వచ్చి ముడి సరకులతో మిశ్రమం చేసి ఇస్తానని చెప్పాడు. ఫార్ములా మాత్రం ఇవ్వనని స్పష్టం చేశాడు. ఇక్కడే జనార్దనరావు వ్యూహం బెడిసికొట్టింది. మద్యం వ్యాపారంలో బాలాజీకి ఉన్న అనుభవంతో అతడితో మంచి సంబంధాలు నడిపాడు. ఫార్ములా చేతికొచ్చాక బాలాజీని వదిలించుకుందామనుకున్నాడు. బాలాజీ మాత్రం ఫార్ములా తప్ప ఏదైనా అడగమనడంతో జనార్దనరావుకు దిక్కు తోచలేదు. ములకలచెరువు, ఇబ్రహీంపట్నంలో ఉన్న అనధికార డిస్టిలరీల్లో బాలాజీ తన వద్ద ఉన్న ఫార్ములా ప్రకారమే మద్యం తయారు చేసి ఇచ్చాడు. ఈ మిశ్రమం చేసేటప్పుడు తాను మాత్రమే ఉండేవాడు. సహాయకులుగా ఇద్దరు, ముగ్గురిని ఉంచుకునేవాడు. ఇలా సీసాల్లో పోయడానికి వీలుగా మద్యం తయారు చేయడానికి బాలాజీ అడ్వాన్స్‌గా రూ.20 లక్షలు తీసుకున్నాడు. తర్వాత విక్రయించిన సరుకులో ఒక్కో సీసాకు పైసల లెక్కన కొంత కమీషన్ తీసుకున్నట్టు తెలిసింది.

ఆదాయానికి మైనస్

(7వ పేజీ తరువాయి)

వంటివి నగరంలో జరిగాయి. ఈ క్రమంలో కొన్నింటికి చట్టబద్ధత కల్పిస్తూ ప్రభుత్వం పూర్వం జీవో ఇచ్చింది. అలాంటి వాటికి సంబంధించిన వాటిలో కొన్నింటికి పూర్వం మాన్యువల్‌గా ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్లు చేశారు. కంప్యూటరీకరణ ప్రారంభమయ్యాక కూడా కొంతకాలం రిజిస్ట్రేషన్లు జరిగాయి. కార్డ్ ప్రైమ్ సాఫ్ట్‌వేర్ వచ్చినప్పటి నుంచి కూడా అవి మైనస్ నెంబర్లుగా ఉంటున్నాయి. ప్రస్తుత కార్డ్ ప్రైమ్ 2.0 వెర్షన్‌లో కూడా ఈ మైనస్ నెంబర్లకు రిజిస్ట్రేషన్లు జరగట్లేదు. నగరంలో ఇలాంటి బాధితులు వందల సంఖ్యలో ఉన్నారు.



కార్పొరేషన్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా

భారతీనగర్, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): తూర్పులోని సర్కిల్- 3 పరిధిలో రోడ్లపై చెత్త వేసిన, కార్పొరేషన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై శుక్రవారం పటమటలోని సర్కిల్- 3 కార్యాలయంలో విచారణ జరిపి జరిమానాలు విధించారు. సర్కిల్- 3 పరిధిలోని శానిటరీ ఇన్‌స్పెక్టర్లు నమోదుచేసిన 30 కేసులపై మొబైల్ కోర్టులో 8వ అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ గోలీ లెనిన్‌బాబు విచారణ చేసి నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ.9540 జరిమానా విధించారు. ఈ కార్యక్రమంలో ఏఎంవోహెచ్- 3 డాక్టర్ గోపాల్ నాయక్, శానిటరీ సూపర్‌వైజర్స్ బాలాజీ శ్రీనివాస మూర్తి, సర్కిల్- సంబంధించిన శానిటరీ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు సువర్ణాధ్యాయం

● శాప్ చైర్మన్ రవినాయుడు

లబ్బీపేట, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో గూగుల్‌డేటా సెంటర్ రావడం రాష్ట్రానికి సువర్ణ అధ్యాయమని శాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు. ఇందిరాగాంధీ స్టేడియంలోని శాప్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రం సహకారంతో మంత్రి లోకేష్ కృషితో రాష్ట్రానికి అనేక పరిశ్రమలు వస్తున్నాయన్నారు. రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమలు, పెట్టుబడులు చూసి ఓర్వలేక వైసీపీ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించే విధంగా మాట్లాడుతున్నారని తెలిపారు. కర్నూలులో జరిగిన సభనువిజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.

జీఎస్‌టీతో క్రీడారంగానికి కొత్త వెలుగులు

సూపర్ సేవింగ్స్ అవగాహన ర్యాలీలో కలెక్టర్





ర్యాలీ ప్రారంభిస్తున్న లక్ష్మీశ, ఎస్.ప్రశాంత్ కుమార్, బాలికలతో ముచ్చటిస్తున్న కలెక్టర్ లక్ష్మీశ

లబ్బీపేట, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): జీఎస్‌టీ 2.0 సంస్కరణలతో క్రీడా రంగానికి కొత్త వెలుగులు వచ్చాయని, ఈ రంగానికి మరింత ఊపు వచ్చేలా క్రీడా సామాగ్రి, ఆట బొమ్మలు మరింత చౌకగా లభ్యమవుతున్నాయని కలెక్టర్ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. సూపర్ జీఎస్‌టీ సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమాల్లో భాగంగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద ప్రత్యేక ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీని కలెక్టర్ లక్ష్మీశ, జీఎస్‌టీ జాయింట్ కమిషనర్ ఎస్.ప్రశాంత్ కుమార్‌లు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని, జీఎస్‌టీ సంస్కరణలతో ఎంఎస్ఎంఈలు కూడా క్రీడాపరికరాల తయారీ విభాగంలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందన్నారు. ఈ సంస్కరణల వలన ఆనందం, ఆరోగ్యం, రెండింటికి ఆర్థిక మద్దతు లభిస్తోందని, దేశీయ తయారీదారులకు ప్రోత్సాహం లభిస్తోందన్నారు. జీఎస్‌టీ జాయింట్ కమిషనర్ ఎస్.ప్రశాంత్‌కుమార్ మాట్లాడుతూ సూపర్ జీఎస్‌టీ-సూపర్ సేవింగ్స్‌పై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, క్రికెట్ బ్యాట్‌లు, బాల్స్, క్రీడా దుస్తులు, బ్యాడ్మింటన్ రాకెట్, బ్యాటరీ రహిత బొమ్మలు తదితరాలపై జీఎస్టీ తగ్గిందన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్‌డీవో ఎస్ఈ అజీజ్, జిల్లా యువజన సంక్షేమ అధికారి యు.శ్రీనివాసరావు, క్రీడాకారులు పాల్గొన్నారు.

వసతి గృహాల తనిఖీ

గుణదల: వసతిగృహ సిబ్బంది అంకితభావంతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. గుణదల గంగిరెద్దుల దిబ్బ వద్ద గల సాంఘిక సంక్షేమశాఖ బాలురు, బాలికల వసతి గృహాలను కలెక్టర్ లక్ష్మీశ శుక్రవారం ఉదయం ఆకస్మిక తనిఖీ చే శారు. ముందుగా పరిసరాల పరిశుభ్రత, వంటశాల పరిశుభ్రతను పరిశీలించారు. సిబ్బంది హాజరు, విద్యార్థినీ విద్యార్థుల హాజరు పరిశీలించారు. వంటశాలలో ఉన్న పప్పుధాన్యాలను పరిశీలించి బాలబాలికలతో కలిసి ఉదయం అల్పాహారం తీసుకున్నారు. అల్పాహారం రుచికరంగానే ఉందని సంతృప్తిని వ్యక్తం చేశారు.

పలువురి రూమ్స్‌కు వెళ్లి అక్కడ వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. మంచి ఉత్తీర్ణత సాధించాలంటే విడి విడిగా చదువుకోవడంతోపాటు వసతిగృహం సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వసతిగృహం వార్డెన్లు, సిబ్బంది పాల్గొన్నారు.

దత్తపీఠంలో లక్ష్మీకుబేర వ్రతం రేపు

భారతీనగర్, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): పటమట శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ ఆశ్రమంలో ఆదివారం ఉదయం 9గంటలకు శ్రీలక్ష్మీకుబేర వ్రతం నిర్వహించనున్నట్లు జయలక్ష్మి మాతృమండలి నిర్వాహకులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వ్రతంలో పాల్గొనేవారు ముందుగా పటమటలోని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ ఆశ్రమానికి వచ్చి పేరు నమోదుచేసుకోవాలని తెలిపారు.

రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు

రూట్ హెల్త్ ఫౌండేషన్, ఒమేగా అను హాస్పటల్(తాడిగడప) సంయుక్త ఆధ్వర్యంలో అశోక్‌నగర్‌లోని వెలగపూడి కోల్డ్ స్టోరేజ్ ఆవరణలో రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ ఉచిత స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు రూట్స్ హెల్త్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ విజయభాస్కర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిబిరం ఈ నెల 26, 27 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.

దోమల నివారణపై ప్రజలకు అవగాహన



మాచవరం, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): తూర్పు పరిధి దేవినేని గాంధీపురం, శాంతినగర్ ప్రాంతాల్లో శుక్రవారం ఫ్రైడే-డ్రైడే కార్యక్రమాన్ని వీఎంసీ అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా బయాలజిస్ట్ కామేశ్వరరావు మాట్లాడుతూ దోమల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్త పడాలని, నివాస ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నిల్వ ఉన్న నీటిలో దోమల లార్వాలను బృందం పరిశీలించింది. మలేరియా సిబ్బంది, ఆశా వర్కర్‌లు పాల్గొన్నారు.

పేదల ఆరోగ్యానికి సీఎం ప్రాధాన్యత

ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్



లబ్ధిదారులతో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తదితరులు

గుణదల, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): తూర్పు నియోజక వర్గంలో ఇప్పటి వరకు రూ.6 కోట్లు విడుదల చేయడం చూస్తే రాష్ట్రంలో పేదల ఆరోగ్య పరిరక్షణకు సీఎం చంద్రబాబు ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థం అవుతుందని, ఇది పేదల పట్ల ఆయనకు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం అని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. శుక్రవారం 2వ డివిజన్ గుణదలలో నిర్వహించిన కార్యక్రమంలో 30 మంది లబ్ధిదారులకు ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన రూ33,35,594ల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల ఆరోగ్యానికి మరింత మేలు కలిగేలా త్వరలో ప్రతి ఒక్కరికి రెండున్న లక్షల నుంచి రూ.25లక్షల వర కు బీమా కల్పించేలా కొత్త పథకానికి చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారని చెప్పారు. జీఎస్‌టీ సంస్కరణల వల్ల ప్రజలకు కలిగిన లాభాలను వివరించారు. కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్, జనసేన నాయకుడు ముత్యాల కృష్ణ, టీడీపీ డివిజన్ అధ్యక్షుడు దాసరిగాబ్రియేల్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో 8వ డివిజన్ కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి, సుగసాని కృష్ణప్రసాద్, గుత్తికొండ కృష్ణమోహన్, పాల్గొన్నారు.

లయోలాలో రక్త పరీక్ష శిబిరం



రక్త పరీక్ష చేయించుకుంటున్న విద్యార్థినులు

భారతీనగర్, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రా లయోలా కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్లు, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో కళాశాలలో మొదటి సంవత్సరం అండర్ గ్రాడ్యుయేట్ చదువుతున్న విద్యార్థులకు రక్త గ్రూపు పరీక్ష శిబిరాన్ని శుక్రవారం నిర్వహించారు. సుమారు 657మంది విద్యార్థులు ఈ శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ ఫాదర్ ఎ.ఏంజెలో విద్యార్థులకు వివిధ రక్త గ్రూపులు, వాటి ప్రాముఖ్యతను వివరించారు. ఈ శిబిరం శనివారం కూడా కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యులు డాక్టర్ వెలగా జోషి, చిట్టిబాబు, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చాప్టర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మదన్ మోహన్, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.మెల్చియర్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ బి.శివకుమారి, విద్యార్థులు పాల్గొన్నారు.

మత్తు పదార్థాల వినియోగంపై విద్యార్థులకు అవగాహన



బుక్‌లెట్ విడుదల చేస్తున్న ప్రిన్సిపాల్ మేడా సీతారామయ్య, బాలభవన్ ప్రతినిధులు

మొగల్రాజపురం, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై విద్యార్థులకు నవజీవన్ బాలభవన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వీపీ సిద్ధార్థ పబ్లిక్ స్కూల్‌లో ప్రిన్సిపాల్ మేడా సీతారామయ్య ఆధ్వర్యంలో శుక్రవారం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బాలభవన్ ప్రోగ్రాం మేనేజర్ జి. శేఖర్‌బాబు మాట్లాడుతూ మత్తుపదా ర్థాలు, ధూమపానం, మద్యపానం అలవాట్ల వల్ల నియంత్రణ కోల్పోతారని, క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధుల బారిన పడతారని హెచ్చరించారు. టీచర్ ఎం. ప్రసన్న మాట్లాడుతూ ఎవరైనా మిమ్మల్ని ప్రలోభపెడితే ఆ సమాచారాన్ని తమకు అందచేయాలని సూచించారు. అనంతరం మత్తుపదార్థాల వల్ల కలిగే అనర్థాలను, మంచిజీవితం తెలుపుతూ ముద్రించిన బుక్‌లెట్‌లను ప్రిన్సిపాల్, బాలభవన్ ప్రతినిధులు విడుదల చేశారు.

ఉడ్‌పేటలో తాగునీటి కనెక్షన్ల వివాదం

● వీఎంసీకి ఫిర్యాదుల వెల్లువ ● విచారణకు ఆదేశాలు

మొగల్రాజపురం, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): తూర్పు నియోజకవర్గం ఏడో డివిజన్ ఉడ్‌పేటలో మంచినీటి పంపుల కనెక్షన్లు ఇచ్చే అంశంలో వీఎంసీ అధికారులకు ఫిర్యాదులు రావడంతో విచారణకు ఆదేశించారు. ఉడ్‌పేటలో అంబేద్కర్, సుదర్శన్, గంగమ్మ వీధి తదితర ప్రాంతాల్లో ఇటీవల సిమెంట్ రోడ్డు వేశారు. రోడ్డు పూర్తయిన తరువాత స్థానికుల నుంచి కాంట్రాక్టర్ డబ్బులు వసూలు చేసి తాగునీటి పంపుల కనెక్షన్లు ఇచ్చాడు. డబ్బులు ఇవ్వని వారికి కనెక్షన్లు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నాడు. ఇదే అంశంపై స్థానికులు వీఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేయాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. విషయం తెలిసిన కాంట్రాక్టర్ కనెక్షన్లు ఇచ్చిన వారిలో కొందరికి డబ్బులు తిరిగి ఇచ్చాడు. ఫిర్యాదు చేసిన వారికి మాత్రం కనెక్షన్లు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నాడు. ఈ విషయమై ఈఈ సామ్రాజ్యంను వివరణ కోరగా ఫిర్యాదు వచ్చిన మాట వాస్తవమేనని, విచారణ చేసి నివేదికను కమిషనర్‌కు ఇస్తామని చెప్పారు. నిబంధనల మేరకు కనెక్షన్లు ఇవ్వాలని కాంట్రాక్టర్‌కు సూచిస్తామని చెప్పారు. కమిషనర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.





డివైడర్‌పై చెత్త, తగులబెట్టిన వ్యర్థాలు

చెత్త, వ్యర్థాలతో డివైడర్లు

ఆటోనగర్ వంద అడుగుల రోడ్డులో

ఆటోనగర్, ఆంధ్రజ్యోతి: జవహర్ ఆటోనగర్‌కు ప్రధాన రహదారి వంద అడుగుల రోడ్డు డివైడర్లు అపారిశుధ్యానికి కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. రోడ్డుకు ఇరువైపులా ఉన్న పలు కార్ఖానాలు, దుకాణాదారులు తమ వద్ద తయారైన చెత్తాచెదారం, వ్యర్థాలను రోడ్డు పక్కన పడేస్తున్నారు. మరి కొందరు తమ కార్ఖానాల్లో వచ్చిన రసాయన వ్యర్థాలను డివైడర్‌పై వేసి దహనం చేస్తున్నారు. అద్దం గ్లాస్‌లు, పనికిరాని ప్లాస్టిక్ వస్తువులను డివైడర్ పైనే వేస్తుండటంతో పాదచారులు, వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు.

మైకుల ద్వారా ప్రచారం చేయాలి

దుకాణాలు, కార్ఖానాల్లో తయారైన చెత్త, వ్యర్థాలు రోడ్డు డివైడర్‌పై వేయరాదని ఐలా సర్వీస్ సొసైటీ అధికారులు మైకుల ద్వారా ఆటోనగర్‌లో ప్రచారం చేయించాలని పలువురు స్థానికులు కోరుతున్నారు. డస్ట్‌బిన్‌లు ఏర్పాటు చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇష్టారాజ్యంగా డివైడర్‌లపై చెత్తా, వ్యర్థాలు, పనికిరాని రసాయనాలను వేస్తే అపరాధ రుసుం వసూలు చేయాలని కోరుతున్నారు.

సన్నాపు సత్యనారాయణకు సన్మానం రేపు

విజయవాడ కల్చరల్, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి) : ఆంధ్ర చిత్ర రచయితల ట్రస్టు ఆధ్వర్యంలో ఈ నెల 19న సాయంత్రం సినీ గేయరచయిత సన్నాపు సత్యనారాయణకు సత్కారం నిర్వహించనున్నట్లు సంస్థ అధ్యక్షుడు గోళ్ల నారాయణరావు తెలిపారు. విజయవాడ బుక్ ఫైనాన్స్ స్వాతి భవన్ (4వ అంతస్తు) వేదికగా చిత్రకారులు, సంగీతకారులు, సాహితీవేత్తలు, కళాభిమానులు, పూర్వ రచయితలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.



డిప్యూటీ కలెక్టర్ పదోన్నతి పొందిన మచిలీపట్నం సౌత్ తహసీల్దార్ మధుసూదనరావును అభినందిస్తున్న రెవెన్యూ అధికారులు, సిబ్బంది

ఐదుగురు తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్ పదోన్నతి

మచిలీపట్నం టౌన్, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఐదుగురు తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మచిలీపట్నం సౌత్ తహసీల్దార్ పి.మధుసూదనరావు, అవనిగడ్డ తహసీల్దార్ నాగమల్లేశ్వరరావు, పెనమలూరు తహసీల్దార్ కలగర గోపాలకృష్ణ, విజయవాడ వెస్ట్ తహసీల్దార్ ఇంతియాజ్ పాషా, విజయవాడ నార్త్ తహసీల్దార్ మన్నె సూర్యారావులకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు కల్పించారు. పదోన్నతి పొందిన మచిలీపట్నం సౌత్ తహసీల్దార్ మధుసూదనరావుకు శుక్రవారం డిప్యూటీ తహసీల్దార్ పి.కల్పన, ఆర్ఐ జి. శ్యామ్‌కుమార్, రీ సర్వే డిప్యూటీ తహసీల్దార్ ఎం.శారద, జూనియర్ అసిస్టెంట్ సిహెచ్. దినకర్, వీఆర్వోల సంఘం అధ్యక్షుడు కె.బి.ఎస్.నాగబాబు, వీఆర్ఏల సంఘం ప్రతినిధి సిహెచ్. సత్యనారాయణ అభినందనలు తెలిపారు.

జనసేన బలోపేతమే లక్ష్యం : సామినేని

విద్యాధరపురం, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి) : ఎన్టీఆర్ జిల్లాలో జనసేన పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త, నాయకుడు పని చేయాలని జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను అన్నారు. జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడుగా ఉదయభాను పదవి చేపట్టి ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా శుక్రవారం భవానీపురంలోని పార్టీ కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీలో కష్టపడ్డవారికే పదవులు లభిస్తాయని చెప్పారు. దుర్గగుడి పాలకమండలి సభ్యురాలుగా జిల్లాకు చెందిన పద్మావతి ఠాకూర్, టి. రమాదేవిలకు అవకాశం లభించినట్లు చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో పార్టీ సమీక్షా సమావేశాలు నిర్వహించి గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కార్పొరేటర్లు మహదేవ్ అప్పాజీరావు, మరుపిళ్ల రాజేష్, పార్టీ నాయకులు పోతిరెడ్డి అనిత, ఎం.రాజేష్, అత్తులూరి పెద్దబాబు, తదితరులు ఉన్నారు.



కార్యకర్తలతో కలిసి కేక్ కట్‌చేస్తున్న సామినేని ఉదయభాను

అనారోగ్యంతో గురుకుల విద్యార్థి మృతి

మోపిదేవి, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): అనారోగ్యంతో మోపిదేవి బీసీ బాలుర గురుకుల పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న ఆరేవరపు భార్గవ్(17) మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోడూరు మండలం ఊటగుండం గ్రామానికి చెందిన ఆరేవరపు వెంకటేశ్వరరావు కుమారుడు భార్గవ్ బీసీ బాలుర గురుకుల పాఠశాలలో చదువుతున్నాడు. ఈనెల 14న జలుబుగా ఉండటంతో పాఠశాలలోని స్టాఫ్ నర్సు వద్ద ట్యాబెట్లు తీసుకున్నాడు. 15న సాయంత్రం స్టాఫ్ నర్సు ద్వారా విద్యార్థి ఆరోగ్యంపై ప్రిన్సిపాల్ వీర రవి, ఆరా తీశారు. ఆయాసం, దగ్గు, జలుబు ఉన్నాయని చెప్పడంతో వెంటనే తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. తల్లిదండ్రులు విద్యార్థిని అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారని, మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడని తెలిపారు. ఉపాధ్యాయులు ఊటగుండం వెళ్లి విద్యార్థి మృతదేహానికి నివాళులర్పించి కుటుంబసభ్యులను పరామర్శించారు.

జస్టిస్ గవాయ్‌పై దాడి సంఘటనపై సమగ్ర విచారణ జరపాలి

- ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ డిమాండ్
- పేటలో ఆత్మగౌరవ నిరసన ర్యాలీ

జగ్గయ్యపేట, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి) : సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ దాడి న్యాయ వ్యవస్థపైనే కాకుండా దళితులపై దాడిగా భావించాల్సి వస్తుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాకుడు మంద కృష్ణ పేర్కొన్నారు. జగ్గయ్యపేటలో ఎంఎస్‌పీ అనుబంధ సంఘాలు శుక్రవారం నిర్వహించిన ఆత్మగౌరవ నిరసన ర్యాలీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత మంద కృష్ణ ఆర్టీసీ బస్టాండ్ సెంటర్‌లో ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జస్టిస్ గవాయ్‌పై దాడి సంఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. జస్టిస్ బీఆర్ గవాయ్‌పై దాడికి కారణమైన వ్యక్తిని, అతని వెనుక ఉన్న శక్తులను తేల్చకుండా వ్యవస్థలు ఉదాసీనంగా వ్యవహరించడం అనేక అనుమానాలకు తావిస్తుందన్నారు. ఈ అనాగరిక చర్యలపై ఎంఎస్‌పీ ఉన్న దక్షిణాది రాష్ట్రాలలో ఆందోళనలు జరుగుతున్నాయని, త్వరలో చలో హైదరాబాద్, చలో అమరావతి, చలో చెన్నై తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. దాడి సంఘటనపై సమగ్ర విచారణ జరిపే వరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. సీనియర్ నేతలు గోపీ, అన్నె పాగ కాంతారావు, ఎం.దావీదు, మల్లెల కొండయ్య తదితరులు పాల్గొన్నారు.



ఆత్మగౌరవ నిరసన ర్యాలీలో పాల్గొని, తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేస్తున్న మంద కృష్ణ

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు

- ఏఐ ఆధారిత సీసీ కెమెరాల ఏర్పాటుకు జాతీయ రహదారుల అధికారులకు ఆదేశం
- డ్రైవర్‌ను అప్రమత్తం చేసే ప్రత్యేక పరికరం రూపొందించిన ధనేకుల విద్యార్థులు

మచిలీపట్నం, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి) : సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.

రహదారి భద్రతా కమిటీ సమావేశం శుక్రవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. రోడ్డు ప్రమాదాల స్థితిగతులు, బ్లాక్ స్పాట్ నివారణకు తీసుకున్న చర్యలు, డ్రంక్ అండ్ డ్రైవ్, హిట్ అండ్ రన్ మోటార్ యాక్సిడెంట్ కేసులు, ప్రమాదాల నివారణకు సాంకేతిక పరిజ్ఞాన వినియోగం తదితర అంశాలపై ఆయన అధికారులతో చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులందరూ సమిష్టిగా కృషి చేయాలన్నారు. మచిలీపట్నం - విజయవాడ జాతీయ రహదారి నెంబర్. 65, జాతీయ రహదారి నెం.216లపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. బ్లాక్ స్పాట్లను గుర్తించి సమస్యలను పరిష్కరించాలని, అవసరమైన చోట్ల ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఏఐ ఆధారిత సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎన్నిమార్లు చెప్పినా అమర్చకపోవటం పట్ల ఆయన జాతీయ రహదారుల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇది సరైనది కాదన్నారు.

డ్రైవర్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపినా, మగతతో వాహనం నడిపినా అప్రమత్తం చేసే ప్రత్యేక పరికరం పనితీరుపై గంగూరు ధనేకుల ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు డెమో ద్వారా వివరించారు. విద్యార్థులను కలెక్టర్ అభినందించి, అవసరానికి తగిన విధంగా మరింతగా అభివృద్ధి చేసి పరికరాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కళాశాల అధ్యాపకుడు డాక్టర్ సురేంద్రకు సూచించారు. వాహనాల్లో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే విధంగా ఉన్నతాధికారులతో మాట్లాడి పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జిల్లా ప్రజారవాణా అధికారికి సూచించారు. ఈ సంవత్సరం సెప్టెంబరులో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మొత్తం 63 రోడ్డు ప్రమాదాలు సంభవించగా, వాటిలో 32 మృతి చెందగా 47 మంది గాయాలపాలయ్యారని, అత్యధికంగా జాతీయ రహదారులపై 20, రాష్ట్ర రహదారులపై ఐదు, ఇతర రహదారులపై ఏడు మరణాలు సంభవించినట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. వీటిలో అత్యధికంగా ద్విచక్ర వాహనాల వల్ల 12 మరణాలు, కార్లు, వ్యాన్లు, జీపుల వల్ల 10, లారీలు 5, ట్రాక్టర్ల వల్ల మూడు మరణాలు సంభవించినట్లు తెలిపారు.

సమావేశంలో అదనపు ఎస్పీ వి.వి.నాయుడు, జిల్లా రవాణా అధికారి ఎన్‌యుఎన్ఎస్.శ్రీనివాస్, జడ్పీ సీఈవో కన్నమనాయుడు, మచిలీపట్నం నగరపాలక సంస్థ కమిషనర్ బాపిరాజు, ఆర్ అండ్ బి ఈఈ లోకేశ్వరరావు, సమగ్ర శిక్ష అదనపు పీడీ ఆర్.కుముదిని సింగ్, డీఎం అండ్ హెచ్‌వో డాక్టర్ వెంకట్రావ్, జిల్లా ప్రజా రవాణా అధికారి వెంకటేశ్వర్లు, జాతీయ, రాష్ట్ర రహదారులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.



రహదారి భద్రతా కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

స్వయం ఉపాధి, సాధికారత లక్ష్యంగా
రాజధాని ప్రాంత మహిళలకు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ శిక్షణ

కలెక్టరేట్, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి) : రాజధాని ప్రాంత మహిళల స్వయం ఉపాధి, సాధికారత లక్ష్యంగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ శిక్షణను యర్రబాలెం ప్రారంభించారు. గైడ్ ఫౌండేషన్ ఫర్ డెవలప్‌మెంట్ సంస్థ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్, యాక్సెంచర్ సంయుక్త ఆధ్వర్యంలో వ్యాపార నిర్వహణకు అవసరమైన సాంకేతిక, ఆచరణాత్మక నైపుణ్యాలపై శిక్షణ ఇస్తారు. మందడం, అనంతవరం ఉండవల్లి, యర్రబాలెం గ్రామాల్లో 26 రోజులపాటు బిస్కెట్లు, స్నాక్స్, సంప్రదాయ స్వీట్స్, మిల్లెట్ ఆధారిత పోషకాహార ఉత్పత్తుల తయారీపై శిక్షణ అందిస్తారు. శిక్షణ పూర్తిచేసిన వారికి సర్టిఫికెట్లు అందజేస్తారు. గైడ్ ఫౌండేషన్ ఈడీ మురళీకృష్ణ, ఎడ్మండ్ భూపతి, డాక్టర్ మాధవీలత, రుబీబిందర్ కౌర్, మాస్టర్ ట్రైనర్ సురేంద్రకుమార్, సీఆర్‌డీఏ లైవ్‌లీహుడ్ స్పెషలిస్ట్ ఎస్.వి.నరసింహం పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం కింది ఎస్.వి.నరసింహం, లైవ్‌లీహుడ్ స్పెషలిస్ట్, ఏపీ సీఆర్‌డీఏ, 9550311637, రుబీందర్ కౌర్, ప్రాజెక్టు మేనేజర్, జీఎఫ్‌ఎఫ్‌డీ, 9618374402లను సంప్రదించవచ్చు.



ఎఫ్‌డీసీ ఎండీ కె.ఎస్.విశ్వనాథ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మేనేజర్లు

మర్యాదపూర్వక కలయిక

కృష్ణలంక, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర చలన చిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ (ఎఫ్‌డీసీ) మేనేజింగ్ డైరక్టర్‌గా నియమితులైన కె.ఎస్.విశ్వనాథన్‌ను ఎఫ్‌డీసీ మేనేజర్లు ఎం.శ్రీనివాస నాయక్, చల్ల శ్రీనివాసులు, సిబ్బంది బి.ప్రదీప్ కుమార్, ఎం.కోటేశ్వరరావు శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు.

525 మంది యువ న్యాయవాదులు హైకోర్టు బార్‌లో ఎన్‌రోల్ నేడు

విజయవాడ లీగల్, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి) : ఏపీ హైకోర్టు బార్ కౌన్సిల్‌లో యువ న్యాయవాదులు 525 మంది శనివారం ఎన్‌రోల్ కానున్నారు. హైకోర్టు బార్ కౌన్సిల్ ఎదుట రెండు బ్యాచ్‌లుగా యువ న్యాయవాదులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఒకేరోజు ఇంత పెద్దసంఖ్యలో యువ న్యాయవాదులు బార్ కౌన్సిల్‌లో ఎన్‌రోల్ కావడం ఇదే మొదటిసారి.

జిల్లా స్థాయి యువజనోత్సవాలు 28న

మచిలీపట్నం టౌన్, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి) : యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో యువతీ యువకుల కళా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఈనెల 28న గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లా స్థాయి యువజనోత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన సంక్షేమ శాఖాధికారి యు.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. 15 నుంచి 28 ఏళ్ల మధ్య వయసు యువతీ యువకులు పోటీల్లో పాల్గొనవచ్చన్నారు. ఫోక్ సాంగ్స్, స్టోరీ రైటింగ్, పెయింటింగ్, డిక్లమేషన్, పొయట్రీ, సైన్స్ ఇన్నోవేషన్‌లో పోటీలు నిర్వహిస్తారన్నారు. అభ్యర్థులు 27లోగా పేర్లను నమోదు చేసుకోవచ్చన్నారు.

మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువు పొడిగింపు

మచిలీపట్నం టౌన్, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి) : నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్ష దరఖాస్తుకు గడువును ఈనెల 25 వరకు పొడిగించినట్లు డీఈవో పి.వి.జె. రామారావు తెలిపారు. అభ్యర్థులు 25లోగా దరఖాస్తు చేసుకుని 27లోగా పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు.

చిత్రజ్యోతి
★ SINCE 1965 ★

పంచాయతీ సెక్రటరీ



వింటేజ్ కపుల్ శివాజీ, లయ మరోసారి కలసి నటిస్తున్న చిత్రం నిర్మాణదశలో ఉంది. ఈటీవీ విన్‌తో కలసి శివాజీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆయన పంచాయతీ సెక్రటరీ శ్రీరామ్‌గా నటిస్తున్నారు. దీపావళి పండగ సందర్భంగా ఈ చిత్రం నుంచి శివాజీ లుక్ విడుదల చేశారు. తన కుటుంబంతో కలసి దీపావళి పండగ సెలబ్రేట్ చేసుకోవడానికి పటాసులు తీసుకెళుతున్న లుక్ అది. అన్యాయాన్ని సహించని వ్యక్తిగా, నిజాయతీపరుడిగా శివాజీ ఇందులో నటిస్తున్నారు. భార్యాబిడ్డలే అతని ప్రపంచం, వాళ్ల కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా వెనుకాడని వ్యక్తి పాత్రలో శివాజీ అభినయం ఆసక్తికరంగా ఉంటుందని దర్శకుడు సుధీర్ శ్రీరామ్ చెప్పారు. చిత్రం టైటిల్, ఇతర విశేషాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. అలీ, ధనరాజ్, ప్రిన్స్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.

వంద శాతం హిట్ కొడతాం

సుధీర్ బాబు



సుధీర్ బాబు ప్రధాన పాత్రధారునిగా దర్శక ద్వయం వెంకటేశ్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ తెరకెక్కిస్తోన్న చిత్రం 'జటాధర'. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. తాజాగా ప్రిన్స్ మహేశ్‌బాబు సోషల్ మీడియా వేదికగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్‌లో భూత పిశాచాలు, శాపగ్రస్త ఆలయాలు, ఆధ్యాత్మిక యుద్ధాలను కళ్లు తిప్పుకోలేని విధంగా చూపించారు. సుధీర్ బాబు నేలపై ఉన్న రక్తం తాగుతూ తపస్సులోకి వెళ్లే సన్నివేశం ఒళ్లు జలదరింపజేస్తుంది. భయానక సన్నివేశాలతో పాటు భారతీయ పురాణ వైభవాన్ని కూడా అద్భుతంగా తెరకెక్కించారు. అనంతరం నిర్వహించిన వేడుకలో హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ 'ఈ సినిమాలో అద్భుతమైన కథ ఉంది. అంతకు మించిన భావోద్వేగాలుంటాయి. ధన పిశాచి పాత్రలో సోనాక్షి సిన్హా అదరగొట్టారు. ప్రేక్షకుల డబ్బులకు విలువ ఇచ్చినప్పుడు సినిమా వంద శాతం విజయం సాధిస్తుంది. 'జటాధర' కూడా వంద శాతం హిట్ కొడుతుంది. నవంబరు 7న కుటుంబ సభ్యులందర్నీ సినిమాకు తీసుకెళ్లండి' అని అన్నారు. నటి శిల్పా శిరోద్కర్ మాట్లాడుతూ 'చాలా రోజుల తర్వాత 'జటాధర'తో తెలుగులో నటించడం చాలా ఆనందంగా ఉంది' అని అన్నారు.

సందేశాత్మకం

జాతీయ అవార్డు గ్రహీత నరసింహ నంది దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'ప్రభుత్వ సారాయి దుకాణం'. దైవ నరేశ్ గౌడ, పరిగి స్రవంతి మల్లిక్ నిర్మిస్తున్నారు. చిత్రబృందం ఇటీవలే టీజర్ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ 'మా సినిమా ప్రచార చిత్రాలకు చక్కని స్పందన వచ్చింది. కథానుసారం తెలంగాణ యాసలో కొన్ని పాత్రలు పలికిన సంభాషణలను కొందరు విమర్శించారు, కానీ సినిమా ఎవరినీ కించపరిచేలా ఉండదు. సందేశాత్మకంగా ఉంటుంది' అని చెప్పారు. త్వరలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని దర్శకుడు తెలిపారు.



విజయం సాధించాం

సిద్ధు జొన్నలగడ్డ



"తెలుసు కదా' సినిమా చేయాలని అనుకున్నప్పుడు నా మనసులో ఒక భయం ఉండేది. ఆ భయం యాక్టర్‌గా కాదు రైటర్‌గా. ప్రతీ సన్నివేశంలో పంచులు లేకుండా ప్రేక్షకుల్ని మెప్పించగలమా అనే సందేహం ఉండేది. ఈ రోజు ఆ భయం పోయింది. థియేటర్ల ఎదుట హౌస్‌ఫుల్ బోర్డులు చూస్తుంటే మేము విజయం సాధించామనే ఆనందం కలిగింది. సినిమాకు అన్ని చోట్ల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు' అని అన్నారు హీరో సిద్ధు జొన్నలగడ్డ. ఆయన కథానాయకుడిగా నీరజ కోన తెరకెక్కించిన చిత్రం 'తెలుసు కదా'. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బేనర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రెస్ మీట్ నిర్వహించింది. చిత్ర దర్శకురాలు నీరజ కోన మాట్లాడుతూ 'సినిమాకు వస్తున్న స్పందనను చూస్తుంటే చాలా ఎమోషనల్‌గా ఉంది. చిత్ర కథలో మేము కనెక్ట్ అయిన పాయింట్‌తో ప్రేక్షకులు కూడా అంతే అద్భుతంగా కనెక్ట్ అయ్యారు. మా నిర్మాతలు విశ్వ గారు, కృతి గారు, హీరో సిద్ధు, హీరోయిన్లు రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి, చిత్ర బృందం మొత్తానికి కృతజ్ఞతలు' అని అన్నారు. నటుడు వైవా హర్ష మాట్లాడుతూ 'మా చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు' అని చెప్పారు.



అనుబంధాలను ఆవిష్కరించే చిత్రం

'నేను నటించే సినిమాలు చాలా బావుంటాయి అనే ఇమేజ్‌ను ప్రేక్షకుల దగ్గర తెచ్చుకోవాలనేదే నా ప్రయత్నం. అది 'కె-ర్యాంప్' చిత్రంతో పూర్తిగా నెరవేరుతుందనే నమ్మకం ఉంది. కుటుంబ అనుబంధాలను తెరపై గొప్పగా ఆవిష్కరించే చిత్రమిది' అని కిరణ్ అబ్బవరం అన్నారు. ఆయన కథానాయకుడిగా జైన్స్ నాని దర్శకత్వం వహించిన చిత్రం 'కె-ర్యాంప్'. రాజేశ్ దండా, శివ బొమ్మక్ నిర్మించారు. నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా శుక్రవారం చిత్రబృందం మీడియాతో ముచ్చటించింది. జైన్స్ నాని మాట్లాడుతూ 'మా సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే ప్రచార చిత్రాలతో మంచి ఆసక్తి ఏర్పడింది. ఈ సినిమాలో డైలాగ్స్ ప్రేక్షకులకు బాగా నచ్చాయి. వాటిని ప్రేక్షకులు చెబుతుంటే చాలా సంతోషంగా అనిపించింది. ప్రథమార్థంలో ప్రేమకథా, ద్వితీయార్థంలో కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటాయి' అని చెప్పారు.

రిలయన్స్ లాభం రూ.18,165 కోట్లు

అన్ని విభాగాల్లోనూ బలమైన వృద్ధి ● 1,000 నగరాలకు క్విక్ కామర్స్

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబరు త్రైమాసికం (క్యూ2)లో కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) కన్సాలిడేటెడ్ నికర లాభం 9.6% పెరిగి రూ.18,165 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో లాభం రూ.16,563 కోట్లుగా ఉంది. సమీక్షా కాలంలో మొత్తం రెవెన్యూ 9.9 శాతం పెరుగుదలతో రూ.2,83,548 కోట్లుగా నమోదైంది. రిటైల్, టెలికాం వ్యాపారాలు బలమైన వృద్ధిని నమోదు చేయడంతో పాటు కంపెనీకి అత్యంత కీలకమైన ఆయిల్, కెమికల్ రంగాలు రికవరీ సాధించడం ఈ వృద్ధికి ప్రధానంగా దోహదపడినట్టు ఆర్ఐఎల్ తెలిపింది. అయితే ఇన్వెంటరీ నష్టాలు మొత్తం ఆదాయాలను ప్రభావితం చేశాయని, జూన్ త్రైమాసికానికి ప్రకటించిన రూ.26,994 కోట్లతో పోల్చితే లాభం 33% తగ్గిందని వివరించింది. టెలికాం విభాగంలో కొత్త కస్టమర్ల జోడింపు, ఒక్కో వినియోగదారునిపై పుంజుకున్న ఆదాయం, వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు ప్రపంచంలోనే అతిపెద్ద సేవగా మారడం.. టెలికాం సర్వీసుల విభాగంలో ఆదాయం 13% పెరగడానికి దోహదపడ్డాయి. ఈ ఏడాది జూన్ 30 నాటికి కంపెనీ రుణ భారం రూ.3.38 లక్షల కోట్లుండగా సెప్టెంబరు 30వ తేదీ నాటికి రూ.3.48 లక్షల కోట్లకు పెరిగింది.



"ఓ2సీ, జియో, రిటైల్ వ్యాపార విభాగాలు అందించిన వాటాతో రెండో త్రైమాసికంలో రిలయన్స్ అద్భుతమైన పనితీరు ప్రదర్శించింది. డిజిటల్ సర్వీసుల వ్యాపారం కొత్త చందాదారులను చేర్చుకుంటూ పాజిటివ్ ధోరణిని ముందుకు నడిపిస్తోంది. ఇటీవల ప్రకటించిన జీఎస్‌టీ సంస్కరణలు వినియోగ వృద్ధికి ఊతంగా నిలిచాయి. ఇవన్నీ కలిసి మా ఆదాయం, ఎబిటా శక్తివంతంగా ఉండేందుకు దోహదపడుతున్నాయి."
- ముకేశ్ అంబానీ, చైర్మన్, ఆర్ఐఎల్

ఆయిల్ వ్యాపారాల్లో వృద్ధి

జామ్‌నగర్‌లోని రెండు రిఫైనరీలు, పెట్రో కెమికల్ ప్లాంట్లు మెరుగైన పనితీరు ప్రదర్శిస్తున్నాయి. క్యూ2లో స్థూల లాభం (ఎబిటా) 21% వృద్ధితో రూ.15,008 కోట్లకు చేరింది. త్రైమాసిక రిఫైనింగ్ సామర్థ్యం 2.08 కోట్ల టన్నులుగా ఉంది. ఒక త్రైమాసికంలో అత్యధిక సామర్థ్యం ఇదే. అయితే క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గడం వల్ల నిల్వ చేసిన ఇన్వెంటరీ విలువ గణనీయంగా పడిపోయింది. ఫలితంగా ఇన్వెంటరీ నష్టం రెట్టింపై రూ.8,421 కోట్లకు చేరింది.

రూ.10,000 కోట్లకు ఆర్‌సీపీఎల్ ఆదాయం!

రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన వినియోగ వస్తువుల విభాగం రిలయన్స్ కన్స్యూమర్ ప్రోడక్ట్స్ (ఆర్‌సీపీఎల్) స్థూల ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో రూ.9,850 కోట్లకు చేరింది. డిసెంబరు త్రైమాసికంలో ఈ విభాగం ఆదాయం రూ.5,400 కోట్లుందని కంపెనీ సీఎఫ్ఓ వి.శ్రీకాంత్ అన్నారు.

జియో ప్లాట్‌ఫామ్స్ లాభం 13% అప్

టెలికాం, డిజిటల్ వ్యాపారాల అనుబంధ విభాగం జియో ప్లాట్‌ఫామ్స్ లాభం క్యూ2లో 13% పెరిగి రూ.7,379 కోట్లకు చేరింది. ఈ వ్యాపారానికి కీలకమైన నాలుగు విభాగాల్లోనూ.. డేటా మినిట్ వినియోగం, డేటా వినియోగం, ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం (ఆర్పు), మొత్తం చందాదారుల సంఖ్యలో వృద్ధి నమోదైంది. క్యూ1తో పోల్చితే క్యూ2లో ఆర్పు రూ.208.8 నుంచి రూ.211.4కి పెరిగింది. వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ జియో ఎయిర్ ఫైబర్ చందాదారుల సంఖ్య 95 లక్షలకి చేరింది. ప్రపంచంలో ఏ ఇతర ఆపరేటర్ల చందాదారుల కన్నా ఇది అధికం. కాగా రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ లాభం వార్షిక ప్రాతిపదికన 22% వృద్ధితో రూ.3,457 కోట్లకు చేరింది. మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలోని జియోస్టార్ రూ.7,232 కోట్ల ఆదాయంపై రూ.1,322 కోట్ల నికరలాభం ప్రకటించింది.

క్విక్ కామర్స్ జోరు

రిలయన్స్ క్విక్ హైపర్-లోకల్ కామర్స్ 1,000 నగరాలకు విస్తరించగా.. 5,000 పిన్‌కోడ్ ప్రాంతాలకు కార్యకలాపాలు విస్తరించాయి. ఈ విభాగంలో పోటీదారులందరినీ పక్కకు నెట్టి రిలయన్స్ అగ్రస్థానంలో నిలిచింది. 10 నగరాల్లో ఆర్డర్ చేసిన 30 నిమిషాల్లోగా డెలివరీ ఇస్తామన్న హామీతో ఈ క్విక్ హైపర్ లోకల్ డెలివరీలను ఎలక్ట్రానిక్స్, విడిభాగాలకు కూడా విస్తరించారు. కాగా జియోమార్ట్ 58 లక్షల మంది కొత్త కస్టమర్లను చేర్చుకుంది.

2027 మార్చి నాటికి రూ.3,232 కోట్ల పెట్టుబడులు

హైదరాబాద్ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం పెంపు
తోషిబా ఎనర్జీ సిస్టమ్స్

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): జపాన్ కేంద్రంగా ఉన్న తోషిబా ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సొల్యూషన్స్ కార్పొరేషన్ (టీఈఎస్ఎస్‌సీ) భారీ ఎత్తున విస్తరణ చేపడుతోంది. ఇందులో భాగంగా 2026-27 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.3,232 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ పెట్టుబడులతో 2030 నాటికి జపాన్‌లోని హమకవసాకి, భారత్‌లోని హైదరాబాద్ ప్లాంట్ల విద్యుత్ సరఫరా, పంపిణీ పరికరాల ఉత్పత్తి సామర్థ్యం 2023-24 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే రెండింతలు పెరగనుందని తోషిబా వెల్లడించింది. అంతర్జాతీయంగా పెరుగుతున్న వ్యాపార అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ఈ పెట్టుబడులు పెడుతున్నట్లు టీఈఎస్ఎస్‌సీ తెలిపింది. మరోవైపు భారత్‌తో పాటు చుట్టుపక్కల దేశాల్లోని విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యాపారం కోసం హైదరాబాద్‌లో తోషిబా ట్రాన్స్‌మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ (టీటీడీఐ) పేరుతో ప్రత్యేక యూనిట్‌ను టీఈఎస్ఎస్‌సీ నిర్వహిస్తోంది.

ఫారం గేటు అమ్మకం ధరలు (నెక్ 100 గుడ్లు)



18వ తేదీ			
హైదరాబాద్	530	విజయవాడ	560
వరంగల్	532	గోదావరి	550
చిత్తూరు	573	విశాఖపట్నం	545
		దజను గుడ్లు రూ. 72	

ఫామ్‌గేట్ ధర — వెన్‌కాబ్ బ్రాయిలర్ చికెన్



హైదరాబాద్	110	విజయవాడ	124
వరంగల్	110	గుంటూరు	121
కరీంనగర్	110	ఒంగోలు	121
మహబూబ్‌నగర్	110	చిత్తూరు	107
కర్నూలు	110	నెల్లూరు	112
విశాఖపట్నం	129	అనంతపురం	112
గోదావరి	124		

బంగారం ధరలు (10 గ్రాములకు రూ.లలో)



	24 క్యారెట్లు	22 క్యారెట్లు	కేజీ వెండి
హైదరాబాద్	1,32,770 ▲	1,21,700 ▲	2,03,000 ▼
విజయవాడ	1,33,000 ▲	1,27,000 ▲	1,73,150 ▼
విశాఖపట్నం	1,33,410 ▲	1,18,650 ▲	2,03,000 ▼
రాజమండ్రి	1,33,760 ▲	1,21,700 ▲	1,89,000 ▼
ప్రొద్దుటూరు	1,32,500 ▲	1,21,900 ▲	1,81,000 ▲
ముంబై	1,29,584 ▲	1,18,699 ▲	1,69,230 ▲

బీ న్యూలో దీపావళి ఆఫర్లు



హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 150కి పైగా స్టోర్లను నిర్వహిస్తున్న బీ న్యూ మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ దీపావళి సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ప్రతి పండగకు వినియోగదారులకు మరింత ఆనందాన్ని పంచాలన్న లక్ష్యంతో ఈ ప్రత్యేక ఆఫర్లను తీసుకువచ్చినట్లు సంస్థ సీఎండీ వైడీ బాలాజీ చౌదరి, సీఈఓ వై సాయి నిఖిలేష్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వై సాయి నితేష్ తెలిపారు. దీపావళి ప్రత్యేక ఆఫర్లలో భాగంగా మొబైల్, స్మార్ట్ టీవీని కేవలం రూ.14,911కు, మొబైల్‌తో పాటు కూలర్‌ను రూ.12,911కు అందించనున్నట్లు తెలిపారు. టీవీ కొనుగోలుపై రూ.10,000 వరకు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్, బజాజ్ కార్డ్‌తో రూ.5,000 వరకు క్యాష్‌బ్యాక్, ఎస్‌బీఐ కార్డ్‌పై 10 శాతం ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్, యాక్సెసరీస్‌పై 85% వరకు డిస్కౌంట్‌ను అందిస్తున్నట్లు చెప్పారు.

ఏపీజీబీతో యూనివర్సల్ సోంపో జట్టు

ముంబై: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ (ఏపీజీబీ)తో యూనివర్సల్ సోంపో జనరల్ ఇన్సూరెన్స్ వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 26 జిల్లాల్లోని అన్ని శాఖల్లో సాధారణ బీమా ఉత్పత్తులను ఏపీజీబీ అందుబాటులోకి తీసుకురానుంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంత వినియోగదారులు, రైతులకు కస్టమైజ్డ్ బీమా ఉత్పత్తులు (పంట నష్టం, ఆస్తి నష్టం, హెల్త్ ఎమర్జెన్సీ) తీసుకురావటంపై ఈ భాగస్వామ్యం దృష్టి కేంద్రీకరించనుంది. ఖాతాదారులకు అనుకూలంగా ఉండేలా బ్యాంకింగ్ ఉత్పత్తులతో కలిపి ప్రత్యేకంగా ఈ బీమా ఉత్పత్తులను రూపొందించనున్నాయి.

మేఘా ఇంజనీరింగ్‌కు కువైట్ నుంచి భారీ ఆర్డర్

ఆర్డర్ విలువ రూ.1,986 కోట్లు

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్ కేంద్రంగా ఉన్న మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్)కు మరో భారీ ఆర్డర్ లభించింది. కువైట్ ఆయిల్ కంపెనీ (కేఓసీ) నుంచి 22.55 కోట్ల డాలర్ల (సుమారు రూ.1,986 కోట్లు) ఆర్డర్‌ను దక్కించుకున్నట్లు వెల్లడించింది. ఆర్డర్‌లో భాగంగా కువైట్ పశ్చిమ ప్రాంతంలోని చమురు క్షేత్రాల వద్ద గ్యాస్ స్వీటెనింగ్, సల్ఫర్ రికవరీ యూనిట్ (ఎన్‌జీఎస్ఎఫ్) ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ఎంఈఐఎల్ తెలిపింది. బిల్డ్-ఓన్-ఆపరేట్ (బీఓఓ) పద్ధతిలో ఈ ఆర్డర్ దక్కించుకున్నట్లు పేర్కొంది. ఈ ప్రాజెక్టును 790 రోజుల్లో పూర్తి చేసి, ఐదేళ్ల పాటు నిర్వహణ, సంరక్షణ చేపట్టాల్సి ఉంటుందని ఎంఈఐఎల్ డైరెక్టర్ పి.దొరయ్య తెలిపారు. కాగా ఈ ఆర్డర్ ద్వారా పశ్చిమాసియాలోని చమురు, గ్యాస్ రంగంలో తన వ్యాపారాన్ని ఎంఈఐఎల్ మరింత పటిష్ఠ పరుచుకున్నట్టయింది. ఎంఈఐఎల్ ఇప్పటికే రాజస్థాన్, మంగోలియాలోని రిఫైనరీల కోసం ఇలాంటి ప్రాజెక్టులను నిర్మిస్తోంది.

యూకో బ్యాంక్‌లాభం రూ.620 కోట్లు



హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ప్రభుత్వ రంగంలోని యూకో బ్యాంక్.. సెప్టెంబరుతో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో రూ.620 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే లాభం 2.82 శాతం వృద్ధి చెందింది. సమీక్షా త్రైమాసికంలో బ్యాంక్ మొత్తం వ్యాపారం 13.23 శాతం వృద్ధితో రూ.4,73,704 కోట్ల నుంచి రూ.5,36,398 కోట్లకు పెరిగిందని యూకో బ్యాంక్ ఎండీ, సీఈఓ అశ్వనీ కుమార్ తెలిపారు. మొత్తం డిపాజిట్లు కూడా 10.85 శాతం పెరిగి రూ.2,75,777 కోట్ల నుంచి రూ.3,05,697 కోట్లకు చేరుకున్నాయి. కాగా నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) రూ.2,533 కోట్లు, నికర వడ్డీ మార్జిన్ 3.08 శాతంగా ఉన్నట్లు బ్యాంక్ పేర్కొంది. మరోవైపు స్థూల మొండి బకాయిలు (ఎన్‌పీఏ) 3.18 శాతం నుంచి 2.56 శాతానికి, నికర ఎన్‌పీఏలు 0.73 శాతం నుంచి 0.43 శాతానికి తగ్గినట్లు తెలిపింది. ప్రొవిజన్ కవరేజీ నిష్పత్తి 96.99 శాతంగా ఉందని పేర్కొంది.

దివాలీ ధమాకా!

- ఏడాది గరిష్ఠానికి నిఫ్టీ
- 25,700 ఎగువకు సూచీ

సెన్సెక్స్ 485 పాయింట్లు అప్

ముంబై: భారత స్టాక్ మార్కెట్ దీపావళికి ముందే పండగ చేసుకుంటోంది. ప్రామాణిక ఈక్విటీ సూచీలు వరుసగా మూడో రోజూ ర్యాలీ తీశాయి. బ్యాంకింగ్ దిగ్గజాలు, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లలో కొనుగోళ్లతో పాటు దేశీయ, విదేశీ సంస్థాగత పెట్టుబడుల దన్నుతో సెన్సెక్స్ శుక్రవారం ఒక దశలో 704.58 పాయింట్లు ఎగబాకి 84,172.24 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి 484.53 పాయింట్ల లాభంతో 83,952.19 వద్ద స్థిరపడింది. ఈ జూన్ 27 తర్వాత సూచీకిదే గరిష్ఠ ముగింపు స్థాయి. ఇక నిఫ్టీ 124.55 పాయింట్ల వృద్ధితో సరికొత్త ఏడాది గరిష్ఠ స్థాయి 25,709.85 వద్ద ముగిసింది. బీఎస్ఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.466.92 లక్షల కోట్లు (5.31 లక్షల కోట్ల డాలర్లు)గా నమోదైంది.

మిడ్‌వెస్ట్ ఐపీఓ బంపర్ హిట్: తెలంగాణకు చెందిన గ్రానైట్ కంపెనీ మిడ్‌వెస్ట్ లిమిటెడ్ రూ.451 కోట్ల ఐపీఓకు భారీ స్పందన లభించింది. శుక్రవారంతో ముగిసిన ఈ పబ్లిక్ ఇష్యూ ఏకంగా 87.89 రెట్ల స్పందన లభించింది. ఎన్ఎస్ఈ డేటా ప్రకారం.. ఐపీఓలో భాగంగా కంపెనీ 31,17,460 (31.17 లక్షల) షేర్లను విక్రయానికి పెట్టగా.. ఇన్వెస్టర్ల నుంచి ఏకంగా 27,39,83,178 (27.40 కోట్లు) షేర్ల కొనుగోలుకు బిడ్లు దాఖలయ్యాయి. సంస్థాగతేతర ఇన్వెస్టర్ల కోసం కేటాయించిన షేర్లకు ఏకంగా 168.07 రెట్ల సబ్‌స్క్రిప్షన్ లభించగా.. అర్హులైన సంస్థాగత కొనుగోలుదారుల (క్యూఐబీ) నుంచి 139.87 రెట్ల బిడ్లు వచ్చాయి. రిటైల్ పెట్టుబడిదారుల నుంచి 24.26 రెట్ల బిడ్లు లభించాయి.

స్పోర్ట్స్

ఆ ఇద్దరి ఆట చూడాలని..

ఆస్ట్రేలియాలో రో-కో క్రేజ్

హాట్‌కేకుల్లా టిక్కెట్ల అమ్మకాలు
జోరుగా టీమిండియా ప్రాక్టీస్



పెర్త్: భారత క్రికెట్ వెటరన్ స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకిదే చివరి ఆస్ట్రేలియా పర్యటనగా అంతా భావిస్తున్నారు. ఈనేపథ్యంలో 19 నుంచి టీమిండియా ఆడే మూడు వన్డేల సిరీస్‌పై అక్కడి ఫ్యాన్స్ అమితాసక్తిని చూపిస్తున్నారు. ఇద్దరు దిగ్గజ ఆటగాళ్ల బ్యాటింగ్ నైపుణ్యాలను ప్రత్యక్షంగా తిలకించాలనే ఉద్దేశంతో టిక్కెట్ల కోసం పోటీపడుతున్నారు. దీంతో ఇప్పటికే ఈ సిరీస్‌కు సంబంధించి లక్షా 75 వేల టిక్కెట్లు అమ్ముడుపోయినట్టు సమాచారం. మరోవైపు ఈ మూడు వన్డేల సిరీస్ కోసం జరిగిన ఫొటో సెషన్‌లో ఆసీస్ నుంచి హెడ్, స్టార్క్ భారత్ నుంచి ధ్రువ్ జురెల్, నితీశ్ కుమార్ పాల్గొన్నారు. ఇక రెండో రోజు శుక్రవారం కూడా భారత ఆటగాళ్లు నెట్స్‌లో చెమటోడ్చారు. ప్రాక్టీస్‌లో భాగంగా వారంతా ఫీల్డింగ్ డ్రిల్స్‌పై దృష్టి సారించారు. రన్నింగ్‌తో పాటు క్యాచ్‌లను సాధన చేశారు. ఇదిలావుండగా.. జట్టులో అపార అనుభవజ్ఞులైన విరాట్, రోహిత్ ఉండడం కొత్త కెప్టెన్ గిల్‌కు ఎంతగానో ఉపయోగపడుతుందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అభిప్రాయపడ్డాడు. వారి సూచనలు, సలహాలతో తను నాయకత్వంలో మరింతగా రాటుదేలుతాడని ఆశించాడు. అలాగే డ్రెస్సింగ్ రూమ్‌లో యువ ఆటగాళ్లు కూడా వారి నుంచి చాలా నేర్చుకోవచ్చని తెలిపాడు.



వాళ్లు వరల్డ్‌కప్ ఆడతారు: హెడ్

వన్డే ఫార్మాట్‌లో రోహిత్, కోహ్లీ అద్భుత ఆటగాళ్లని ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ కొనియాడాడు. ఈ ఇద్దరిలో విరాట్ అత్యుత్తమమైతే.. రోహిత్ కూడా అతడికి సమీపంలోనే ఉన్నట్టు చెప్పాడు. 'ఓపెనర్‌గా రోహిత్ తనదైన ముద్ర వేశాడు. అయితే ఆ ఇద్దరూ ఏదో ఒక దశలో ఆట నుంచి తప్పుకోవాల్సిందే. కానీ 2027 వన్డే వరల్డ్‌కప్ ఆడాలనే ప్రయత్నంలో వారున్నారు. నేను కూడా ఆ ఇద్దరు మెగా టోర్నీలో ఆడతారనే ఆశిస్తున్నా' అని హెడ్ తెలిపాడు.

గ్రీన్ స్థానంలో లబుషేన్



భారత్‌తో వన్డే సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టులో లబుషేన్‌కు చోటు కల్పించారు. ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ గాయపడడంతో అతడికి బదులు లబుషేన్‌ను తీసుకున్నారు. భారత్-ఆసీస్ నడుమ మూడు వన్డేల సిరీస్‌లోని తొలి మ్యాచ్ ఆదివారం ఇక్కడ జరగనుంది.

సుల్తాన్ కప్ ఫైనల్లో భారత్

జోహోర్ బహ్రు (మలేషియా): సుల్తాన్ ఆఫ్ జోహోర్ కప్ జూనియర్ పురుషుల హాకీ టోర్నమెంట్‌లో భారత్ ఎనిమిదో సారి ఫైనల్ చేరి రికార్డు సృష్టించింది. శుక్రవారం జరిగిన గ్రూప్ దశ ఆఖరి మ్యాచ్‌లో భారత్ 2-1తో ఆతిథ్య మలేసియాను ఓడించి ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది. భారత్ తరఫున గుర్‌జోత్ సింగ్ (22వ నిమిషం), సౌరబ్ ఆనంద్ (48వ ని.)లో గోల్స్ చేయగా, మలేషియా నుంచి నవీనీష్ (43వ ని.) గోల్ కొట్టాడు. శనివారం జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.

సెమీస్‌లో సాత్విక్ జోడీ

డెన్మార్క్ ఓపెన్‌లో లక్ష్యసేన్ పరాజయం

ఒడెన్స్: డెన్మార్క్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత జంట సాత్విక్ సాయిరాజ్/చిరాగ్ షెట్టి సెమీఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం ఉత్కంఠగా జరిగిన క్వార్టర్‌ఫైనల్లో ఆరో సీడ్ సాత్విక్/చిరాగ్ ద్వయం 21-15, 18-21, 21-16తో అన్‌సీడెడ్ ఇండోనేసియా జోడీ మహ్మద్ రియాన్/రహమత్ హిదాయత్‌పై నెగ్గింది. పురుషుల సింగిల్స్‌లో భారత షట్లర్ లక్ష్యసేన్ పోరాటం క్వార్టర్‌ఫైనల్‌కే పరిమితమైంది. లక్ష్యసేన్ 9-21, 14-21తో ఏడో సీడ్ అలెక్స్ లానీర్ (ఫ్రాన్స్) చేతిలో ఓడాడు.

లాంగ్‌జంప్‌లో అనురాగ్ కొత్త రికార్డు

వరంగల్ స్పోర్ట్స్ (ఆంధ్రజ్యోతి): జాతీయ ఓపెన్ అండర్-23 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో సీవీ అనురాగ్ (కేరళ- 8.06మీ.) స్వర్ణం సాధించడంతో పాటు తన పాత రికార్డు (7.87 మీ)ను తిరగరాశాడు. పురుషుల 400 మీటర్ల రేసులో తరుణ్‌దీప్ సింగ్ (పోలీస్ స్పోర్ట్స్), 1500 మీటర్లలో ప్రభ్‌జోత్ సింగ్ (పంజాబ్), 110 మీటర్ల హర్డిల్స్‌లో క్రిషిక్ (ఐఓసీఎల్), డిస్కస్ త్రోలో ఉజ్వల్ (జేఎస్‌డబ్ల్యూ), షాట్‌పుట్‌లో అతుల్ (రిలయన్స్), హైజంప్‌లో శివ్ భగవాన్, పురుషుల 20 కిలోమీటర్ల రేస్ వాక్‌లో సచిన్ (ఉత్తరాఖండ్), మహిళల్లో మహిమా చౌధురి, మహిళల 400 మీటర్ల పరుగులో ఆయుషి (ఉత్తరప్రదేశ్), పోల్‌వాల్ట్‌లో కార్తిక (తమిళనాడు) బంగారు పతకాలు దక్కించుకున్నారు.

17 ఏళ్ల తర్వాత..



వరల్డ్ జూనియర్ బ్యాడ్మింటన్

మహిళల సింగిల్స్‌లో భారత్‌కు పతకం

సెమీస్ చేరికతో తన్వీకి కాంస్యం ఖరారు

గువాహటి: బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో తన్వీ శర్మ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. తద్వారా కనీసం కాంస్య పతకాన్ని ఖరారు చేసుకుంది. దాంతో ఈ చాంపియన్‌షిప్స్‌లో 17 ఏళ్ల తర్వాత పతకం సాధించిన భారత మహిళా షట్లర్‌గా తన్వీ రికార్డు నెలకొల్పింది. ఈ టోర్నీలో చివరిసారిగా 2008లో సైనా నెహ్వాల్ స్వర్ణ పతకం నెగ్గింది. ఇక.. శుక్రవారం జరిగిన బాలికల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో తన్వీ శర్మ తొలి గేమ్ కోల్పోయినా వెనుకంజ వేయలేదు. పట్టువదలని పోరాటంతో 13-15, 15-9, 15-10తో సాకి మట్సుమోటో (జపాన్)పై నెగ్గింది. సెమీఫైనల్లో లి సి యా (చైనా)తో తన్వీ అమీతుమీ తేల్చుకోనుంది. అయితే మరో క్వార్టర్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ ఉన్నతి హుడా 12-15, 13-15తో రెండో సీడ్ అన్యపత్ (థాయ్‌లాండ్) చేతిలో ఓటమి చవిచూసింది. బాలుర సింగిల్స్ రౌండ్-8 పోరులో జ్ఞాన దత్తు 11-15, 13-15తో మూడో సీడ్ యాంగ్ మింగ్ (చైనా) చేతిలో పోరాడి ఓడాడు. మిక్స్‌డ్ డబుల్స్‌లో భవ్య/విశాఖ టోపో 9-15, 7-15 హంగ్ బింగ్/చౌ యున్ (తైపీ) చేతిలో క్వార్టర్‌ఫైనల్ పరాజయంతో టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు.

నేటి మ్యాచ్ — మ.3 నుంచి స్టార్ నెట్‌వర్క్‌లో
న్యూజిలాండ్ x పాకిస్థాన్

సఫారీల దూకుడు

- వరుసగా నాలుగో విజయం
- చిత్తుగా ఓడిన శ్రీలంక
- మహిళల వన్డే వరల్డ్‌కప్



సంక్షిప్త స్కోర్లు
శ్రీలంక: 20 ఓవర్లలో 105/7 (విష్మి 34; ఎంలబా 3/30, క్లాస్ 2/18).
దక్షిణాఫ్రికా: 14.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 125 (వోల్వార్ట్ 60 నాటౌట్, బ్రిట్స్ 55 నాటౌట్).

కొలంబో: తమ ఆరంభ మ్యాచ్‌లో ఘోర పరాభవం తర్వాత దక్షిణాఫ్రికా మహిళల జట్టు అదరగొడుతోంది. శుక్రవారం శ్రీలంకతో జరిగిన వన్డేలో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిన సఫారీలు పది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించారు. మహిళల వన్డే వరల్డ్‌కప్‌లో వారికిది వరుసగా నాలుగో గెలుపు కాగా, పట్టికలో ఈ జట్టు 8 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇక తమ ఛేదనను ఓపెనర్లు వోల్వార్ట్ (60 నాటౌట్), బ్రిట్స్ (55 నాటౌట్) ఇద్దరే ముగించడం విశేషం. అయితే దాదాపు ఐదు గంటల పాటు వర్షంతో ఆగిన ఈ మ్యాచ్‌ను చివరకు 20 ఓవర్లకు కుదించారు. దీంతో నిర్ణీత ఓవర్లలో శ్రీలంక 7 వికెట్లను కోల్పోయి 105 పరుగులు సాధించింది. ఓపెనర్ విష్మి (34) టాప్ స్కోరర్. స్పిన్నర్ ఎంలబాకు మూడు, పేసర్ క్లాస్‌కు రెండు వికెట్లు దక్కాయి. లంక 12 ఓవర్లలో 46/2 స్కోరుతో ఉన్న సమయంలో భారీ వర్షంతో బ్రేక్ ఏర్పడింది. ఆ తర్వాత మిగిలిన 8 ఓవర్లలో వేగంగా ఆడి 59 పరుగులు చేసి ఐదు వికెట్లను కోల్పోయింది. అనంతరం సఫారీలకు 121 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించగా, 14.5 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 125 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు వోల్వార్ట్, బ్రిట్స్ లంక బౌలర్లను సునాయాసంగా ఎదుర్కొంటూ లక్ష్యం వైపు కదిలారు. చక్కటి సమన్వయంతో ఆడిన ఈ జోడీ 13వ ఓవర్‌లో చెరో రెండు ఫోర్లు బాదడంతో 18 పరుగులు వచ్చాయి. అలాగే 41 బంతుల్లో వోల్వార్ట్ హాఫ్ సెంచరీ చేయగా.. చివర్లో 4,6తో మ్యాచ్‌ను ముగించిన బ్రిట్స్ సైతం 42 బంతుల్లో 55 పరుగులతో అజేయంగా నిలిచింది.

పాయింట్ల వెల్లువ.. పట్నా విజయ గీతిక

న్యూఢిల్లీ: పట్నా పైరేట్స్-బెంగాల్ వారియర్స్ జట్ల నడుమ శుక్రవారం జరిగిన ప్రొ.కబడ్డీ లీగ్ మ్యాచ్‌లో పాయింట్లు వెల్లువెత్తాయి. ఇరు జట్లు కలిపి 100 పాయింట్లు స్కోరు చేశాయి. కానీ..నువ్వా, నేనా అనేలా సాగిన పోరులో చివరకు పట్నా 51-49తో బెంగాల్‌పై విజయం సాధించింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు అత్యధిక పాయింట్లు నమోదైన మ్యాచ్ ఇదే కావడం విశేషం. పట్నా రైడర్ అయాన్, బెంగాల్ రైడర్ దేవంక్ చెరో 25 పాయింట్లకుపైగా చేశారు. మరో మ్యాచ్‌లో దబాంగ్ ఢిల్లీ 37-31తో తమిళ్ తలైవాస్‌ను ఓడించింది.

పోరాడుతున్న యూపీ

ఆంధ్రతో రంజీట్రోఫీ

కాన్పూర్: యూపీతో రంజీట్రోఫీ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు పట్టు బిగించింది. ఆంధ్ర 470 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు జవాబుగా..ఆతిథ్య జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో శుక్రవారం ఆఖరికి ఆరు వికెట్లకు 294 పరుగుల స్కోరుతో ఇక్కట్లలో పడింది. ఆంధ్ర తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఆతిథ్య జట్టు ఇంకా 176 పరుగులు వెనుకంజలో నిలిచింది. చేతిలో నాలుగు వికెట్లే ఉన్నాయి. ఓవర్‌నైట్ 77/1 స్కోరుతో యూపీ మూడో రోజు మొదటి ఇన్నింగ్స్ కొనసాగించగా.. రింకూ సింగ్ (82 బ్యాటింగ్) కెప్టెన్ ఆర్యన్ జ్యూయెల్ (66), మాధవ్ కౌశిక్ (54) అర్ధ శతకాలు చేశారు. రింకూసింగ్‌తోపాటు విప్రాజ్ నిగమ్ (28) క్రీజులో ఉన్నారు. యూపీ ఆశలన్నీ ఈ జోడీపైనే నిలిచాయి. పృథ్వీరాజ్, కెప్టెన్ రికీ భుయ్ చెరో 2 వికెట్లు తీశారు.

షూటింగ్‌లో జొరావర్‌కు కాంస్యం

ఏథెన్స్: జొరావర్ సింగ్ సంధు ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్ ట్రాప్ ఈవెంట్‌లో కాంస్యం సాధించాడు. 48 ఏళ్ల జొరావర్ ఫైనల్లో 31 పాయింట్లతో మూడోస్థానంలో నిలిచాడు. జాసిప్ గ్లాస్నోవిక్ (క్రొయేషియా)కు స్వర్ణం, ఆండ్రెస్ గార్సియా (స్పెయిన్)కు రజతం దక్కాయి.

కాలింగ్‌వుడ్ కనిపించుటలేదు



లండన్: అవును..ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, ప్రస్తుత ఆ దేశ జట్టు సహాయ కోచ్ పాల్ కాలింగ్‌వుడ్ కనిపించడంలేదు. గత మే నుంచి అతడు మిస్సవడం ఇంగ్లండ్ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 2005 యాషెస్ సిరీస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు సభ్యులు ఇటీవల ఇక్కడ సమావేశమయ్యారు. ముఖ్యమైన ఈ భేటీకి కూడా కాలింగ్‌వుడ్ హాజరు కాలేదు. హామిల్టన్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టెస్ట్ సందర్భంగా చివరిసారి కాలింగ్‌వుడ్ కనిపించాడు. వ్యక్తిగత కారణమని చెప్పి ఆ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా జట్టును వీడిన పాల్ జాడ అప్పటినుంచి కానరాలేదు. భారత్‌తో ఇటీవల జరిగిన ఐదు టెస్ట్‌ల సిరీస్‌కూ అతడు హాజరు కాలేదు. అయితే కాలింగ్‌వుడ్ గతంలో పలు సెక్స్ కుంభ కోణాలు, పన్ను ఎగవేత ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అంతేకాదు ఓ సంస్థలో పెట్టుబడిపెట్టి భారీగా నష్టపోయాడట. వీటన్నింటికీ, పాల్ కనిపించకపోవడానికి లింకు ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.



పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం దొండ్లవాగులో దేవిరెడ్డి శంకర్‌రెడ్డి కుటుంబం ఆక్రమించుకున్న భూములు

వివేకా హత్య కేసు నిందితుడు

దేవిరెడ్డి శంకర్ రెడ్డి భూకబ్జా

» క్రిమినల్ కేసులకు రంగం సిద్ధం

కడప, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం జగన్ హయాంలో రాష్ట్రంలో భూకబ్జా జరగని ప్రాంతం లేదు. ఈ క్రమంలో జగన్ సొంత జిల్లా కడపలోని సొంత నియోజకవర్గం పులివెందులలో వైసీపీ నేతలు బరితెగించారు. జగన్ చిన్నాన్న వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో నిందితుడిగా ఉన్న.. లింగాల మండలం దొండ్లవాగుకు చెందిన దేవిరెడ్డి శంకర్‌రెడ్డి ఏకంగా 53 ఎకరాలను ఆక్రమించుకున్నారు. తన కుటుబ సభ్యుల భూములకు పక్కనే ఉన్న ఈ ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం భూమిలేని వ్యవసాయ కుటుంబానికి ఐదెకరాల్లోపు పట్టా ఇవ్వాల్సి ఉంది. అయితే దేవిరెడ్డి శంకర్‌రెడ్డి కుటుంబీకులపేరిట ఒక్కొక్కరికి 5 ఎకరాల చొప్పున భూమిని పంచుకున్నారు. ప్రభుత్వ యంత్రాంగం ఇప్పుడు ఆ భూమిని స్వాధీనం చేసుకుంది. వైసీపీ హయాంలో ఎంపీ అవినాశ్ రెడ్డి దన్నుతో ఈ ఆక్రమణ జరిగినట్టు అధికారులు గుర్తించారు. దీనికి అప్పటి తహసీల్దార్లు సైతం అన్నీ తామై సహకరించినట్టు తెలుసుకున్నారు. ఈ భూ కబ్జాలపై స్వయంగా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి దృష్టి పెట్టారు. దేవిరెడ్డికి సహకరించిన ముగ్గురు తహసీల్దార్లపై క్రిమినల్ చర్యలకు సిద్ధమయ్యారు.

విద్యుత్తు ఉద్యోగుల చర్చలు సఫలం

» సమ్మె ప్రతిపాదన విరమించుకున్న జేఏసీ

అమరావతి, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): విద్యుత్తు ఉద్యోగుల జేఏసీ యాజమాన్యంతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. కొన్ని రోజులుగా తమ సమస్యలపై ఆందోళనబాట పట్టిన జేఏసీతో యాజమాన్యం పలు దఫాలుగా చర్చలు జరిపింది. శుక్రవారం ఇంధనశాఖ కార్యదర్శి విజయానంద్ నేరుగా జేఏసీ నాయకులతో చర్చించారు. తమ పరిధిలో ఉన్న అన్ని అంశాలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని, కాంట్రాక్టు ఉద్యోగుల విషయం మాత్రం ప్రభుత్వ స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయం కావడంతో దాన్ని పక్కన పెట్టాలని కోరారు. ఈ విషయంలో తొలుత పట్టుగా ఉన్న జేఏసీ ఓ దశలో నిరసనకు కూడా దిగింది. మరోసారి చర్చలకు ఆహ్వానించిన యాజమాన్యం... సమస్యలను పరిష్కరించుకోవడంపై దృష్టి సారించాలని, ఆచరణ సాధ్యం కాని డిమాండ్లతో పరిస్థితిని సంక్లిష్టం చేయవద్దని కోరడంతో జేఏసీ నాయకులు సానుకూలంగా స్పందించారు. దీంతో 23 సంఘాల్లో 18 సంఘాలు చర్చలు సఫలమైనట్లు ప్రకటించాయి. సమ్మె విరమణకు అంగీకరించాయి.

ఆ 26 కోట్లు తిరిగి చెల్లించాల్సిందే!

» మోహన్‌బాబు యూనివర్సిటీపై పెరుగుతున్న ఒత్తిడి

» ముగిసిన హైకోర్టు మధ్యంతర స్టే గడువు

అమరావతి, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): విద్యార్థుల నుంచి భారీగా అదనపు ఫీజులు వసూలు చేసిన మోహన్‌బాబు యూనివర్సిటీపై ఒత్తిడి పెరుగుతోంది. అదనంగా వసూలు చేసిన రూ.26.17 కోట్లను 15 రోజుల్లో చెల్లించాలని ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ గత నెలలో ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. దానిపై యూనివర్సిటీ హైకోర్టును ఆశ్రయించగా.. మూడు అంశాలపై న్యాయస్థానం గత నెల 26న మధ్యంతర స్టే ఇచ్చింది. రూ.26.17 కోట్లు తిరిగి చెల్లింపు, యూనివర్సిటీ గుర్తింపు ఉపసంహరణకు చర్యలు, వర్సిటీ బాధ్యతలను శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీకి అప్పగించాలనే అంశాలపై మూడు వారాల పాటు స్టే విధించింది. అయితే ఆ గడువు తాజాగా ముగిసింది. స్టే పొడిగింపు లభించలేదు. కాగా, ఉన్నత విద్య కమిషన్ కౌంటర్ పిటిషన్‌లో ఇంప్లీడ్ కావాలని పేరెంట్స్ అసోసియేషన్ భావిస్తోంది.

ఆహారశుద్ధి రంగంలో 12 వేల కోట్ల పెట్టుబడులు

» ఫుడ్ ప్రాసెసింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ వెల్లడి

అమరావతి, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): ఐదేళ్లలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో రూ.30 వేల కోట్ల పెట్టుబడులు సాధించాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించగా.. ఈ 16 నెలల కాలంలోనే దాదాపు రూ.12 వేల కోట్ల మేర పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని ఫుడ్ ప్రాసెసింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి తెలిపారు. శుక్రవారం విజయవాడలోని ఓ హోటల్‌లో నిర్వహించిన ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సీఈవో శేఖర్‌బాబు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ నూతన కార్యవర్గ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. గౌరవ చైర్మన్‌గా పొట్లూరి భాస్కరరావు, నూతన అధ్యక్షుడిగా వెలగపూడి సాంబశివరావు, ఉపాధ్యక్షుడిగా డాక్టర్ ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా వంశీ వెట్టా, కోశాధికారిగా చల్లా శేఖర్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా పి.రామ్‌మోహన్, ఇతర కార్యవర్గ సభ్యులు బాధ్యతలు చేపట్టారు.

అవినీతి, అక్రమాలకు ప్రతిరూపం జోగి

» టీడీపీ ఎమ్మెల్యేలు కాగిత, యార్లగడ్డ ధ్వజం

అమరావతి, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): అవినీతి, అక్రమాలకు నిలువెత్తు రూపం వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్ అని ఎమ్మెల్యేలు కాగిత కృష్ణ ప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం వీరు విలేకరులతో మాట్లాడారు. జోగి పేరు చెబితేనే పెడన నియోజకవర్గ ప్రజలు వణికిపోతారని కృష్ణ ప్రసాద్ అన్నారు. నకిలీ సారా, నకిలీ మద్యం ఇవన్నీ ఆయనకు ముందునుంచీ అలవాటైన పనులేనన్నారు. నకిలీ మద్యం కేసులో జోగికి జైలు ఖాయమని చెప్పారు. తప్పు చేసిన ప్రతిసారీ కులంకార్డును తీయడం ఆయనకు అలవాటేన అన్నారు. జోగి రమేశ్‌ను, పేర్ని నానిని సమాజ బహిష్కరణ చేయాలని యార్లగడ్డ వెంకట్రావు డిమాండ్ చేశారు.

సచివాలయ ఉద్యోగులకు అదనపు పనులు

అమరావతి, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు వారికి నిర్దేశించిన సాధారణ జాబ్‌చార్ట్‌తో పాటు ఆయా శాఖలకు సంబంధించి అదనపు పనులు కూడా నిర్వహించాల్సి ఉంటుందని గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తించాలని, ప్రభుత్వం ఎప్పటికప్పుడు పౌరుల డేటా సేకరించేందుకు ఆయా సచివాలయ ఉద్యోగులు సహకరించాలని, పౌరులకు ఇంటి ముంగిటకు సంక్షేమ పథకాలు, సేవలు చేర్చాలని, సచివాలయాలకు వచ్చిన విజ్ఞప్తులను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని, విపత్తులు సంభవించినప్పుడు సిబ్బంది హాజరు కావాలని, ప్రభుత్వం అప్పగించే బాధ్యతలను ఎప్పటికప్పుడు నెరవేర్చాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులను అతిక్రమించిన ఉద్యోగులపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని తెలిపారు.

రబీ నుంచి ఓటీపీతోనే ఎరువులు: రాజశేఖర్

అమరావతి, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): రబీ సీజన్ నుంచి తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వ యాప్ ద్వారానే ఎరువులను విక్రయించాలని వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ స్పష్టం చేశారు. రబీ సీజన్ సన్నద్ధతపై శుక్రవారం తాడేపల్లిలోని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ కాన్ఫరెన్స్ హాలులో వ్యవసాయశాఖ డైరెక్టర్ మనజీర్ జిలానీ, 26 జిల్లాల వ్యవసాయ, మార్క్‌ఫెడ్ అధికారులతో రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. రాజశేఖర్ మాట్లాడుతూ 'రబీలో రైతుల ఆధార్ నంబర్ ద్వారా వెబ్‌ల్యాండ్‌లో భూ కమతం, వ్యవసాయ విశ్వవిద్యాలయ సిఫారసు ప్రకారం సీజన్‌లో దశల వారీగా ఎరువుల కేటాయింపు జరుగుతుంది. రైతుకు వచ్చిన ఓటీపీని ఎరువుల పంపిణీ కేంద్రంలో నమోదు చేయాలి' అని సూచించారు.

వ్యవసాయశాఖలో పదోన్నతులు

వ్యవసాయశాఖలో 20 మంది డిప్యూటీ డైరెక్టర్లకు జాయింట్ డైరెక్టర్లుగా పదోన్నతి లభించింది. 2024-25 ప్యానల్ సంవత్సరంలో వీరికి తాత్కాలిక పదోన్నతులు కల్పించి, పోస్టులు కేటాయిస్తూ ప్రభుత్వం శుక్రవారం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది.

వ్యక్తిగత కక్షలకు కులాలతో ముడి!

» ఫేక్ ప్రచారంతో చిచ్చుపెట్టే ప్రయత్నాలు

» గుడ్లూరు హత్య ఘటన తప్పుడు ప్రచారం

» కఠిన చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరిక

నెల్లూరు/అమరావతి, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): ఎక్కడేం జరిగినా, దానికి కారణమేదైనా కులాలు, ప్రాంతాలు, మతాల మధ్య చిచ్చు రాజేసే కుట్రలకు తెరలేపుతున్నారు. తాజాగా... నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో వ్యక్తిగత, ఆర్థిక అంశాల కారణంగా జరిగిన హత్యను... రెండు కులాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేందుకు వాడుకుంటున్నారు. దీనిని ఎంత మాత్రం సహించలేదని పోలీసు వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఆ హత్యకు అసలు కారణాలను నెల్లూరు ఎస్పీ అజిత వేజెండ్ల శుక్రవారం మీడియాకు వివరించారు. గుడ్లూరు మండలం దారకానిపాడుకు చెందిన లక్ష్మీనాయుడి నుంచి హరిశ్చంద్ర ప్రసాద్ రూ.2,30,000 అప్పుగా తీసుకున్నాడు. అప్పు తిరిగివ్వాలని రెండు నెలల కిందట లక్ష్మీనాయుడు డిమాండ్ చేయడంతో హరిశ్చంద్ర తన ట్రాక్టర్ ట్రక్‌ను అతడికి అప్పగించాడు. ఇంకా రూ.50 వేలు బాకీపడ్డాడు. ఇదే నేపథ్యంలో వారిమధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో లక్ష్మీనాయుడిపై హరిశ్చంద్ర కక్ష పెంచుకున్నాడు. ఈనెల 2వ తేదీన లక్ష్మీనాయుడు మరో ఇద్దరితో బైక్‌పై వెళ్తుండగా... హరిశ్చంద్ర తన ఫార్చ్యూనర్ కారుతో వారిని కావాలనే గుద్దాడు. ముగ్గురు కిందపడిపోయినా వదల్లేదు. ఈ ఘటనలో లక్ష్మీనాయుడు మృతి చెందారు. పోలీసులు హరిశ్చంద్ర ప్రసాద్‌తో పాటు ఆయన తండ్రి మాధవరావును కూడా నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు. ఇదీ జరిగింది. కానీ... దీనిని రెండు కులాల మధ్య జరిగిన గొడవగా చిత్రీకరించేందుకు ఫేక్ పోస్టులు, ఫేక్ వీడియోలూ మొదలయ్యాయి. "ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేపట్టారు. వారిద్దరి మధ్య ఘర్షణకు ఎలాంటి కుల, మత వివాదాలు కారణం కాదు. బాధితుడికి నష్టపరిహారం చెల్లించేందుకు నిందితుడి ఆస్తులను గుర్తించి కోర్టుకు సమర్పించాం. కులం, మతం పేరుతో విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తే బీఎన్ఎస్ 353(2)(3) కింద కేసులు నమోదు చేస్తాం' అని పోలీసు వర్గాలు హెచ్చరించాయి. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసిన వ్యక్తులను గుర్తించి వారిపై కచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నాయి. 'కృత్రిమ మేధ (ఏఐ)ని ఉపయోగించి ఫేక్ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ఫేక్ మనుషులనూ తయారుచేసి మాట్లాడిస్తున్నారు. ఈ కేసులో కూడా ఇలాంటి వీడియోలు వచ్చాయి. అవి తీసినవారిపై కేసులు పెడుతున్నాం' అని ఎస్పీ చెప్పారు.

కౌంటర్ దాఖలుకు ఎనిమిదేళ్లా?

» కోర్టులన్నా, కోర్టు ఆదేశాలన్నా పోలీసులకు లెక్కలేదు

» సివిల్ కేసులో ధర్మవరం పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

అమరావతి, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని ఒక సివిల్ వివాదంలో జోక్యం చేసుకోకుండా నిలువరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌లో 8 సంవత్సరాల పాటు పోలీసులు కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు శుక్రవారం మండిపడింది. కోర్టులన్నా, కోర్టు ఆదేశాలన్నా పోలీసులకు లెక్కలేదని వ్యాఖ్యానించింది. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యమే ఉండేదని, ఇప్పుడు లెక్కలేనితనంగా వ్యవహరిస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. 'ఎనిమిదేళ్ల పాటు కేసును పక్కన పడేసి, ఇప్పుడు కౌంటర్ వేస్తాం... అనుమతించాలని కోరడం ఏంటి?' అని నిలదీసింది. ఇలాగే వదిలేస్తే 'ఏళ్ల తరబడి కౌంటర్ వేయకున్నా ఏమీ కాదులే..' అనే ధోరణి పోలీసుల్లో పెరిగిపోతుందని, ప్రజల్లో కోర్టుల పట్ల నమ్మకం పోతుందని పేర్కొంది. నిబంధనల ప్రకారం రిట్ దాఖలైన 180 రోజుల్లో కౌంటర్ వేయాల్సి ఉంటుందని గుర్తుచేసింది. ఈ అసాధారణ జాప్యానికి ఖర్చులు చెల్లించాల్సిందేనని తేల్చిచెప్పింది. కౌంటర్ దాఖలుకు అనుమతిచ్చేందుకు రూ.10 వేలు ఖర్చులు కింద చెల్లించాలని ధర్మవరం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌కు స్పష్టం చేసింది. వారం రోజుల్లోగా సొమ్మును ఏపీ హైకోర్టు క్లర్క్స్ అసోసియేషన్ వద్ద జమ చేయాలని ఆదేశించింది. విచారణను ఈ నెల 24కి వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్ బట్టుదేవానంద్ ఉత్తర్వులు ఇచ్చారు.

అసలు ఏంటి కేసు..?

అనంతపురం జిల్లా ధర్మవరంలోని పాత బస్టాండ్ వద్ద తనకున్న రెండు షాపులను ఖాళీ చేయాలని సీఐ, ఎస్ఐ ఒత్తిడి చేస్తున్నారని, వారిని నిలువరించాలని కోరుతూ రాజశేఖర్ అనే వ్యక్తి 2017లో హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేసేందుకు పోలీసులు పలుమార్లు వాయిదాలు కోరారు. ఈ కేసు ఇటీవల విచారణకు రాగా.. ధర్మవరం వన్‌టౌన్ సీఐ నాగేంద్ర కోర్టు ముందు హాజరయ్యారు. లక్ష్మీదేవమ్మ అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రాజశేఖర్‌పై కేసు నమోదు చేశామని 2017లో చెప్పిన పోలీసులు.. ఇప్పుడు అందుకు విరుద్ధంగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. తీవ్రంగా స్పందించిన న్యాయమూర్తి ఇన్‌స్పెక్టర్ నాగేంద్రపై సుమోటో కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించారు. రాజశేఖర్ వేసిన రిట్ పిటిషన్‌తో పాటు సుమోటో కోర్టు ధిక్కరణ పిటిషన్ రెండూ శుక్రవారం విచారణకు వచ్చాయి.

బనకచర్ల టెండర్లపై 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలి: గోదావరి బోర్డు

అమరావతి, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకంపై అంతిమ నిర్ణయం తమదేనని గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) స్పష్టం చేసింది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీకి టెండర్లను పిలవడంపై వాస్తవ నివేదికను 15 రోజుల్లో సమర్పించాలంటూ గురువారం జల వనరుల శాఖకు లేఖ రాసింది.



ప్రమాణ స్వీకారం సందర్భంగా అభివాదం చేస్తున్న జస్టిస్ రమేశ్, చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్

హైకోర్టు న్యాయమూర్తిగా

జస్టిస్ డి. రమేశ్

» ప్రమాణం చేయించిన సీజే జస్టిస్ ఠాకూర్

అమరావతి, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ డి. రమేశ్ ప్రమాణస్వీకారం చేశారు. హైకోర్టులోని మొదటి కోర్టు హాల్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ రమేశ్‌తో ప్రమాణం చేయించారు. అంతకుముందు జస్టిస్ రమేశ్ నియామకానికి సంబంధించి రాష్ట్రపతి ముర్ము జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వైవీఎస్‌బీజీ పార్థసారధి చదివి వినిపించారు. సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని కొలీజియం జస్టిస్ రమేశ్‌ను ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని సిఫారసు చేసింది. దీనికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో జస్టిస్ రమేశ్ రాష్ట్ర హైకోర్టులో బాధ్యతలు చేపట్టారు. అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, అదనపు ఏజీ సాంబశివ ప్రతాప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ, అదనపు సొలిసిటర్ జనరల్ చల్లా ధనంజయ, ఏపీ బార్ కౌన్సిల్ అధ్యక్షుడు ద్వారకానాథరెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె. చిదంబరం, రిజిస్ట్రార్‌లు, హైకోర్టు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

కొత్త జిల్లాల్లో

ఏసీబీ కార్యాలయాలు!

» ఈ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది

» అవినీతిపై 1064 నంబర్‌కు ఫోన్ చేయండి

» ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్‌సింగ్



ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్‌సింగ్

విశాఖపట్నం, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ శాఖల్లో అవినీతిని నిరోధించేందుకు వీలుగా కొత్త జిల్లాల్లోనూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కార్యాలయాలు ఏర్పాటు చేసే అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని ఆ శాఖ డైరెక్టర్ జనరల్ అతుల్‌సింగ్ తెలిపారు. విశాఖ వచ్చిన ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికనే ఏసీబీ కార్యాలయాలు పనిచేస్తున్నాయన్నారు. దీనివల్ల అవినీతి అధికారులు, లంచం డిమాండ్ చేసే ఉద్యోగులపై ఏసీబీకి ఫిర్యాదు చేయాలంటే సుదూర ప్రాంతాల నుంచి పాత జిల్లా కేంద్రాలకు రావాల్సి వస్తోందన్నారు. కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో కూడా ఏసీబీ కార్యాలయాలు అందుబాటులోకి తెస్తే అవినీతి నిరోధానికి ఉపకరిస్తాయని భావిస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఏసీబీ ట్రాప్‌లు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల సంఖ్య తగ్గినమాట వాస్తవమేనని అతుల్‌సింగ్ అంగీకరించారు. ఇటీవల గిరిజన సంక్షేమ శాఖ ఈఎన్‌సీ శ్రీనివాసరావు రూ.25 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడటం, ఆదాయానికి మించిన ఆస్తులు కేసు నమోదు చేయడంతో అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, అధికారుల్లో కలవరం మొదలైందన్నారు. అలాంటి వారిపై కేసులు పెట్టగలిగితే ప్రభుత్వ వ్యవస్థల్లో పనిచేసే వారికి అవినీతికి పాల్పడితే జీవితం రోడ్డున పడుతుందనే సందేశం వెళుతుందన్నారు. అవినీతి అధికారులు, ఉద్యోగులకు సంబంధించిన సమాచారంతో పాటు శిక్షపడేలా చేసేందుకు అవసరమైన ఆధారాలు సంపాదించేందుకు క్షేత్రస్థాయిలో దృష్టిపెట్టామన్నారు. అందులోభాగంగా ప్రజలు ఏసీబీకి ఫిర్యాదు చేసేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు టెక్నాలజీ సహాయం కూడా తీసుకోవాలని నిర్ణయించామని తెలిపారు. పత్రికలు, సోషల్ మీడియాలో అధికారులు, ఉద్యోగుల అవినీతిపై వచ్చే కథనాలు, సమాచారం ఆధారంగా వారి ఆన్‌లైన్ ఖాతాల్లో డబ్బు ఖర్చు, షాపింగ్‌లు, బ్యాంక్ స్టేట్‌మెంట్లు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నుంచి వివరాలు సేకరించాలని నిర్ణయించామన్నారు. ఏసీబీలో సిబ్బంది కొరత ఉండటం కూడా కేసులు తగ్గుదలకు ఒక కారణమని అతుల్‌సింగ్ అంగీకరించారు. ఖాళీ పోస్టుల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదించామని తెలిపారు. ఏసీబీలో పనిచేసేందుకు సమర్థులైన అధికారులు ఆసక్తి చూపడం లేదని, దీనివల్ల ఏసీబీలో ఉన్నాసరే ఆశించిన స్థాయిలో పనిచేసే వారి సంఖ్య తక్కువగా ఉందని అభిప్రాయపడ్డారు. అవినీతి అధికారుల గురించి ఎవరికైనా సమాచారం ఉన్నా, చేయాల్సిన పనికి డబ్బులు డిమాండ్ చేసినా, ఆదాయానికి మించిన ఆస్తులు కూడగట్టినా 1064 ఏసీబీ కాల్‌సెంటర్‌కు ఫిర్యాదు చేయాలని కోరారు. కాల్‌సెంటర్‌కు వచ్చే సమాచారం తానే స్వయంగా తీసుకుంటాను కాబట్టి, అవినీతిపరులు తప్పించుకునేందుకు వీలుండదన్నారు.

ఇలాగే నిద్రలో కొనసాగండి!

» టీటీడీని ఉద్దేశించి హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

» పరకామణి అక్రమాల వ్యవహారంలో కౌంటర్‌కు సమయం కోరడంపై అసహనం


» ఓ దశలో టీటీడీ ఈవో హాజరుకు ఆదేశం

» స్టాండింగ్ కౌన్సిల్ అభ్యర్థనతో ఉపసంహరణ

అమరావతి, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): టీటీడీ పరకామణిలో జరిగిన కుంభకోణం, లోక్ అదాలత్‌లో కేసు ఉపసంహరణ వ్యవహారంలో కౌంటర్ వేసేందుకు మరింత సమయం కోరడం పట్ల హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. "ఇలాగే నిద్రలో కొనసాగండి" అని టీటీడీని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ వినతిపై టీటీడీ ఎలాంటి చర్యలు తీసుకుందో తాము తెలుసుకోవాలని భావించామని, కేసు వివరాలను కోర్టు ముందు ఉంచే ఉద్దేశం టీటీడీకి లేనట్లు కనబడతోందని వ్యాఖ్యానించింది. ఓ దశలో ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చేందుకు టీటీడీ ఈవో హాజరుకు ఆదేశించింది. అయితే, టీటీడీ తరఫున స్టాండింగ్ కౌన్సిల్ పదేపదే అభ్యర్థించడంతో కౌంటర్ దాఖలుకు సమయం ఇచ్చేందుకు రూ.20 వేలు ఖర్చుల కింద చెల్లించాలని స్పష్టం చేసింది. దీనికి అంగీకరిస్తే వారం సమయం ఇస్తామని, హాజరు నుంచి ఈవోకు మినహాయింపు ఇస్తామని స్పష్టం చేసింది. దీనికి స్టాండింగ్ కౌన్సిల్ అంగీకరించడంతో సొమ్మును ఏపీ అడ్వొకేట్ అసోసియేషన్ వద్ద జమ చేయాలని ఆదేశించింది. మరోవైపు సీఐడీ సమర్పించిన రికార్డులను కోర్టు ముందు ఉంచాలని రిజిస్ట్రార్(జ్యుడీషియల్)ను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. 2023లో అప్పటి వైసీపీ హయాంలో టీటీడీ పరకామణిలో జరిగిన కుంభకోణంపై సీఐడీతో దర్యాప్తు జరిపించాలని సమర్పించిన వినతిని టీటీడీ ఈవో పరిగణనలోకి తీసుకోలేదు. దీనిని చట్టవిరుద్ధమైన చర్యగా ప్రకటించాలని కోరుతూ జర్నలిస్టు ఎం. శ్రీనివాసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పరకామణిలో విధులు నిర్వహిస్తున్న టీటీడీ ఉద్యోగి సీవీ రవికుమార్ డాలర్ల రూపంలో పెద్దఎత్తున నగదు, బంగారాన్ని అపహరించారని పేర్కొన్నారు. ఈ విషయంలో నమోదైన కేసును టీటీడీ బోర్డు తీర్మానం, అప్పటి ఈవో అనుమతి లేకుండానే 2023 సెప్టెంబరు 9న లోక్ అదాలత్ వద్ద అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ అధికారి వై. సతీశ్‌కుమార్, నిందితుడు రవికుమార్‌తో రాజీ చేసుకున్నారని వివరించారు. లోక్‌అదాలత్ వద్ద రాజీ చేసుకోవడాన్ని కోర్టు తప్పుబట్టింది. దాని ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. ఈ కేసుతో ముడిపడిన తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ రికార్డులు, లోక్ అదాలత్ ప్రొసీడింగ్స్, టీటీడీ బోర్డు తీర్మానాలు, ప్రొసీడింగ్స్‌ను తక్షణం స్వాధీనం చేసుకోవాలని, వాటిని సీల్డ్ కవర్‌లో కోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వులు అమలుకాకపోవడంతో పోలీస్ వ్యవస్థ నిర్లిప్తతపై గత విచారణలో న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేసుకి సంబంధించిన రికార్డులు అన్నింటినీ తక్షణం సీజ్ చేసి ఈ నెల 17న(శుక్రవారం) తమ ముందు ఉంచాలని సీఐడీ డీజీని ఆదేశించిన విషయం తెలిసిందే. శుక్రవారం వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది.

రికార్డులు సమర్పించాం: సీఐడీ

హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రికార్డులన్నింటినీ సీజ్ చేసి రిజిస్ట్రార్ జ్యుడీషియల్ వద్ద జమ చేసినట్లు సీఐడీ నివేదించింది. ఉద్యోగి సీవీ రవికుమార్ తరఫున సీనియర్ న్యాయవాది సి. నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ.. ప్రస్తుత వ్యవహారంలో విజిలెన్స్ విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించిందన్నారు. దానిని కోర్టు ముందు ఉంచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. టీటీడీ తరఫున స్టాండింగ్ కౌన్సిల్ శ్రీనివాసబాబు వాదనలు వినిపిస్తూ.. కౌంటర్ వేసేందుకు సమయం ఇవ్వాలని అభ్యర్థించారు. సమగ్ర కౌంటర్ వేసేందుకు అదనపు సమాచారం ఇవ్వాలని టీటీడీని కోరినట్టు తెలిపారు. ప్రస్తుత ఘటనకు సంబంధించి వాస్తవాలను నిర్ధారించేందుకు టీటీడీ తన పరిధిలోని అన్ని శాఖల అధిపతులతో సమావేశం నిర్వహిస్తోందన్నారు. సీఎస్‌వో అందుబాటులో లేకపోవడంతో సమావేశం వాయిదా పడిందన్నారు. ఈ దశలో న్యాయమూర్తి జోక్యం చేసుకుని.. "ప్రక్రియను మరో రెండేళ్లు కొనసాగనీయండి." అని అసహనం వ్యక్తం చేశారు.



పోలీసులు చట్టాన్ని

చేతుల్లోకి తీసుకోవడానికి వీల్లేదు

» ఎలాంటి నేరమైనా చట్టనిబంధనలు అనుసరించాల్సిందే: హైకోర్టు

అమరావతి, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): పౌరులను అక్రమంగా నిర్బంధించి, చితకబాదడం పోలీసులకు అలవాటుగా మారిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. వ్యక్తులపై హత్య కేసు నమోదు చేసినా.. దొంగతం కేసు పెట్టినా పోలీసులు చట్టనిబంధనలు అనుసరించాల్సిందేనని, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. ప్రస్తుత కేసులో కర్నూలు జిల్లా చిప్పగిరి గ్రామానికి చెందిన గొల్ల జయపాల్ యాదవ్‌ను స్టేషన్‌లో నిర్బంధించి కర్నూలు సీసీఎస్ పోలీసులు చితకబాదారని.. 2016లో ఘటన జరిగితే ఇప్పటికీ అతడు నడిచే పరిస్థితుల్లో లేడని తెలిపింది. హైకోర్టులో పనిచేసే డ్రైవర్‌పై మంగళగిరి సీఐ దాడికి పాల్పడితే, తాము జోక్యం చేసుకుంటే తప్ప కేసు నమోదు చేయలేదని.. కేసు నమోదుకు జిల్లా ఎస్పీని పిలిపించి మాట్లాడాల్సి వచ్చిందని పేర్కొంది. ఆ తర్వాత డీజీపీతో స్వయంగా మాట్లాడాక కేసు దర్యాప్తునకు అధికారిని నియమించారని.. ఆ సీఐని వీఆర్‌కు పంపించారని తెలిపింది. రాష్ట్రంలో పోలీసుల పనితీరు ఇలా ఉందని నిర్వేదం వ్యక్తం చేసింది. తనను నిర్బంధించి చిత్రహింసలకు గురిచేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని జయపాల్ యాదవ్ 2016లో ఫిర్యాదు చేశారని, 8ఏళ్లు గడిచినా ఇప్పటివరకు ఫైనల్ రిపోర్ట్ దాఖలు చేయకపోవడం ఏమిటని ప్రశ్నించింది. బాధితుడు పెట్టింది తప్పుడు కేసుగా పేర్కొంటూ.. పోలీసులు కేసును మూసివేస్తే సరిపోదని, సంబంధిత కోర్టులో ఆ మేరకు ఫైనల్ రిపోర్ట్ దాఖలు చేయాలని.. తప్పుడు కేసుగా సంబంధిత కోర్టు నిర్ధారించాల్సి ఉంటుందని గుర్తుచేసింది. జిల్లా ఎస్పీ, సీసీఎస్ సీఐ హాజరుకు ఆదేశించిన తర్వాతే ఈ నెల 14న సంబంధిత కోర్టులో పోలీసులు తుది నివేదిక దాఖలు చేశారని, దాని ప్రతిని పిటిషనర్‌కు అందజేయాలని, తదుపరి వాయిదాలో తుది విచారణ జరుపుతామని పేర్కొంది. తదుపరి విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. కోర్టులో హాజరు నుంచి కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్‌కు, కర్నూలు సీసీఎస్ ఇన్‌స్పెక్టర్‌కు మినహాయింపు ఇచ్చారు.

మిథున్‌రెడ్డి న్యూయార్క్ పర్యటనకు కోర్టు అనుమతి

» 50 వేల చొప్పున 2 పూచీకత్తులు.. విమాన టికెట్ల ఫొటో కాపీలు కోర్టుకివ్వాలి.. అక్కడ బస వివరాలు చెప్పాలి: న్యాయాధికారి

» మద్యం కేసులో మిగతా నిందితులకు రిమాండ్ పొడిగింపు

విజయవాడ, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): న్యూయార్క్ పర్యటనకు వెళ్లేందుకు ఎంపీ పీవీ మిథున్‌రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. దీనిపై న్యాయాధికారి భాస్కరరావు శుక్రవారం సాయంత్రం తీర్పును వెలువరించారు. కేంద్ర ప్రభుత్వం ఎంపికచేసిన ఎంపీల బృందంతో కలిసి తాను న్యూయార్క్ వెళ్లాల్సి ఉందని దానికి అనుమతి ఇవ్వడంతోపాటు సిట్ అధికారులు జారీచేసిన లుక్ అవుట్ సర్క్యులర్‌ను రద్దు చేయాలని మిథున్‌రెడ్డి కొద్దిరోజుల క్రితం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై వాదనలు ముగియడంతో న్యాయాధికారి తీర్పును వెలువరించారు. న్యూయార్క్ వెళ్లి తిరిగి రావడానికి ఈ నెల 23 నుంచి వచ్చే నెల 4 వరకు అనుమతి ఇచ్చారు. 'వెళ్లడానికి ముందు రూ.50 వేల చొప్పున రెండు జామీన్లను సమర్పించాలి. విమానం టికెట్ల ఫొటోస్టాట్ కాపీలు, న్యూయార్క్‌లో ఎక్కడ బస చేస్తున్నారన్న వివరాలను న్యాయస్థానానికి అందజేయాలి. ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్లు తెలియజేయాలి. అమెరికా నుంచి రాగానే పాస్‌పోర్టును సిట్ అధికారులకు అప్పగించాలి' అని షరతులు విధించారు. మరోవైపు.. మద్యం కుంభకోణంలో జైల్లో ఉన్న రిమాండ్ ఖైదీలకు ఏసీబీ కోర్టు ఈ నెల 24 వరకు రిమాండ్ పొడిగిస్తున్నట్టు న్యాయాధికారి భాస్కరరావు ఉత్తర్వులు ఇచ్చారు. ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సజ్జల శ్రీధర్‌రెడ్డి, చెరుకూరి వెంకటేశ్‌నాయుడు, బూనేటి చాణక్య విజయవాడ జిల్లా జైల్లో ఉండగా.. నవీన్‌కృష్ణ, బాలాజీకుమార్ యాదవ్ గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. కాగా.. బెయిల్ కోసం వీరు దాఖలు చేసుకున్న పిటిషన్లపై 24న తీర్పు వెలువరిస్తానని న్యాయాధికారి ప్రకటించారు.

భూముల సర్వేకు ఎస్‌వోఐ సాయం

» ఐదేళ్ల పాటు నిర్వహణ బాధ్యతలు

అమరావతి, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భూముల సర్వే కోసం సర్వే ఆఫ్ ఇండియా(ఎస్‌వోఐ) సాయం అందించనుంది. ఈ క్రమంలో కార్స్ నెట్‌వర్క్‌తో ఎస్‌వోఐ అనుసంధానం అయింది. ఏపీ కార్స్ నెట్‌వర్క్ స్టేషన్‌లు జాతీయ స్థాయిలో ఎస్‌వోఐ డేటాతో అనుసంధానం కానున్నాయి. ఐదేళ్లపాటు కార్స్ నెట్‌వర్క్ స్టేషన్‌లను ఎస్‌వోఐ నిర్వహించనుంది. ఈ మేరకు కేంద్ర సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. శుక్రవారం అమరావతిలోని సర్వే డైరెక్టరేట్‌లో రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీసీఎల్ఏ జి. జయలక్ష్మి సమక్షంలో ఎస్‌వోఐ సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా హితేశ్ కుమార్, ఏపీ సర్వేశాఖ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్‌లు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా ఏపీ కార్స్ నెట్‌వర్క్ బేస్ స్టేషన్ల నిర్వహణ, పర్యవేక్షణ వంటివి ఎస్‌వోఐ చూస్తుంది. ఏపీడేటా జాతీయ స్థాయి జియోడేటిక్ రిఫరెన్స్ ఫ్రేమ్‌తో అనుసంధానమవుతుంది. నిర్వహణ ఖర్చును సర్వే ఆఫ్ ఇండియానే భరించనుంది. ఈప్రాజెక్టులో డేటా విడుదల, షేరింగ్ వల్ల వచ్చే ఆదాయంపై పూర్తిహక్కులు ఏపీకే ఉండనున్నాయని అధికారవర్గాలు తెలిపాయి. భూముల సర్వేలో సెంటీమీటర్ స్థాయి ఖచ్చితత్వంతో డేటాను అందించగలసామర్థ్యం కార్స్ నెట్‌వర్క్‌కు ఉంది. ఇది కేవలం సాంకేతిక ఒప్పందం కాదని, పారదర్శకత, ఇన్నోవేషన్‌కు పునాది అని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. జయలక్ష్మి అన్నారు.

దెబ్బతిన్న రోడ్లకే తొలి ప్రాధాన్యం

» నిర్మాణాలను వేగంగా పూర్తి చేయండి

» బిల్లులు చెల్లిస్తాం..పనుల్లో వేగం పెంచండి

» కాంట్రాక్టర్ల భేటీలో మంత్రి జనార్దన్‌రెడ్డి వెల్లడి

విజయవాడ సిటీ, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో దెబ్బతిన్న రహదారులకు తొలి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆర్అండ్ బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి కోరారు. రాష్ట్రంలో ఎన్‌డీబీ (న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు) నిధులతో చేపట్టిన రోడ్డు పనుల పురోగతిపై కాంట్రాక్టర్లతో మంత్రి విజయవాడ ఈఎన్‌సీ కార్యాలయంలో శుక్రవారం సమీక్ష జరిపారు. ప్రభుత్వం బిల్లులు సక్రమంగా చెల్లిస్తే నాణ్యతా ప్రమాణాలతో పనులు నిర్ణీత వ్యవధిలోనే పూర్తి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కాంట్రాక్టర్లు ఈ భేటీలో మంత్రికి తెలిపారు. మంత్రి మాట్లాడుతూ...గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిలిచిన ఎన్‌డీబీ రోడ్ల పనులను కూటమి ప్రభుత్వం పట్టాలెక్కించిందని తెలిపారు. "రూ.1,680.97 కోట్లతో 682 కిలోమీటర్ల మేర పనులు చేపట్టాలని నిర్ణయించాం. ఇందులో 546 కిలోమీటర్ల పనులు ప్రారంభించి...ఇప్పటివరకు 236 కిలోమీటర్ల పనులు పూర్తి చేశాం. దీనికిగాను రూ.434 కోట్ల బిల్లులు చెల్లించాం. ఇంకా రూ. 313.98 కోట్లు చెల్లించాలి. వాటిని కూడా త్వరలోనే చెల్లిస్తాం' అని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్అండ్‌బీ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు.

'ఇంటర్'లో వసూళ్లపై ప్రభుత్వం సీరియస్

- 'ఆంధ్రజ్యోతి' కథనంతో ఉలిక్కిపడిన లెక్చరర్లు
- వారం కిందటే అధికారుల దృష్టికి.. అంతర్గత విచారణ మొదలు

అమరావతి, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్ కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ పోస్టుల క్రమబద్ధీకరణ పేరుతో వసూళ్లకు తెరదీసిన వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. క్రమబద్ధీకరణ అంశం పెండింగ్‌లోనే ఉన్నప్పటికీ.. దీనిని తాము ముందుకు తీసుకెళ్తామంటూ కొందరు కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లే వసూళ్లకు దిగారు. ఈ వ్యవహారాన్ని 'ఆంధ్రజ్యోతి' శుక్రవారం వెలుగులోకి తీసుకొచ్చింది. కాగా, వారం కిందటే దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. మానవ వనరుల అభివృద్ధి శాఖ అధికారులు అప్పుడే అంతర్గత విచారణ మొదలుపెట్టారు. దీని వెనుక ఎవరున్నారనే విషయంపై వివరాలు సేకరిస్తున్నారు. ఈ క్రమంలోనే 'ఆంధ్రజ్యోతి' కథనాన్ని ప్రచురించడంతో వసూళ్లకు దిగిన కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లు ఉలిక్కిపడ్డారు. వసూళ్లలో కీలకంగా వ్యవహరించిన వారిపై త్వరలోనే చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కాలేజీల నుంచి వసూలు చేసిన మొత్తాలను జిల్లాల వారీగా ఏజెంట్లు ఒక ప్రాంతానికి తరలించినట్లు తెలిసింది. ఈ వసూళ్లకు సంబంధించిన ఆధారాలను కూడా అధికారులు సేకరించినట్లు తెలిసింది.

వసూళ్లు అవాస్తవం: సంఘాలు

వసూళ్ల అంశంపై ఇంటర్ కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల సంఘాలు శుక్రవారం ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. క్రమబద్ధీకరణ విషయంలో తమకు ఇన్నాళ్లకు న్యాయం జరుగుతుంటే కొందరు అడ్డుపడుతున్నారని, కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 2000 నుంచి కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం చేపట్టిన క్రమబద్ధీకరణకు అడ్డుపడొద్దని కోరారు. సుదీర్ఘకాలంగా చాలీచాలని జీతాలతో నెట్టుకొస్తున్న తమకు న్యాయం చేయాలన్నారు.

రైల్వే పనులకు చంద్రబాబు సహకారం

- రైల్వే సహాయ మంత్రి సోమన్న

మడకశిర, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో ఏపీలో రైల్వే లైన్ల పనులు శర వేగంగా చేపడుతున్నామని రైల్వే సహాయ మంత్రి సోమన్న పేర్కొన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో రైల్వే లైన్లు నిర్మించగలుగుతున్నామన్నారు. కర్ణాటకలోని తుమకూరు, అనంతపురం జిల్లాలోని రాయదుర్గం మధ్య రైల్వేలైన్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని, 2027 మార్చిలోపు పూర్తి చేస్తామని చెప్పారు. మడకశిర నియోజకవర్గ పరిధిలో రాయదుర్గం-తుమకూరు రైల్వేలైన్ పనులను మంత్రి శుక్రవారం పరిశీలించారు. మడకశిరఎమ్మెల్యే ఎంఎస్ రాజు క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

ఎకోసిస్టమ్ కోసమే రాయితీలు

- బెంగళూరుతో విశాఖకు పోలిక వద్దు..: కేంద్ర మంత్రి పెమ్మసాని

న్యూఢిల్లీ, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): పరిశ్రమల రాకకు అనుగుణంగా ఎకో సిస్టమ్ అభివృద్ధి చెందాలంటే రాయితీలు ఇవ్వాల్సిన అవసరముందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. గూగుల్ ఏఐ హబ్‌కు భారీగా రాయితీలిచ్చారంటూ కర్ణాటక మంత్రి చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. శుక్రవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. "బెంగళూరుతో విశాఖను పోల్చవద్దు. గూగుల్ ఏఐ హబ్‌పై ఒప్పందం తర్వాత విశాఖలో చాలా సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి" అని తెలిపారు.

రాష్ట్రానికి పీఎం జన్‌మన్ అవార్డులు

- ఉత్తమ జిల్లాగా 'అల్లూరి', ఉత్తమ ఐటీడీఏగా కేఆర్ పురం
- రాష్ట్రపతి నుంచి అవార్డులు స్వీకరించిన గిరిజన సంక్షేమశాఖ


రాష్ట్రపతి ముర్ము నుంచి అవార్డు అందుకుంటున్న గిరిజన సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి ఎంఎం నాయక్

న్యూఢిల్లీ, అమరావతి, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఆదికర్మయోగి అభియాన్ జాతీయ సదస్సులో రాష్ట్రానికి మూడు అవార్డులు దక్కాయి. శుక్రవారం న్యూఢిల్లీని విజ్ఞాన్ భవన్లో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆదికర్మయోగి జాతీయ కాంక్లేవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి జన్‌మన్ ఆదికర్మయోగి అభియాన్ కింద ఉత్తమ పనితీరు కనరిచిన రాష్ట్రాలు, జిల్లాలు, మండలాలు, గ్రామస్థాయి అధికారులకు రాష్ట్రపతి ద్రౌపదీముర్ము అవార్డులను ప్రదానం చేశారు. రాష్ట్రం నుంచి గిరిజన సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి ఎంఎం నాయక్, డైరెక్టర్ సదాభార్గవి ఈ అవార్డులను అందుకున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి ఆది సహ్యోగి కింద చెట్టి శంకరరావు అవార్డు అందుకున్నారు. దార్తి ఆబా జన్ భగీధారి అభియాన్ కింద ఉత్తమ జిల్లాగా అల్లూరి సీతారామరాజు జిల్లా అవార్డును గెలుచుకుంది. అలాగే, కోట రామచంద్రాపురం ఐటీడీఏ ఉత్తమ ఐటీడీఏగా, ఉత్తమ స్టేట్ మాస్టర్ ట్రైనర్‌గా పార్వతీపురం ఏపీవో మురళీధర్ అవార్డులు అందుకున్నారు. దర్తీ అభాజన జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్‌లో ప్రతిభ చూపిన నంద్యాల, అన్నమయ్య, పార్వతీపురం జిల్లాలకు కూడా ప్రశంసా పత్రాలను అందజేశారు.

నవంబరు చివర్లో 'బ్లూబర్డ్' ప్రయోగం

- షార్‌కు చేరిన అమెరికన్ కమ్యూనికేషన్ ఉపగ్రహం

సూళ్లూరుపేట, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో వాణిజ్య ప్రయోగానికి సిద్ధమవుతోంది. నవంబరు ఆఖరులో అమెరికాకు చెందిన బ్లూబర్డ్ బ్లాక్-2 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని శ్రీహరికోట నుంచి ఎల్‌వీఎం3-ఎం6 రాకెట్ ద్వారా రోదసిలోకి పంపేందుకు రెడీ అవుతోంది. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ప్రయోగించనున్న ఈ 6,500 కిలోల బరువైన ఉపగ్రహం తొలుత అమెరికా నుంచి చెన్నైకి చేరగా.. దాన్ని శుక్రవారం తెల్లవారుజామున సీఐఎస్ఎఫ్ భద్రత నడుమ రోడ్డు మార్గాన ప్రత్యేక వాహనంలో షార్‌కు తరలించారు. ఈ ఉపగ్రహంతోపాటు అమెరికాకు చెందిన 8 మంది శాస్త్రవేత్తలు కూడా షార్‌కు చేరుకున్నారు. వీరంతా ప్రయోగం పూర్తయ్యేవరకూ ఇక్కడే ఉంటారు. అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన ఏఎస్‌టీ స్పేస్ మొబైల్ సంస్థ బ్లూబర్డ్ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని అభివృద్ధి చేసింది. ఈ ఉపగ్రహం ద్వారా టవర్లు లేకుండానే స్మార్ట్ ఫోన్లకు నేరుగా ఇంటర్నెట్, కమ్యూనికేషన్ సేవలందించే విప్లవాత్మక సాంకేతికత అందుబాటులోకి రానుంది. అంతరిక్షం నుంచి సిగ్నల్స్ ద్వారా ఫోన్‌కాల్స్ చేసుకోవచ్చు. భూమికి అతితక్కువ దూరంలోని లియో ఆర్బిట్ నుంచి బ్లూబర్డ్ ఉపగ్రహం పనిచేస్తుంది. ఇస్రోకు ఇది బారీ వాణిజ్య ప్రయోగంగా భావిస్తున్నారు. కాగా.. షార్‌లో ఈ నెల 24న చేపట్టనున్న ఎల్‌వీఎం3-ఎం5 రాకెట్ ప్రయోగం వాయిదా పడినట్లు ఇస్రో వర్గాల సమాచారం.

వడ్డెర్లకు మైనింగ్ లీజులు

అవసరమైన విధివిధానాలు రూపొందించండి.. వచ్చే క్యాబినెట్‌కు ప్రతిపాదనలు అందించాలి

- గనుల శాఖకు సీఎం చంద్రబాబు ఆదేశం
- మరో ఎన్నికల హామీ నెరవేర్చేందుకు చర్యలు
- ఉచిత ఇసుకపై ముఖ్యమంత్రి ఆరా
- గత అక్రమాలపై మరోసారి శాస్త్రీయ పరిశీలన
- శాటిలైట్ చిత్రాల ఆధారంగా తవ్వకాల అంచనా


గనుల శాఖపై సమీక్ష నిర్వహిస్తున్న సీఎం చంద్రబాబు, హాజరైన మంత్రి కొల్లు రవీంద్ర, ఉన్నతాధికారులు ముకేశ్ కుమార్ మీనా, ప్రవీణ్ కుమార్

అమరావతి, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వడ్డెర్లకు మైనింగ్ లీజులు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన విధివిధానాలను వెంటనే రూపొందించాలని గనుల శాఖను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. వచ్చే మంత్రి వర్గ సమావేశానికి ఈ ప్రతిపాదనలు అందించాలని సూచించారు. శుక్రవారం సచివాలయంలో గనుల శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. మంత్రి కొల్లు రవీంద్ర, ముఖ్యకార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనా, ఇన్‌చార్జి కమిషనర్ ప్రవీణ్ కుమార్, ఆర్టీజీఎస్ అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. వడ్డెర్లకు రోడ్‌మెటల్, ఇతర గనుల లీజులు కేటాయిస్తామని ఎన్నికల సమయంలో తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ హామీని కార్యరూపంలోకి తీసుకొచ్చేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని లోగడనే ప్రభుత్వం గనుల శాఖను ఆదేశించింది. ఈ దిశగా కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కొన్ని సవరణలు సూచించినట్లు తెలిసింది. వడ్డెర్లు, వారి నేతృత్వంలోని సొసైటీలకు 15 శాతం మేర గనుల లీజులు కేటాయించేలా విధానం రూపొందించాలని సీఎం ఆదేశించారు. వెనకబడిన వర్గాలకు చెందిన వడ్డెర్లకు ఆర్థిక ప్రయోజనాలు దక్కేలా లీజు విధానం రూపొందించాలని సూచించారు. లీజు సీనరేజీ, ప్రీమియం మొత్తంలో 50 శాతం రాయితీ ఇవ్వాలని శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఖనిజాల విలువ అంచనా వేయండి

రాష్ట్రంలో భారీ, మధ్య, సూక్ష్మ ఖనిజాల విలువను అంచనా వేయాలని సీఎం ఆదేశించారు. ఒడిశా ప్రభుత్వం ఏటా గనుల నుంచే 30 వేల కోట్ల ఆదాయం తీసుకుంటోందని, ఏపీలోనూ సాధించేలా కార్యాచరణ రూపొందించాలని అన్నారు. ఖనిజాల తవ్వకంతో పాటు వాటి విలువ ఆధారిత ఉత్పత్తుల ద్వారా ఆదాయం తీసుకొచ్చే మార్గాలనూ అన్వేషించాలని సూచించారు. ఉచిత ఇసుక పంపిణీ విధానంపై సీఎం ఆరా తీశారు. వినియోగదారులపై రవాణా భారం ఉండకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక తవ్వకాల పరిశీలన, పర్యవేక్షణ కోసం డ్రోన్ సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. గత ప్రభుత్వంలో ఇసుక అక్రమ తవ్వకాలపై మరోసారి శాస్త్రీయ పరిశీలన చేయాలని సీఎం ఆదేశించినట్లు తెలిసింది. ఇసుక కేసులో పిటిషనర్ నాగేంద్ర లేవనెత్తిన నష్టం అంచనాకు, ప్రభుత్వం ఇచ్చిన నివేదికలోని అంశాలకు పొంతన కుదరడం లేదు. ఈ నేపథ్యంలో పిటిషనర్ అఫిడవిట్‌లో పేర్కొన్న అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో మరోసారి ఏపీస్పేస్ అప్లికేషన్ సెంటర్ (ఏపీఎస్ఏఎస్) ద్వారా శాటిలైట్ చిత్రాల ఆధారంగా ఇసుక తవ్వకాలను పరిశీలన చేయించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

మత్స్యకారుల జీవితాల్లో మెరుగైన మార్పులు తేవాలి

- 100 రోజుల ప్రణాళికపై డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సమీక్ష



అమరావతి, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): ఉప్పాడ తీర ప్రాంత గ్రామాల మత్స్యకారుల జీవితాల్లో మెరుగైన మార్పులు తెచ్చేందుకు కృషి చేయాలని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, కేంద్ర సముద్ర మత్స్య పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు, కాకినాడ జిల్లా కలెక్టర్, ఎస్పీతో శుక్రవారం ఆయన సమీక్షించారు. పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారులు ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి అమలుచేస్తున్న 100 రోజుల ప్రణాళికలో భాగంగా తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. మత్స్యకారుల వేట సామర్థ్యాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలని, అదనపు ఆదాయ సముపార్జనపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. సీఎంఎఫ్ఆర్ఐ ప్రధాన శాస్త్రవేత్త జోయ్ కే కిజాకుడాన్ సలహాలు తీసుకుని, వాటిని అమలు చేసే అవకాశాలను పరిశీలించాలన్నారు. మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపర్చేందుకు ఉన్న అవకాశాలను అన్వేషించాలని కాకినాడ కలెక్టర్‌కు సూచించారు. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ, మత్స్యశాఖ కమిషనర్ రాంశంకర్‌నాయక్ పాల్గొన్నారు.

'సేనతో సేనాని..'లో భాగస్వామ్యంకండి..

- కార్యకర్తలకు జనసేనాని పవన్ కల్యాణ్ పిలుపు

అమరావతి, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): రాజకీయ వ్యవస్థలో నవతరం యువతను తీసుకొచ్చేందుకు.. సమాజంలో మార్పును కాంక్షించే ప్రతీ ఒక్కరికీ మాతృభూమికి తమ వంతు సేవలందించే అవకాశం కల్పించేందుకు చేపట్టిన 'సేనతో సేనాని..' కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు "సేనతో సేనాని-మన నేల కోసం కలిసి నడుద్దాం" పేరిట ఒక పోస్టర్‌ను శుక్రవారం 'ఎక్స్'లో పోస్టు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ఔత్సాహిక యువతీ, యువకులు తమకు నచ్చిన అంశాన్ని ఎంచుకుని సేవలందించే అవకాశాన్ని ఈ వేదిక కల్పించనుందని చెప్పారు. 'మార్పు కోరుకుంటే రాదు.. ప్రయత్నిస్తే వస్తుంది. ఈ ప్రయత్నంలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఆకాంక్షిస్తున్నాను..' అని ఎక్స్ వేదికగా పవన్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు పోస్టర్‌లో తాము ఇచ్చిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి, లేదా తాము ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. కాగా, క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి ఈ కార్యక్రమంలో చేరిన వారి నుంచి పార్టీ కార్యాలయం కొంత మందిని ఎంపిక చేసి త్వరలో ఫేజ్-1లో నిర్వహించే కార్యక్రమానికి ఆహ్వానిస్తుంది. ఈ కార్యక్రమంలో తుది జాబితాను ఎంపిక చేసి వారికి ఆసక్తి ఉన్న అంశంపై పనిచేసే అవకాశాన్ని కల్పిస్తుంది. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి నాయకత్వ శిక్షణ తరగతుల్లో, పార్టీ కీలక కార్యక్రమాల్లో పాలుపంచుకునే అవకాశం కల్పిస్తారు.

సంస్థాగతంపై తుది కసరత్తు

- నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు
- పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుల ఖరారు
- తర్వాత రాష్ట్ర కమిటీ నియామకం కూడా..!
- ఏప్రిల్ నుంచి సా..గుతూనే ఉన్న ప్రక్రియ

అమరావతి, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): టీడీపీ సంస్థాగత ఎన్నికల నిర్వహణ కొలిక్కిరానుంది. పార్టీ పదవులపై నేతలతో చర్చించేందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు శనివారం పార్టీ కార్యాలయానికి రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు వచ్చి.. సుమారు 3 గంటలు అక్కడే గడుపుతారు. సాధారణంగా మేలో నిర్వహించే మహానాడు నాటికే పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను ముగిస్తుంటారు. కానీ ఈసారి అసాధారణ జాప్యం చోటుచేసుకోవడంతో ఇంతవరకు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుల నియామకమే పూర్తికాలేదు. ఈ ప్రక్రియ పూర్తయితే తప్ప రాష్ట్ర కమిటీని ఎన్నుకోవడం సాధ్యం కాదు. సంస్థాగత ఎన్నికల నిర్వహణకు టీడీపీ అధిష్ఠానం ఈ ఏడాది ఏప్రిల్లో కమిటీని నియమించింది. కమిటీ అధ్యక్షుడిగా వర్ల రామయ్య, సభ్యులుగా పల్లా శ్రీనివాసరావు, ఎండీ షరీఫ్, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవి, సవిత, దగ్గుమళ్ల ప్రసాదరావు ఉన్నారు. ఈ కమిటీ వేసిన తర్వాత కూడా సంస్థాగత పదవుల భర్తీ వేగం పుంజుకోలేదు. క్షేత్రస్థాయిలో నాయకుల సమన్వయ లోపంతో జాప్యం జరిగింది. వైసీపీ పాలనపై పోరాడి, తప్పుడు కేసులు, వేధింపులకు గురైన వారికి జిల్లా పార్టీ పగ్గాలు, పదవులు అప్పగించాలని నాయకత్వం భావిస్తోంది. కానీ చాలా మంది ఎమ్మెల్యేలు దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల్లో పనిచేసిన వారికి కాకుండా.. ఆ తర్వాత తమ చుట్టూ తిరిగి భజన చేసే వారికి పదవులు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కారణంగా సంస్థాగత ఎన్నికల ప్రక్రియ సాగుతూ వస్తోంది. ఈ పరిణామాలను తీవ్రంగా పరిగణించిన చంద్రబాబు.. సంస్థాగత ఎన్నికల ప్రక్రియను త్వరలో ముగించాలనే ఉద్దేశంతో శనివారం పార్టీ నేతలతో భేటీ కానున్నారు. ఈ భేటీలో పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులను ఖరారు చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత రాష్ట్ర కమిటీని కూడా నియమించనున్నారు.

అమరావతి ఇంజన్ రూం ప్రారంభం

- కార్యకలాపాలపై చంద్రబాబు హర్షం

రాజధాని ప్రాంతంలో నూతన భవనంలో సీఆర్డీయే కార్యకలాపాలు ప్రారంభం కావడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. 'రాజధాని ప్రణాళిక, నిర్మాణ వ్యవహారాల పర్యవేక్షణ, అర్బన్ డెవలప్‌మెంట్ కార్యకలాపాలు అన్నీ ఒకే చోట అందుబాటులోకి రావడం ఆనందంగా ఉంది. అమరావతి ఇంజన్ రూం ఇకపై నిరంతరాయంగా సేవలు అందిస్తుంది' అని ఎక్స్‌లో సీఎం పోస్టు చేశారు.

16 నెలల్లోనే.. రూ.లక్ష కోట్ల సంక్షేమం, అభివృద్ధి

- ఎక్కడా లేని విధంగా ప్రతి నెలా రూ.2,758 కోట్ల పింఛన్లు: సీఎం
- పేదల జీవితాల్లో వెలుగులు నింపే పీ-4లో భాగస్వాములవండి
- చంద్రబాబు పిలుపు


వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులను అభినందిస్తున్న సీఎం చంద్రబాబు. చిత్రంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, సీఎస్ కె. విజయానంద్ తదితరులు

అమరావతి, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): 'పేదరిక నిర్మూలన అంటే కేవలం ఆర్థిక సాయం చేయడం కాదు. పేదల ఆత్మగౌరవాన్ని కాపాడడం.. ఎదగడానికి అవకాశాలు కల్పించడం.. అందరితో సమానంగా ముందుకు నడిపించడం' అని సీఎం చంద్రబాబు అన్నారు. 16 నెలల్లో రూ.లక్ష కోట్లకు మించిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. శుక్రవారం(అక్టోబరు 17) అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినాన్ని పురస్కరించుకుని ఆయన తమ ప్రభుత్వ లక్ష్యాలను 'ఎక్స్' వేదికగా పంచుకున్నారు. 'స్వర్ణాంధ్ర విజన్ 2047లోని ప్రధాన లక్ష్యం పేదరిక నిర్మూలన. దానిని చేరుకునేందుకు కూటమి ప్రభుత్వం మొదటి రోజు నుంచీ పనిచేస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా నెలనెలా రూ.2,758 కోట్లతో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 207 అన్న క్యాంటీన్లు పునఃప్రారంభించి రూ.5కే పేదల ఆకలి తీరుస్తున్నాం. దీపం 2.0 పథకంతో పేదింటి మహిళలకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. పేదింటి పిల్లలు చదువుకుని వృద్ధిలోకి రావాలన్న లక్ష్యంతో ఇంట్లో ఎంత మంది చదువుతుంటే అంతమందికి తల్లికి వందనం కింద ఏడాదికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నాం. స్త్రీ శక్తి పథకం ద్వారా ప్రతి మహిళకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద మొదటి విడతగా రూ.7వేలు జమ చేశాం. 'మత్స్యకారుల సేవలో' పథకం కింద రూ.246 కోట్లు, 'ఆటో డ్రైవర్ సేవలో' కింద రూ.435 కోట్లు ఇచ్చాం. సంక్షేమ పథకాలు ఇస్తూనే మరోవైపు పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఎంచుకున్న మార్గమే పీ-4 జీరో పావర్టీ కార్యక్రమం. ఇందులో భాగస్వాములవ్వాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నా' అని పేర్కొన్నారు.

వాల్‌స్ట్రీట్ జర్నల్‌లో 'గూగుల్' కథనంపై సీఎం ఆనందం

విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుపై అంతర్జాతీయ మీడియా కూడా విస్తృత స్థాయిలో కవరేజీ ఇచ్చింది. ప్రముఖ అంతర్జాతీయ పత్రిక వాల్‌స్ట్రీట్ జర్నల్ ప్రముఖంగా కథనాన్ని ప్రచురించింది. దీనిపై సీఎం చంద్రబాబు 'ఎక్స్' వేదికగా స్పందించారు. వాల్‌స్ట్రీట్ జర్నల్‌లో విశాఖపట్నం పేరు, గూగుల్ ఏఐ డేటా హబ్ ఏర్పాటుకు గూగుల్ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టడాన్ని ప్రముఖంగా ప్రస్తావించడం తనకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. టెక్నాలజీలో పెట్టుబడుల ఆకర్షణలో విశాఖ ప్రపంచపటంలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమిస్తోందని, ఇది శుభ పరిణామమని చంద్రబాబు పేర్కొన్నారు. తన ట్వీట్‌కు వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనాన్ని ట్యాగ్ చేశారు.

జీఎస్టీ కార్యక్రమాలపై సమగ్ర పుస్తకం

- ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేశారు
- మంత్రులు, అధికారులకు సీఎం చంద్రబాబు అభినందనలు

ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనను విజయవంతం చేశారంటూ మంత్రులు, వివిధ శాఖల అధికారులను సీఎం చంద్రబాబు అభినందించారు. జీఎస్టీపై నెలరోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా చేసిన కార్యక్రమాలపై సమగ్రంగా ఒక పుస్తకాన్ని ప్రచురించాలని ఆదేశించారు. శుక్రవారం అందుబాటులో ఉన్న మంత్రులు, అధికారులతో సచివాలయంలో ఆయన భేటీ అయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రధాని నాలుగోసారి రాష్ట్రంలో పర్యటించారని.. ఈసారి పర్యటనను ఆయన ఎంతో ఆస్వాదించారన్నారు.


బీజేపీ అధికార ప్రతినిధుల వర్క్‌షాప్‌లో ప్రసంగిస్తున్న రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్

'వికసిత్ భారత్.. వికసిత్ ఏపీ' కోసం కృషి చేద్దాం

- వర్క్‌షాపులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పిలుపు

మంగళగిరి, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): 'వికసిత్ భారత్, వికసిత్ ఏపీ' కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. బీజేపీ అధికార ప్రతినిధులు, మీడియా ప్యానలిస్టుల కార్యశాల శుక్రవారం మంగళగిరి మండలం చినకాకానిలోని హాయ్‌లాండ్‌లో జరిగింది. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ.. స్వదేశీ ఉద్యమాన్ని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. ప్రపంచ దేశాల్లో భారత్‌కు ప్రత్యేక గుర్తింపు ప్రధాని మోదీ వల్లే సాధ్యమైందన్నారు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి జీఎస్టీ తగ్గింపుతో కలిగే ప్రయోజనాలను వివరించాలని సూచించారు. ఏపీకి ఇప్పటికే రూ.పది లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, రాష్ట్ర అభివృద్ధితో పాటు అమరావతి నిర్మాణం, పోలవరం పూర్తికి కేంద్రం సహకారం అందిస్తుందని తెలిపారు. గత ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, మళ్లీ అధికారంలోకి వస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారని, ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసినా వారిలో మార్పు రాలేదని మాధవ్ విమర్శించారు. మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలల నిర్మాణంతో ఎలాంటి నష్టం లేదని అన్నారు. కార్యశాలలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణ, 20 సూత్రాల కమిటీ ఛైర్మన్ లంకా దినకర్, తెలుగు, సంస్కృత అకాడమీ ఛైర్మన్ ఆర్‌డీ విల్సన్, ముఖ్య అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాశ్, ఇతర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

నేడు 'క్లీన్ ఎయిర్ థీమ్'తో స్వచ్ఛ ఆంధ్ర: నారాయణ

అమరావతి, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం పెద్దఎత్తున నిర్వహించాలని మున్సిపల్ అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు. శుక్రవారం ఆయన మున్సిపల్ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల క్లీన్ ఎయిర్ థీమ్‌తో కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. ప్రజాప్రతినిధులను, ప్రజలను భాగస్వామ్యం చేసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. గాలి కాలుష్యం తగ్గించేందుకు చేపట్టాల్సిన చర్యలపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి నెలా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు కోటిన్నర మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. విజన్ 2047లో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ఎంతో కీలకమైందని మంత్రి నారాయణ పేర్కొన్నారు.

ఏపీకి మేలి మలుపు!

(మొదటి పేజీ తరువాయి)

రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చే పరిస్థితి వచ్చింది. దీనిని చక్కదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా కృషి చేస్తున్నారు. పారిశ్రామికవేత్తల్లో నెలకొన్న ఆందోళనలు, సందేహాలను తొలగించే ప్రయత్నాలు ఎన్నో చేశారు. ఇప్పుడు... గూగుల్ రాక, కర్నూలు పర్యటనలో ప్రధాని ఇచ్చిన భరోసాతో రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించినట్లయింది.

ప్రపంచానికి తెలిసిన ఏపీ...

పదకొండేళ్ల కిందట రాజధాని లేకుండా ఏర్పడిన రాష్ట్రం నవ్యాంధ్ర! 'ఏపీ' అంటే అదెక్కడ అని ప్రశ్నించే పరిస్థితి! దీనిని మార్చేందుకు తొలి ఐదేళ్ల చంద్రబాబు చేసిన కృషి.. ఆ తర్వాత వచ్చిన జగన్ కారణంగా బూడిదలో పోసిన పన్నీరైంది. ఇప్పుడు... 'గూగుల్ ఐఏ హబ్' కారణంగా 'ఆంధ్రప్రదేశ్' పేరు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్మోగుతోంది. దేశంలోని అన్ని ప్రముఖ చానళ్లు దీనిని ప్రముఖంగా ప్రసారం చేశాయి. ఐటీ, ఆర్థిక నిపుణులతో చర్చలు నిర్వహించాయి. రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, విశాఖపట్నానికి ఉన్న సానుకూలతలపై విస్తృతస్థాయిలో చర్చ జరుగుతోంది. అమరావతి సైతం పెట్టుబడులను ఆకర్షించడంలో దూసుకుపోతుందని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. 'చాలామంది విస్మరిస్తున్న పేరు... అమరావతి. ఈ నగరం ఐటీ, విద్యా రంగంలో వందలకోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తోంది' అని ఒక ఆర్థికవేత్త పేర్కొన్నారు. వాల్‌స్ట్రీట్ జర్నల్ లాంటి పత్రికలూ గూగుల్‌తో ఒప్పందంపై కథనాలు ప్రచురించాయి. ఇప్పుడు... 'ఆంధ్రప్రదేశ్' పేరు ప్రపంచానికి పరిచయమైంది. దీనంతటికీ కారణం... గూగుల్‌తో ఒప్పందమే!

విధ్వంసం నుంచి వికాసం దిశగా..

జగన్ ఐదేళ్ల విధ్వంసంతో రాష్ట్రం అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోయింది. వచ్చీ రాగానే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేసి అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడిదారులను భయపెట్టారు. రివర్స్ ఇంజనీరింగ్‌తో కాంట్రాక్టు సంస్థలను బెదరగొట్టారు. రాజకీయ కక్షతో అమర్‌రాజా వంటి ప్రతిష్ఠాత్మక సంస్థనే బెదరగొట్టారు. దీంతో... ఆంధ్రప్రదేశ్‌పై పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారుల్లో 'నెగెటివ్ ముద్ర' పడింది. కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత అదే కొనసాగింది. తొలి 15 నెలల్లో టీసీఎస్ వంటి టెక్ దిగ్గజాలు, బీపీసీఎల్, ఆర్సెలార్ మిట్టల్ వంటిసంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులకు సిద్ధమైనా 'మళ్లీ జగన్ వస్తే...' అనే భయం పీడిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూనే... అభివృద్ధి, పెట్టుబడులపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పుడు 'గూగుల్'తో ఒప్పందంతో ఒక్కసారిగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఏపీకి సానుకూల వాతావరణం ఏర్పడింది. విశాఖలో సుమారు రూ.1.33 లక్షల పెట్టుబడి పెట్టేందుకు ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం.. వాల్‌స్ట్రీట్ జర్నల్ వంటి అంతర్జాతీయ మీడియా సైతం గూగుల్ విశాఖ రాకపై పెద్ద ఎత్తున కథనాలు ఇవ్వడం.. ఆ వెంటనే కర్నూలు పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ ఏపీ భవిష్యత్తుకు భరోసా ఇవ్వడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా సానుకూల వాతవరణం ఏర్పడింది. కర్నూలులో జరిగిన జీఎస్టీ సభలో గూగుల్ తాలుకా జోష్ ప్రజల్లో కనిపించింది.

అయినా విషం చిమ్మడమే!

'గూగుల్ గేమ్ చేంజర్' అని నిపుణులు విస్పష్టంగా చెబుతుండగా... వైసీపీ నేతలు దీనిపైనా విషం చిమ్ముతున్నారు. డేటాసెంటర్ వల్ల అనర్థమే అని వైసీపీ ముసుగులోని పర్యావరణవేత్తలు శోకాలు పెడుతుండగా.. దానివల్ల ఒరిగేదేమీ ఉండదని, ఉద్యోగాలూ రావని వైసీపీ మేధావులు ప్రచారానికి తెరదీశారు. అయితే.. జగన్ పాలనను, చంద్రబాబు ట్రాక్ రికార్డును పోల్చి చూస్తున్న జనం వైసీపీ దుష్ప్రచారాన్ని నమ్మడంలేదు. గతంలో హైటెక్ సిటీ నిర్మాణ సమయంలోనూ కంప్యూటర్లు కూడు పెడతాయా అంటూ విమర్శలు చేశారు. ఇప్పుడు హైదరాబాద్‌లో 6 లక్షలకుపైగా ఐటీ, ఐటీ అనుబంధ రంగాల ఉద్యోగులున్నారు. గూగుల్ విషయంలోనూ అదే జరుగుతుందని విశ్వసిస్తున్నారు.

27 నుంచి ధాన్యం కొనుగోళ్లు

» ఖరీఫ్‌లో 51 లక్షల టన్నుల సేకరణ లక్ష్యం

» 48 గంటల్లోగా డబ్బు జమ: నాదెండ్ల



అమరావతి, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఈనెల 27 నుంచి ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించనున్నట్లు పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 3,013 రైతు సేవా కేంద్రాలు, 2,061 ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మొత్తం 10,700 మంది సిబ్బందితో ధాన్యం సేకరణకు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై చర్చించేందుకు శుక్రవారం ఆయన రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో విజయవాడలో సమావేశమయ్యారు. మంత్రి మనోహర్ మాట్లాడుతూ.. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో 51 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్న ప్రభుత్వ లక్ష్య సాధన కోసం మిల్లర్లు పనిచేయాలని కోరారు. బ్యాంక్ గ్యారంటీలు 1:2 ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం 35బ్యాంకుల సేవలను ఉపయోగించుకోవచ్చని వివరించారు. ధాన్యం విక్రయించిన 24 గంటల నుంచి 48 గంటల్లోగా రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తామని వెల్లడించారు. కాగా, ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ.. గత ప్రభుత్వం పెట్టిన రూ.1,674 కోట్ల బకాయిలు, మిల్లర్లకు చెల్లించాల్సిన రూ.763 కోట్లను కూటమి ప్రభుత్వం చెల్లించిందని మంత్రి మనోహర్ గుర్తుచేశారు. రైతుల కోసం కలిసి పనిచేద్దామని మిల్లర్లకు పిలుపునిచ్చారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టడంలో రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి తోడుగా నిలవాలని కోరారు. ఈ సమావేశానికి రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు, కార్యదర్శి వల్లూరి సూర్యప్రకాశరావు, కోశాధికారి రంగయ్యనాయుడు, 26 జిల్లాల రైస్‌మిల్లర్స్ ప్రతినిధులు హాజరయ్యారు.

పౌరసరఫరాల సంస్థ ఎండీగా డిల్లీరావు బాధ్యతలు



అమరావతి, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): 'ప్రభుత్వానికి ధాన్యం విక్రయించిన రైతులకు మద్దతు ధర ప్రకారం సొమ్మును సకాలంలో చెల్లించడంతో పాటు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు నాణ్యమైన బియ్యం, ఇతర సరుకులు పంపిణీ చేసేందుకు కృషి చేస్తాన'ని పౌరసరఫరాల సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.డిల్లీరావు చెప్పారు. ఇటీవలే ఈ పోస్టులో నియమితులైన ఆయన శుక్రవారం విజయవాడలోని సివిల్ సప్లయిస్ భవన్‌లోని తన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. సీఎం చంద్రబాబు తనపై నమ్మకం ఉంచి, అప్పగించిన ఈ కొత్త బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానన్నారు. సివిల్ సప్లయిస్ డైరెక్టరుగా రేణంకి గోవిందరావు కూడా ఇటీవల బాధ్యతలు చేపట్టారు.

తుస్సుమన్న మోదీ టపాసు

» బిహార్ ఎన్నికల కోసం మల్లన్న పేరుతో నీచ రాజకీయం: షర్మిల



అమరావతి, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): కర్నూలు వేదికగా ప్రధాని మోదీ పేల్చిన టపాసు తుస్సుమందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. శుక్రవారం ఈమేరకు ఆమె ఒక ప్రకటన చేశారు. 'వచ్చింది ఏపీకి... వేసింది బిహార్ ఎన్నికల కోసం కాషాయ వేషం. కేవలం ఆ ఎన్నికలను ప్రభావితం చేయడానికే శ్రీశైలం మల్లన్న సాక్షిగా నీచ రాజకీయానికి తెరలేపారు. శ్రీశైలం మల్లన్న క్షేత్ర అభివృద్ధి కోసం ఎలాంటి ప్రకటన చేయలేదు. రూ.1,657కోట్లతో పెండింగ్‌లో ఉన్న మాస్టర్ ప్లాన్ మోదీకి కనబడలేదా? ఉజ్జయిని, వారాణసీ, గంగానది కారిడార్ల అభివృద్ధిపై చూపిన ప్రేమ శ్రీశైలంపై చూపించకపోవడం వివక్ష ప్రదర్శించడమే. ప్రత్యేక హోదాపై మోదీ నోరెందుకు విప్పలేదు? వెనుకబడ్డ ప్రాంతాలకు ప్రత్యేక అభివృద్ధి నిధుల ఊసేలేదు. వినేవాడుంటే చెప్పేవాడు మోదీ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది' అని షర్మిల విమర్శించారు.

బంగారం @ రూ.1.35 లక్షలు



» ఆల్‌టైం రికార్డు స్థాయికి పసిడి

» ఒక్కరోజులోనే రూ.3,200 పెరుగుదల

» స్వల్పంగా తగ్గిన వెండి ధర

న్యూఢిల్లీ, అక్టోబరు 17: ధన త్రయోదశి నేపథ్యంలో బంగారం ధర ఒక్కసారిగా భగ్గుమంది. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (99.9 శాతం స్వచ్ఛత) బంగారం ధర శుక్రవారం ఒక్కరోజే రూ.3,200 పెరిగి.. సరికొత్త జీవితకాల గరిష్ఠ స్థాయి రూ.1,34,800కి చేరింది. 99.5 శాతం స్వచ్ఛత పసిడి కూడా ఆల్‌టైమ్ రికార్డు స్థాయి రూ.1,34,200కు ఎగబాకింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు భారీగా పెరగడంతోపాటు దేశీయంగా జ్యువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ కూడా దీనికి కారణమని ఆలిండియా సరాఫా అసోసియేషన్ పేర్కొంది. మరోవైపు వెండి మాత్రం కిలోకు రూ.7,000 తగ్గి రూ.1,77,000కు దిగివచ్చింది. కాగా, వచ్చే ఏడాది దీపావళి నాటికి 10 గ్రాముల పసిడి రూ.1.50 లక్షల స్థాయికి చేరుకోవచ్చని యాక్సిస్ సెక్యూరిటీస్ తాజా నివేదికలో అంచనా వేసింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం ధర తొలిసారిగా 4,300 డాలర్ల స్థాయిని దాటింది. ఈ వారంలోనే 8 శాతానికిపైగా పెరగడం గమనార్హం. అమెరికా-చైనా మధ్య మళ్లీ మొదలైన వాణిజ్య యుద్ధం, యూఎస్ షట్‌డౌన్ వంటి ప్రతికూలతలకు తోడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రామాణిక వడ్డీ రేట్లను మరింత తగ్గించవచ్చన్న అంచనాలు బులియన్ మార్కెట్లో డిమాండ్ పెంచినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.

10 నిమిషాల్లో ఇంటి వద్దకే బంగారం!

శనివారం ధన త్రయోదశి నేపథ్యంలో ఇంటి నుంచే బంగారం కొనుగోలు చేసే అవకాశం వచ్చింది. క్విక్ కామర్స్ సేవల సంస్థ 'బ్లింకిట్' ద్వారా ఎంఎంటీసీ-పీఏఎంపీ సంస్థ 24 క్యారెట్ల బంగారం, వెండి నాణేలను అందుబాటులోకి తెచ్చింది. 1 గ్రాము, అరగ్రాము బంగారు నాణాలు, 10 గ్రాముల వెండి నాణాలను విక్రయిస్తున్నారు. బ్లింకిట్‌తో పాటు జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టా మార్ట్, బిగ్ బాస్కెట్ సైతం ధన త్రయోదశి, దీపావళి సందర్భంగా 10 నుంచి 30 నిమిషాల్లో ఇంటి వద్దకే బంగారం, వెండి డెలివరీ సేవలను ప్రారంభించాయి.

భారత బంగారం నిల్వలు 8.80 లక్షల కోట్లకు..

భారత ప్రభుత్వ పసిడి నిల్వల విలువ తొలిసారిగా 100 బిలియన్ డాలర్లు (రూ.8.80 లక్షల కోట్లు) దాటింది. బంగారం ధరలు శరవేగంగా దూసుకెళ్తుండటంతో విలువ పెరిగింది. రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) శుక్రవారం విడుదల చేసిన డేటా ప్రకారం.. ఈ నెల 10తో ముగిసిన వారంలో విదేశీ మారకం (ఫారెక్స్) నిల్వల మొత్తం విలువ 218 కోట్ల డాలర్లు తగ్గి 69,778.4 కోట్ల డాలర్లకు పరిమితమైంది. అయితే, అందులోని బంగారం నిల్వల విలువ మాత్రం 359.5 కోట్ల డాలర్లు పెరిగి 10,236.5 కోట్ల డాలర్లకు చేరింది. మొత్తం ఫారెక్స్ నిల్వల్లో బంగారం వాటా 14.7 శాతానికి పెరిగింది. ఈ ఏడాది ఆర్‌బీఐ బంగారం కొనుగోళ్లను గణనీయంగా తగ్గించినా, ధరలు భారీగా పెరగడంతో విలువ అనూహ్యంగా పెరిగింది. 2024లో మొదటి 9 నెలల్లో (జనవరి-సెప్టెంబరు) 50 టన్నుల బంగారం కొనుగోలు చేసిన ఆర్‌బీఐ.. ఈ ఏడాదిలో అదే కాలంలో కేవలం 4 టన్నులే కొనుగోలు చేసింది.

ఉద్యోగుల డిమాండ్లపై కదలిక

(మొదటి పేజీ తరువాయి)

చంద్రబాబుకు నివేదిక ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితిని వివరించింది. కొత్త జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చి కొన్ని రోజులే అయినందున రాష్ట్రానికి వచ్చే రాబడిపై అంచనాకు రావడానికి ఇంకొంత సమయం పడుతుందని ఆర్థిక శాఖ అధికారులు సీఎంకు వివరించారు. ఉద్యోగులు కూటమి ప్రభుత్వం మీద ఎంతో నమ్మకంతో ఉన్నారని, వారి పెండింగ్ అంశాలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులు కూడా బాధితులుగా ఉన్నారని, న్యాయబద్ధంగా వారికి ఇవ్వాల్సిన డబ్బులను కూడా ఇవ్వకుండా వేధించిందని అన్నారు. వారి కష్టాలను కూటమి ప్రభుత్వం గుర్తించిందని, ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు, విశ్రాంత ఉద్యోగులకు క్రమం తప్పకుండా పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న ఆర్థికాంశాలను కూడా పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఉద్యోగ సంఘాలతో ఈ మేరకు చర్చలు జరపాలని మంత్రులు పయ్యావుల, నాదెండ్ల, సత్యకుమార్, సీఎస్ విజయానంద్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఉద్యోగుల ఆర్థికాంశాలపై సానుకూలతతో, వారి సమస్యలకు పరిష్కారం చూపే విధంగా చర్చలు జరపాలని, చర్చల సారాంశాన్ని తనకు తెలియజేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

గత సర్కారు బకాయిల చెల్లింపు

శనివారం జరగబోయే మంత్రులు, ఉద్యోగ సంఘాల భేటీలో డీఏలపై ఊరట లభించే అవకాశం ఉందని సమాచారం. ఉద్యోగులు తమకు 11వ పీఆర్సీ బకాయిలు, పెండింగ్‌లో ఉన్న 4 డీఏల్లో 2 డీఏలు చెల్లించాలని కోరుతున్నారు. 2024లో వైసీపీ ఓడిపోయేనాటికి ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు రూ.25,000 కోట్లు ఉన్నాయని ఆర్థిక శాఖ ప్రకటించింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ బకాయిల్లో రూ.7,500 కోట్లను చెల్లించారు. అయినప్పటికీ ఈ బకాయిలు ఇప్పుడు రూ.30,000 కోట్లు దాటాయని ఉద్యోగ సంఘాల నేతలు చెప్తున్నారు. వైసీపీ ప్రభుత్వం 2024లో ఎన్నికలకు ముందు డీఏ చెల్లింపులకు సంబంధించి పోస్ట్ డేటెడ్ చెక్కుల తరహాలో 2 జీవోలను విడుదల చేసింది. 1-1-2023కు సంబంధించిన డీఏను 2024 మే నెల జీతంలో ఇచ్చేలా, 1-7-2023 డీఏను 2024 ఆగస్టు జీతంతో చెల్లించేలా జీవోలు ఇచ్చి, చెల్లింపులు చేయకుండా చేతులు దులుపుకొంది. ఈ జీవోలను కూటమి ప్రభుత్వం అమలు చేసి ఉద్యోగులకు చెల్లింపులు చేసింది. అలాగే సీపీఎస్ ఉద్యోగులకు 7 నెలల మ్యాచింగ్ గ్రాంట్ రూ.1600 కోట్లను జగన్ ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. ఈ ఏడాది జనవరి 11వ తేదీన కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు వివిధ బకాయిల కింద రూ.1033 కోట్లను చెల్లించింది. సీపీఎస్, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ బకాయిల్లో రూ.6,200 కోట్లను ప్రభుత్వం ఇచ్చింది. ఇటీవల సచివాలయంలోని సీపీఎస్ ఉద్యోగులకు బకాయిలు చెల్లించింది. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడి 15 నెలలవుతున్నా డీఏలు చెల్లించలేదన్న ఆవేదన ఉద్యోగుల్లో ఉంది. దీంతో పాటు హెల్త్‌కార్డులు పెద్ద సమస్యగా మారాయి. ఇలా ఆర్థిక పరమైన, ఆర్థికేతర పెండింగ్ సమస్యలపై శనివారం జరగబోయే భేటీలో పరిష్కారం లభించే అవకాశం ఉంది.



వృద్ధాశ్రమం కోసం
జోలెపట్టిన ఫైట్ మాస్టర్లు

అనాథ వృద్ధుల ఆలనా, పాలన చూస్తున్న వారికి బాసటగా నిలవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఫైట్ మాస్టర్లు రామ్, లక్ష్మణ్ అన్నారు. అనంతపురం జిల్లా నార్పల మండలం కురగానపల్లిలో చెన్నకేశవ వృద్ధాశ్రమం ఉంది. దాని నిర్వహణ కోసం ఫైట్ మాస్టర్లు తమవంతు బాధ్యతగా నార్పలలో జోలె పట్టి నిధులు వసూలు చేశారు. - నార్పల, ఆంధ్రజ్యోతి

22 నెలలకే.. 15 శ్లోకాలు..

అదరగొట్టిన శ్రీకాకుళం చిన్నారి మయూరి
'నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు' సొంతం

పలాస రూరల్, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): 'పిట్ట కొంచెం.. కూత ఘనం' అనే నానుడి ఈ చిన్నారికి అతికినట్టు సరిపోతుంది.! పెద్దవాళ్లు సైతం గుర్తుంచుకోలేని సంస్కృత శ్లోకాలను రెండేళ్లు కూడా నిండని చిన్నారి అలవోకగా చెప్పేసి 'నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు'ను సొంతం చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గకు చెందిన సీర సంజీవ్, డాక్టర్ వడిశ శాంతిల కుమార్తె పేరు మయూరి. వయసు 22 నెలలు. వృత్తిరీత్యా తల్లిదండ్రులు హైదరాబాద్‌లో ఉంటున్నారు. సాధారణంగా రెండేళ్లు కూడా నిండని పిల్లలు ఆటపాటలతో అల్లరి చేస్తుంటారు. కానీ మయూరి సంస్కృత శ్లోకాలు, పద్యాలను ఇష్టంగా పాడేది. ఆమెలోని ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు ఆమెకు శ్లోకాల పఠనంలో తర్ఫీదునిచ్చారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో 15 శ్లోకాలు వినిపించిన మయూరి.. అత్యంత పిన్నవయసులో ఈ ఘనత సాధించినందుకుగానూ నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. దీంతో పాటు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డుల్లోనూ ఆమె పేరు నమోదైంది. ఇటీవల ఈ చిన్నారికి నిర్వాహకులు ధ్రువపత్రాన్ని అందించారు.



నోబెల్ వరల్డ్ రికార్డుతో చిన్నారి మయూరి

సంజయ్‌కు 31 వరకూ
రిమాండ్ పొడిగింపు



విజయవాడ, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): అగ్నిమాపక శాఖలో నిధుల దుర్వినియోగం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఐపీఎస్ అధికారి ఎన్.సంజయ్‌కు ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది. శుక్రవారం ఆయనను ఎస్కార్ట్ సిబ్బంది కోర్టులో హాజరుపరిచారు. ఆయనకు ఈ నెల 31 వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయాధికారి పి. భాస్కరరావు ఉత్తర్వులు ఇచ్చారు.



హైవేపై దగ్ధమవుతున్న ట్రావెల్స్ బస్సు

అనంతలో ట్రావెల్స్ బస్సు దగ్ధం

» వెంటనే దిగి ప్రాణాలు దక్కించుకున్న ప్రయాణికులు

గార్లదిన్నె, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తలగాసిపల్లి జంక్షన్ వద్ద 44వ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ప్రయాణంలో ఉన్న ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. మంటలు చెలరేగిన వెంటనే ప్రయాణికులు అప్రమత్తమై చకచకా బస్సు దిగిపోవడంతో సురక్షితంగా బయటపడ్డారు. బస్సుతోపాటు ప్రయాణికులకు చెందిన విలువైన వస్తు సామగ్రి కాలి బూడిదయ్యింది. పోలీసులు, ప్రయాణికుల కథనం మేరకు.. గ్రీన్‌లైన్ ట్రావెల్స్‌కు చెందిన ఏసీ బస్సు బెంగళూరులోని ఆనందరావు సర్కిల్ నుంచి గురువారం రాత్రి 10 గంటలకు 29 మంది ప్రయాణికులతో కర్ణాటకలోని రాయచూరు సమీప దేవదుర్గకు బయల్దేరింది. అనంతపురంలోని తపోవనం సర్కిల్లో ఒక డ్రైవర్ దిగిపోవడంతో రమేష్ అనే మరో డ్రైవర్ బయల్దేరాడు. గార్లదిన్నె మండలం తలగాసిపల్లి సమీపంలోని స్పీడ్ బ్రేకర్ల వద్ద వెనుక టైరు పగిలిపోవడంతో బస్సు నుంచి మంటలు వ్యాపించాయి. గమనించిన ప్రయాణికులు గట్టిగా కేకలు వేయడంతో డ్రైవర్ బస్సును రహదారి పక్కనే నిలిపేశాడు. ప్రయాణికులు దిగిపోయారు. ఆ తర్వాత బస్సు పూర్తిగా కాలిపోయింది. ప్రయాణికుల సామగ్రితోపాటు, కొందరి సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఆభరణాలు కాలి బూడిదయ్యాయి. కాగా, తలగాసిపల్లి జంక్షన్‌కు కిలోమీటరు ముందే బస్సు నుంచి కాలిన వాసన వస్తోందని డ్రైవర్‌కు చెప్పినా వినకుండా నడిపారని ప్రయాణికులు తెలిపారు. చెప్పిన వెంటనే బస్సు నిలిపి ఉండుంటే ప్రమాదం జరిగేది కాదని చెప్పారు.

సీమ, దక్షిణ కోస్తాకు వర్షసూచన

విశాఖపట్నం, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): ఈశాన్య రుతుపవనాల ప్రవేశంతో బంగాళాఖాతం నుంచి భూ ఉపరితలంపైకి తూర్పు గాలులు వీస్తున్నాయి. దీంతో శుక్రవారం రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో అక్కడక్కడా భారీవర్షాలు, ఉత్తర కోస్తాలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అరేబియా సముద్రంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కేరళ, కర్ణాటకను ఆనుకుని శనివారం అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడనుంది. రెండు రోజుల్లో ఇది వాయుగుండంగా బలపడనుంది. దీని ప్రభావంతో బంగాళాఖాతం నుంచి తేమగాలులు భూ ఉపరితలం మీదుగా అరేబియా సముద్రంలోని అల్పపీడనం దిశగా వీయనున్నాయి. దీంతో ఈనెల 19 నుంచి రాయలసీమ, దక్షిణ కోస్తా, 20 నుంచి ఉత్తరకోస్తాలో వర్షాలు పెరగనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

వైవీ సుబ్బారెడ్డి దంపతుల బ్యాంకు లావాదేవీల వివరాలు ఇవ్వండి

» యాక్సిస్ బ్యాంక్ మేనేజర్‌కు సిట్ నోటీసులు

» హైకోర్టును ఆశ్రయించిన సుబ్బారెడ్డి దంపతులు

» ఇప్పటికి ఉన్న వివరాలతో దర్యాప్తు చేయొచ్చు

» సిట్‌కు హైకోర్టు స్పష్టీకరణ.. కౌంటర్ దాఖలుకు ఆదేశం

అమరావతి, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి పవిత్ర ప్రసాదం లడ్డూ తయారీకి నకిలీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) దూకుడు పెంచింది. ఈ క్రమంలో వైసీపీ నేత, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఆయన సతీమణి స్వర్ణలతలకు చెందిన బ్యాంక్ ఖాతాలు, లావాదేవీల వివరాలు ఇవ్వాలని సిట్ అదనపు ఎస్పీ యాక్సిస్ బ్యాంక్‌ను కోరారు. అయితే.. ఇలా కోరడాన్ని సవాల్ చేస్తూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, సతీమణి స్వర్ణలతలు అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది. సిట్ తరఫున సీబీఐ స్టాండింగ్ కౌన్సిల్ పీఎస్‌పీ సురేశ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ.. నకిలీ నెయ్యి సరఫరా వ్యవహారంలో సుబ్బారెడ్డి అప్పటి పీఏ చిన్న అప్పన ఇచ్చిన సమాచారం ఆధారంగా దర్యాప్తు సాగుతోందన్నారు. దర్యాప్తులో భాగంగా బ్యాంక్ ఖాతాల లావాదేవీల వివరాలు ఇవ్వాలని సిట్ అదనపు ఎస్పీ యాక్సిస్ బ్యాంక్ మేనేజర్‌కు నోటీసులు ఇచ్చారని తెలిపారు. బ్యాంకు నుంచి వివరాలు కోరే అధికారం దర్యాప్తు అధికారికి ఉందన్నారు. కేసు దర్యాప్తు ముందుకు సాగాలంటే పిటిషనర్ల ఖాతాలు, లావాదేవీలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుదని వివరించారు. దర్యాప్తు చివరి దశలో ఉందని, ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని కోరారు. వాస్తవాలు బయటకు రాకుండా చూసేందుకు, దర్యాప్తు ముందుకు సాగకుండా నిలువరించేందుకు పిటిషనర్లు ప్రస్తుత వ్యాజ్యాలను దాఖలు చేసినట్లు కనపడుతోందని తెలిపారు. పిటిషనర్ల విషయంలో ఎలాంటి ఆధారాలు లభించకుంటే వారిపై దర్యాప్తు ముగిస్తామన్నారు. ఇప్పటికే సంబంధిత బ్యాంక్ నుంచి కొంత సమాచారాన్ని పొందామన్నారు. మరికొంత సమాచారం అందాల్సి ఉందన్నారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి.. బ్యాంకు నుంచి ఇప్పటికే అందిన ఆధారాలతో దర్యాప్తు కొనసాగించవచ్చని సిట్‌కు స్పష్టం చేశారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు యాక్సిస్ బ్యాంక్ నుంచి మిగిలిన వివరాలు కోరకుండా వేచి ఉండాలని సిట్‌ను ఆదేశించారు. విచారణను మార్చి 31కి వాయిదా వేశారు. టీటీడీ శ్రీవారి లడ్డూ తయారీకి నకిలీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారాన్ని దర్యాప్తు చేసేందుకు సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సుప్రీంకోర్టు సిట్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కేసు దర్యాప్తులో భాగంగా హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని యాక్సిస్ బ్యాంక్ మేనేజర్‌కు సిట్ అదనపు ఎస్పీ ఈ నెల 12న నోటీసులు ఇచ్చారు. వైవీ సుబ్బారెడ్డి, ఆయన భార్యకు సంబంధించిన ఖాతాలు, స్టేట్‌మెంట్ వివరాలు ఇవ్వాలని కోరారు. దీనిని సవాల్ చేస్తూ సుబ్బారెడ్డి దంపతులు హైకోర్టును ఆశ్రయించారు. వీరి తరఫున సీనియర్ న్యాయవాది ఎస్. శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ... బ్యాంకు ఖాతా వివరాలను కోరడం గోప్యత హక్కును హరించడమేనన్నారు. బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 94 ప్రకారం ఖాతా వివరాలు ఇవ్వాలని బ్యాంక్ అధికారులను సిట్ అదనపు ఎస్పీ నేరుగా కోరడానికి వీల్లేదని తెలిపారు. కేసులో పిటిషనర్లు సాక్షులుగాకానీ, నిందితులుగా కానీ లేరన్నారు.

ఏపీ నిట్ డైరెక్టర్ ఎప్పుడొస్తారో!

» నోటిఫికేషన్ జారీ చేసి ఏడాది.. ఇంటర్వ్యూలే నిర్వహించని కేంద్రం

(భీమవరం-ఆంధ్రజ్యోతి)

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఏపీ నిట్ డైరెక్టర్ పదవికి పోటీ తీవ్రంగా ఉంది. ఈ పోస్టు కోసం కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌కు స్పందనగా 85 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ జాబితాలో హైదరాబాద్, తిరుపతి ఐఐటీల ప్రొఫెసర్లతో పాటు వరంగల్ నిట్‌కు చెందిన ప్రొఫెసర్లు కూడా ఉన్నారు. వీరికి కేంద్రం ఇంటర్వ్యూలు నిర్వహించిన తర్వాత ముగ్గురి పేర్లను రాష్ట్రపతికి పంపనుంది. అందులో ఒకరిని నిట్ డైరెక్టర్‌గా ముర్ము నియమిస్తారు. అయితే కేంద్రం నోటిఫికేషన్ జారీచేసి ఏడాది గడిచిపోతున్నా నియామక ప్రక్రియ అడుగు కూడా ముందుకు పడలేదు. డైరెక్టర్ పోస్టు ఖాళీగా ఉండటంతో నిట్ తీవ్రంగా నష్టపోతోంది. గత మూడేళ్ల నుంచి నిట్‌లో బీటెక్ సీట్లను కుదిస్తూ వస్తున్నారు. ఒక దశలో 750 సీట్లకు చేరిన నిట్ ఇప్పుడు 480కి పరిమితమైంది. తాజాగా ఇన్‌చార్జి డైరెక్టర్ పదవీ కాలాన్ని మరో 3నెలలు పొడిగించారు. ఈలోగా రెగ్యులర్ డైరెక్టర్ పోస్టును భర్తీ చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.

Printed and Published by Koganti Venkata Seshagiri Rao on behalf of Aamoda Publications Pvt. Ltd., Printed and Published at Aamoda Press, Andhra Jyothi Buildings, Survey No: 70/1 & 2, Vedurupavuluru Village, Mustabad Gramapanchayathi, Gannavaram Mandal, Krishna District, PIN : 521 107, Editor : N.Rahul Kumar, RNI No:3470/1960, Managing Director : Vemuri Radha Krishna, Founder : K.L.N. Prasad.